www.manatelangana.news
Mana Telangana

మన తెలంగాణ

హైదరాబాద్ | సంపుటి 6 | సంచిక: 43 | బుధవారం | 2 ఆగస్టు, 2017
...అక్షరం సాక్షిగా ఇది ప్రజల పక్షం
Published from: Hyderabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahabubnagar, Nizamabad
పేజీలు: 12 + టాబ్లాయిడ్ | వెల రూ. 5.00



నీతి ఆయోగ్ నుంచి పనగారియా నిష్క్రమణ 10

రాజ్యసభ ఎన్నికల్లో నోటాపై 10 ప్రతిపక్షం నిరసన

- గుజరాత్ నుంచి కీలక ఎన్నికల వేళ ఇసి నిర్ణయంపై ఎగువ సభలో ఆందోళన

ఈశాన్య రాష్ట్రాలకు రూ.2 వేల కోట్ల వరద సాయం 10



పార్లమెంట్‌లో గ్యాస్ మంటలు

10లో

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతుంటే గ్యాస్ సబ్సిడీ ఎత్తివేయడం దారుణమని ఉభయసభల్లో ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు



వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.2 పెంపు

వివరాలు 10లో

ఇసుక మేత

దళారులకే ఉపయోగపడుతున్న ఆన్‌లైన్ అమ్మకం విధానం


- రీచ్ వద్ద టన్ను రూ.400లకు కొని హైదరాబాద్‌లో రూ. 1600లకు విక్రయం
- ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగినా ఘోరంగా నష్టపోతున్న వినియోగదారులు
- అమితంగా సొమ్ము చేసుకుంటున్న దళారులు
- రీచ్‌ల వద్ద భరించరాని కాలుష్యం, రోడ్లకు హాని



మన తెలంగాణ / హైదరాబాద్ : గృహ నిర్మాణంలో కీలకంగా ఉండే ఇసుక లభ్యతను మరింత సరళతరం చేస్తామంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానం ద్వారా దళారులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. ఇసుక అవసరమైన వినియోగదారులు నేరుగా రీచ్‌ల ద్వారా కొనుగోలు చేసుకునేందుకు వీలు లేక పోవడం, ఖనిజాభివృద్ధి సంస్థ శాండ్ పోర్టల్‌లో రిజిస్టర్డ్ అయిన లారీల ద్వారానే తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉండడం ఇసుక వ్యాపారులకు, లారీ యజమానులకు వరంగా మారుతోంది. రీచ్‌ల ద్వారా లారీలు, ట్రాక్టర్లలో భారీగా ఇసుకను తరలించుకొని తరువాయి 6లో

సిసిఎంబి వ్యవస్థాపక డైరెక్టర్

భార్గవ కన్నుమూత



మన తెలంగాణ/ హైదరాబాద్ : సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) వ్యవస్థాపక డైరెక్టర్, ప్రొఫెసర్ పి.ఎం. భార్గవ (89) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థీవ దేహం ఉంచారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన తరువాయి 6లో



రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా

కుంతియా

- దిగ్విజయ్ నుంచి బాధ్యతల బదలాయింపు

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ బాధ్యతల నుండి ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌ను తప్పించారు. ప్రస్తుతం దిగ్విజయ్‌తో పాటు సహ పరిశీలకులుగా ఉన్న డాక్టర్ రామచంద్ర కుంతియాకు తెలంగాణ ఇన్‌చార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించారు. ఆయనతో పాటు ఎఐసిసి కార్యదర్శి సతీశ్ జర్కిహోలి తెలంగాణకు పరిశీలకులుగా నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన కుంతియా రెండు మార్లు రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. గత కొంత కాలంగా తరువాయి 6లో

నేరెళ్ల కేసులో 8 మందికి బెయిల్ మంజూరు 3లో

- షరతులతో కూడిన జామీను ఇచ్చిన కరీంనగర్ న్యాయస్థానం

సమానత్వంతోనే సమగ్రాభివృద్ధి

- తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం
- సిపిఐ సదస్సులో వక్తలు

6లో



మంగళవారం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 'సమగ్రాభివృద్ధి – సామాజిక న్యాయం'పై సిపిఐ సదస్సులో సంఘీభావం ప్రకటిస్తున్న ప్రముఖులు



కొత్త సచివాలయానికి బైసన్‌లో

దసరాకు శంకుస్థాపన

మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ బైసన్ పోలో జింఖానా గ్రౌండ్‌లో నిర్మించతలపెట్టిన తెలంగాణ కొత్త సచివాలయానికి దసరా రోజున భూమి పూజ చేయాలని ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. రక్షణ శాఖ ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో నిర్మాణానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించి దసరాకు ముహూర్తం ఖరారు చేయాలంటూ రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తాము అనుకున్నట్లు తరువాయి 6లో



12లో

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బధిర ఒలింపిక్స్ విజేతల నిరసన



కుంచెపోటు



ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఇటి చీఫ్ హతం 10

1576 స్వైన్‌ఫ్లూ కేసులు

- మృతులు 22 మంది
- గత ఆగస్టు 1 నుంచి ఏడాది కాలపు నివేదిక వెల్లడి



మన తెలంగాణ/ హైదరాబాద్: సంవత్సర కాలంలో 1576 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, వారిలో 22 మంది మరణించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వచ్చిన అనుమానిత కేసులు, నిర్వహించిన పరీక్షలు, స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులను నమోదు చేసే ప్రక్రియకు వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి ఈ ఏడాది జులై 31వ తేదీ వరకు వివిధ జబ్బులు, లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిలో 11,957 మందిలో స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. వారి నమూనాలను పరీక్షలు జరిపించగా వారిలో 1576 మందిలో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉండగా వీరిలో 22 మంది చికిత్స పొందుతూ వివిధ ఆసుపత్రుల్లో కన్నుమూశారు. తాజాగా జులై 31న వివిధ తరువాయి 6లో

కుమ్మరివర్గాలకు వృత్తి నైపుణ్యమే ఆసరా

మన తెలంగాణ/హైదరాబాద్: కుమ్మరివర్గాలు ఆధునిక పద్ధతులలో తమ వ్యాపారాలను నిర్వహించుకునేలా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అందుకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. సచి వాలయంలో మంగళవారం శాలివాహనసంఘ ప్రతి నిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎంబిసి కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్‌కుమార్, అద నపు కార్యదర్శి సైదా, అదనపు డైరక్టర్లు మల్లయ్యభట్టు, అలోక్‌కుఆమర్‌లు పాల్గొనానరు

కాంగ్రెస్ నేతలవి దిగజారుడు ఆరోపణలు



మన తెలంగాణ/హైదరాబాద్: మూడు సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు, ప్రతిష్టలు రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధిని మీరాకుమార్‌కు కాంగ్రెస్ నేతలు సరిగ్గా వివరించలేదన్నారు. తెలంగాణ రావడమే తప్పు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. నయీంను పెంచి పోషించిందే గత పాలకులన్నారు. డ్రగ్స్ కేసును బయటకు తీసుకొచ్చిందే టిఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. మాఫియాను, క్లబ్బులను పెంచిపోషించిందే కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.

కేసులు తక్కువే...నిధులూ తక్కువే

- మలేరియాపై మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి?



మన తెలంగాణ/హైదరాబాద్ : గత కొన్ని సంవత్సరాలు గా మలేరియా మరణాల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల మూలంగా మలే రియా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మట్టుకు మరణాలు అధికంగా ఉంటున్నట్లు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో పలు విషయాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు మన రాష్ట్రం మాత్రమే కాకుండా దేశంలోని చాలా రాష్ట్రాల కన్నా ముందు వరసలో ఉంటున్నాయి. అయితే మలేరియా మరణాల కేసుల విషయంలో మట్టుకు ఆ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో జరుగుతుండగా, మన రాష్ట్రంలో సింగిల్ డిజిట్‌కు పడిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ భావిస్తున్నట్లు నిజంగా మరణాలు తగ్గితే హర్షదాయకమేనని, అయితే ఉన్నతాధికారులు వివరణ పేరుతో జరిపే ఒత్తిడిని తట్టుకోలేక, స్వేచ్ఛాయుత వాతావరణం లేక క్షేత్రస్థాయిలో అధికారులు మలేరియా మరణాలను నమోదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. గ్రామాల్లో మలేరియా అనుమానిత మరణాలు చోటు చేసుకున్నప్పుడు జిల్లా స్థాయి అధికారులు వెళ్లి పరీక్షలు నిర్వహించి మరణ కారక వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక్కడే క్షేత్ర స్థాయి అధికారులు ఉన్నతాధికారులు వేధింపులను భరించలేక మలేరియా మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. నాగార్జునసాగర్ ఒక్క ప్రాంతంలోనే సంవత్సర కాలంలో మలేరియా కేసులు, మరణాల సంఖ్య మొత్తం నల్గొండ జిల్లాలో జరిగినట్లుగా తక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ ఒక్క జిల్లాకు పరిమితం కాలేదు. చాలా జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు ఉన్నప్పటికీ ఆ సమాచారాన్ని క్షేత్ర స్థాయి అధికారులు ఉన్నత స్థాయి అధికారులకు పంపించడం లేదు. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మలేరియా నిర్మూలనకు కేంద్రం నుండి అతి తక్కువ నిధులను పొందుతున్న రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలిపోయింది. నమోదిత కేసులు, మరణాల సంఖ్యను బట్టి వివిధ రాష్ట్రాల్లో ఆ వ్యాధి తీవ్రతను గుర్తించి తదనుగుణంగా కేంద్రం నిధులను కేటాయిస్తూ ఉంటుంది. దీనితో మలేరియా మరణాలను పదుల నుండి వందల సంఖ్యలో చూపిస్తున్న కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రా లు సహజంగానే కేంద్రం నుండి పెద్ద మొత్తంలో నిధులను పొందుతున్నాయి. ఈ నిధులను కూడా వెంట వెంటనే ఖర్చు చేస్తూ మళ్లీ మళ్లీ నిధుల కోసం ప్రతిపాదనలను పంపిస్తున్నాయి. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా మలేరియా కేసుల నమోదు, మరణాల నమోదులో పెద్దగా మార్పు లేదు. క్షేత్ర స్థాయిలో మలేరియా మరణాలను నమోదు చేయడం లేదనే ఆరోపణలు యధావిధిగా వినిపడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 850 వరకు మలేరియా కేసులను నమోదు చేయగా అందులో హైదరాబాద్‌లో 300 వరకు, భద్రాద్రి కొత్తగూడెంలో 200తో పాటు మంచిర్యాలలో 35, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో 22 చొప్పున, మిగిలిన జిల్లాల్లో 1020 వరకు కేసులు నమోదు చేశారు. మలేరియాతో మరణాలు సంభవించలేదు. సమస్య నిజంగా లేకపోతే మంచిదే కాని సరిహద్దు రాష్ట్రా ల్లో మలేరియా మరణాలు, కేసుల నమోదుకు పదులు, వందల సంఖ్యలో ఉంటుండగా మన రాష్ట్రంలో మరీ తక్కువగా ఉండడం అనుమానాలకు తావిస్తున్నది. మలేరియా సమస్య తీవ్రతను తక్కువగా చూపడం, కేంద్రం నుండి తక్కువ నిధులు వచ్చే పరిస్థితి కల్పిస్తున్నట్లైతే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిందే. క్షేత్ర స్థాయిలో మలేరియా మరణాలు, కేసులపై పర్యవేక్షణ, తనిఖీని ముమ్మరం చేయాలని పలువురు సూచిస్తున్నారు.

పంద్రాగస్టుకు బ్యాండ్ కచేరీ

మన తెలంగాణ/హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత నావికా దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) వివిధ నగరాల్లో బ్యాడ్ కచేరీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి నగరంలోని కూకట్‌పల్లి, ఫోరం సుజనా మాల్‌లో ఆగస్టు 4న బ్యాండ్ కచేరీని ఏర్పాటు చేసింది. నెంబర్ 3 ఎయిర్‌ఫోర్స్ బ్యాండ్ (ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, దుండిగల్)కు చెందిన 22 మంది సంగీతకారులు ఇందులో పాల్గొననున్నారు. ఈ కచేరీలో ప్రజలందరూ పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారు?

మన తెలంగాణ/హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఒక అగ్రనటుని ప్రమేయం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ కేసులో సినిమా వాళ్లను బాధితులుగా చూడాలని సిఎం అనడం ఈ కేసును నీరు గార్చడమేనని ఆరోపించారు. డ్రగ్స్ వాడిన వారు, విక్రయించిన వారందరూ దోషులేన న్నారు. అసెంబ్లీ మీడియాహాల్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. డ్రగ్స్ మాఫియాను టెర్ర రిజం తరహాలోనే చూడాలన్నారు. పోలీసు అధి కారులను కూడా బెదిరించే స్థాయికి డ్రగ్స్ మాఫి యా ఎదిగిందన్నారు. పార్టీలు చేసుకుంటున్న వారంతా బాధితులా అని ప్రశ్నించారు డ్రగ్స్ వాడుతున్న పాఠశాలల జాబితాను బహిర్గతం చేయాలన్నారు.

రుణామాఫీపై విచారణ జరపండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఒబి)లో రైతు రుణాల్లో పెద్ద కుంభకోణం జరిగిందని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. రైతు రుణాలపై ఐఎఎస్ అధికారిని నియమించి మానిటరింగ్ చేయాలని, ఈ కుంభకోణంపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. రైతు రుణాలను మధ్యదళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. భూమి ఒకరిదైతే, వేరే వారికి రుణాలను ఇచ్చారని వివరించారు. బ్యాంక్‌లో 559 ఖాతాలను తెరిస్తే ఇందులో 90 శాతం ఖాతాలు తప్పుడువని తెలిపారు.

5న క్విజ్ పోటీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : మహారత్న కంపెనీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్ టిపిసి) దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన ఎన్‌టిపిసి ఎలక్ట్రాన్ క్విజ్ సదరన్ రీజియన్ ఫైనల్ పోటీలను ఉస్మానియా యూనివర్సిటీ, ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వ హించనున్నారు. ఈ క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేత టీమ్‌కు ఈ క్విజ్ పోటీలలో పాల్గొన డానికి మరిన్ని వివరాలకై ఎన్‌టిపిసి డిజిఎమ్ (పిఆర్) సి.ఎల్బర్ట్‌ను elbertc@ntpc. co.in, elbert10@gmail.com లేదా 040 2768 3234, 94409 18123 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

ఇసుక మాఫియాకు కెటిఆర్ అండ

- పిసిసి ఛైర్మన్, ఎమ్మెల్యే గీతారెడ్డి



మన తెలంగాణ/హైదరాబాద్: సిరిసిల్లలో దళితులను తీవ్రంగా హింసించినా మంత్రి కెటిఆర్ స్పందిచకపోగా ఇసుక మాఫియాకు అనుకూలంగా ఉండడం దుర్మార్గమని పిసిసి ఛైర్మన్, ఎంఎల్‌ఎ డాక్టర్ గీతారెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలపై మంత్రి కెటిఆర్ స్పందించలేరా అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవన్, మహేష్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆమె మాట్లాడారు. ఇంత పెద్ద సంఘటన జరిగినా టిఆర్‌ఎస్ నేతలు ఇంకా అబద్ధాలతో కాలం గడుపుకుంటు, దళితులపట్ల అమానుషంగా మాట్లాడడం విచారకరమాన్నారు. కనీస మానవత్వం లేని వారు ప్రజా ప్రతినిధులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. దళితులంటే ఇంత చిన్న చూపా అన్నారు. ఇసుక లారీ కింద పడి జనం చనిపోతున్నా మంత్రి కెటిఆర్ పరామర్శించరా? తన నియోజకవర్గ ప్రజలకంటే ఆయనకు ఇసుక మాఫియానే ముఖ్యమా అని అన్నారు. సిరిసిల్ల ప్రజల దయ వల్లనే ఎంఎల్‌ఏగా, మంత్రి అయ్యారని ఆమె తెలిపారు. మీరాకుమార్‌తో తాము అబద్దాలు చెప్పించామని టిఆర్‌ఎస్ నేతలు అనడం దారుణమన్నారు. స్వయంగా జైలులో ఉన్న బాధితులను మీరాకుమార్ పరామర్శించారని, బాధితుల హృదయ వేదనవిని కరిగిపోయారని, కన్నీటి పర్యంతమయ్యారని వివరించారు. అనేక మంది అక్కడ మృతిచెందినా టిఆర్‌ఎస్ నాయకులు, మంత్రి స్పందించడంలేదన్నారు. అక్రమ ఇసుక రవాణ ఆపాల్సిందిపోయి వారిని ప్రొత్సహించడం ఎంత వరకు సబబు అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగుతుందా..? ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన చట్టాలను, పథకాలనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు. మంత్రి కెటిఆర్ బాధ్యతగా వ్యవహరించాలని, కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత ఆయనకు లేదన్నారు. దాసోజు శ్రవన్ మాట్లాడుతూ మంత్రి కెటిఆర్‌కు దమ్ముంటే ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ఘటనపై మంత్రి కెటిఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో మీరు(టిఆర్‌ఎస్) దాడులు చేస్తే ఆంధ్రపాలకులు ఇలానే కొట్టారా.? ప్రశ్నించారు. మీరాకుమార్ పర్యటనతో కెసిఆర్, కెటిఆర్‌కు ఎక్కడ తగలాలో అక్కడే తగిలిందన్నారు. మల్లు రవి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నాయకులు బానిసత్వం వీడి ప్రజల కోసం పనిచేయాలన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ హింస పెరిగిందన్నారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తోందని టిఆర్‌ఎస్ అనడం సిగ్గుచేటన్నారు.

మాజీ సర్పంచ్, ఎంపిటిసి, కౌన్సిలర్లకు గౌరవ వేతనం ఇవ్వండి

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సర్పంచ్, ఎంపిటిసి, కౌన్సిలర్లకు గౌరవవేతనం ఇవ్వా లని ఉద్యమ సంస్థ ప్రజా తెలంగాణ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రజా తెలంగాణ కన్వీనర్ గాదె ఇన్నయ్య, కో కన్వీనర్లు శ్రీశైల్‌రెడ్డి పంజుగుల, డాక్టర్ అమరారపు ఆదాం, మాజీ సర్పంచ్, ఎంపిటిసి, కౌన్సిలర్‌ల యునైటెడ్ ఫోరం (ప్రజా తెలంగాణ అనుబంధం) కన్వీనర్ మంచాల వెంకట స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుండి 2014లో అధికా రంలోకి వచ్చే వరకు గౌరవ వేతనం చెల్లిస్తామని, వారి సేవలను వినియోగించుకుంటామని హామీ ఇస్తూ వచ్చిందన్నారు. సెప్టెంబర్‌లో 5 ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. వరంగల్‌లో సెప్టెంబర్ 1న, కామారెడ్డిలో 8న, భువనగిరిలో 15న, వికారాబాద్‌లో 22న, వనపర్తిలో సెప్టెంబర్ 29న ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ సర్పంచ్, ఎంపిటిసి, కౌన్సిలర్లు సదస్సులను విజయవంతం చేయాలని కోరారు.

1200 గ్రామాలకు రహదారులు లేవు

- అందుకే ఆయా గ్రామాలకు బస్సులను నడపలేకపోతున్నాం
- మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి



మన తెలంగాణ/వరంగల్‌బ్యూరో : రాష్ట్రంలో 1200 గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆగ్రామలకు ఆర్‌టిసి బస్సులను నడపలేకపోతున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి ముందుగా జనగామ జిల్లాలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు.అనంతరం వరంగల్ అర్బన్ జిల్లాలో హరితహారంతోపాటు ప్రపంచ ఆటో దినోత్సవం కార్యక్రమంతోపాటు నర్సంపేటలోని ఆర్‌టిసి కార్మికులతో మాట్లాడారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆర్‌టిఒ కార్యాలయంలో, ములుగురోడ్‌లోని ఆర్‌టిసి శిక్షణా కళాశాలలో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ అరూరి రమేష్‌తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా కెసిఆర్ ఆర్‌టిసి బడ్జెట్‌లో 1000కోట్లరూపాయలను కేటాయించారన్నారు. ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మంది ప్రయాణీకులను ఆర్‌టిసి బస్సు ల ద్వారా వారివారి గమ్యస్థానాలకు చేర్చుతున్నామన్నారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, జిల్లాల్లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తే డ్రైవర్లకు శిక్షణకు కావలసిని ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాట అమ్రపాలి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ శివలింగయ్య, ఆర్‌టిసి ఆర్‌ఎం పాల్గొన్నారు.

నకిలీ మరణ ధృవపత్రాలు

- తయారు చేస్తున్న ముఠా అరెస్టు
- ప్లాట్ల విక్రయాలకు వినియోగం

మన తెలంగాణ/మన్సూరాబాద్ : ప్లాట్ యాజమాని బతికుండగానే చనిపోయాడంటూ నకిలీ ధృవపత్రాలు తయారు చేసి ప్లాటు విక్రయించిన ముఠాను అరెస్ట్ చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ సిపి క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాచకొండ సిపి మహేష్ భగవత్ ,డిసిపి వెంకటేశ్వర్‌రావు నిందితుల వివరాలు వెల్లడించారు. మలక్‌పేట్ రెవెన్యూబోర్డు కాలనీ తిరుమల టవర్స్‌లో ఉండే జ్యోతి నగేశ్వర్ రావులు దంపతులు.

నగేష్ రావు కస్టమ్ డిపార్డుమెంట్ సూపరిడెంట్‌గా 2014లో పదవీ విరమణ పొందారు. నగేష్ రావు 1989లో కుంట్లూరు గ్రామంలో 242,245,246,247 సర్వేనెంబర్‌లో 261 ప్లాట్‌నెంబర్ 200 గజాలు కొనుగోలు చేశారు. ఈ తరుణంలో అతను వారం రోజుల క్రితం ప్లాట్ చూసుకుందామని కుంట్లూర్‌కు వెళ్లారు. ప్లాట్ దగ్గర కొంత మంది కలిసి ప్లాట్ చూస్తుండగా ఏ ప్లాట్ సారు అని అతన్ని ప్రశ్నించారు. దీంతో ఆయన ప్లాట్ వారికి చూపించడం జరగడంతో, వారు వెంటనే ఈ ప్లాట్ విక్రయించారని తెలిపారు.

దీంతో షాక్‌కు గురై రిజ్రిస్టేషన్ కార్యాలయంలో విచారణ చేపట్టి, ఇసి తీసుకున్నారు. నగేష్ రావు సిపి మహేష్ భగవత్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో వనస్థలిపురం ఎసిపి రవీందర్‌రెడ్డి, హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్‌లు రంగంలో దిగి ప్లాట్ విక్రయించిన, మధ్యవర్తులను, నకిలీ మరణ ధృవపత్రాలు తయారు చేసిన వారిని గుర్తించారు.

నిందితుల వివరాలు...

నగరంలో సీతాఫల్‌మండికి చెందిన చల్లా శ్రీధర్‌రెడ్డి(24) స్థిరాస్థి వ్యాపారం చేస్తుంటాడు, ముషీరాబాద్ లలితానగర్‌కు చెందిన మొగుళ్ల శ్రీధర్ (38), పార్శిగుట్ట ఎంసిహెచ్ కాలనీకి చెందిన అస్కా వినయ్‌కూమార్ (35) బిల్లు కలెక్టర్ పనిచేస్తుంటాడు. వారాసిగూడకు చెందిన కుంచలకంటి లడ్డు (30) జిమ్ కోచ్‌గా చేస్తుంటాడు. నాగోల్‌కు చెందిన చిత్రాల జగదీష్ (39) రియల్ ఎస్టేట్ వ్యాపారం, సరూర్‌నగర్ లింగోజిగూడకు చెందిన ముత్యాల గోపినాధ్ (38) రియల్ ఎస్టేట్ ,రాంనగర్‌లో డి.హరికృష్ణ (45) ప్రైవేట్ ఉద్యోగి, హయత్‌నగర్ కుంట్లూర్‌కు బాధం భూపాల్‌రెడ్డి, హయత్‌నగర్ కు చెందిన గోవర్ధన్ రెడ్డి దస్తావేజు లేఖరి పని చేస్తుంటాడు. ప్లాట్ అమ్మడానికి శ్రీధర్‌రెడ్డి ప్రధాన సూత్రధారి, సురేష్, వినయ్‌కూమార్‌లతో కలిసి నకిలీ మరణ ధృవపత్రాలు తయారు చేశారు. ఈ ముగ్గురు కలిసి లడ్డుకు ప్లాట్ జిపిఎ చేశారు. లడ్డుకు విక్రయించినప్పుడు హరి కృష్ణ సాక్ష్యం ఉన్నాడు. అనంతరం లడ్డు సంజయ్ కూమార్ కు అమ్మడం జరిగింది. సంజయ్‌కూమార్ అమ్మిన ప్పుడు జగదీష్, గోపినాధ్‌లు సాక్షి సంతకాలు చేశారు. లడ్డు నుంచి సంజయ్‌కూమార్ విక్రయించే సమయంలో భూపాల్‌రెడ్డి మధ్య వర్తిగా వ్యవరించాడు. దస్తావేజు లేఖరి గోవర్ధన్‌రెడ్డి అసలు ధృవ పత్రాలు చూడకుండా జిపిఎ తయారు చేశాడు. ఇందులో సురేష్, వినయ్‌కూమార్‌లు కలసి నాగేశరావు 2004 లో చని పోయినట్లు నకిలీ ధృవపత్రాలు తయారు చేశారు. నాగేశ్వర్ రావు భార్య జ్యోతి 2006లో చనిపోయినట్లు నకిలీ ధృవపత్రం తయారు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం వీరిద్దరు జైలులో ఉన్నారు. మిగితా ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

డాక్యుమెంట్లను పరిశీలించండి : సిపి మహేష్ భగవత్



ప్లాట్ అసలు ధృవపత్రాలు పోయినప్పుడు పరిశీలించి కొనుగోలు చేసుకోవాలని సిపి మహేష్ భగవత్ తెలిపారు. కుంట్లూర్ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములు, డబుల్ రిజిస్ట్రేషన్‌లు ఉన్నాయని వాటిని పరిశీలించి కొనుగోలు చేసు కోవాలని సూచించారు. శివారు ప్రాంతాల్లో ప్లాట్ ఉన్నప్పుడు ప్లాట్ చుట్టూ ప్రహరీ నిర్మించుకోవాలని, విద్యుత్ మీటర్ అమర్చుకోవాలని సూచించారు. హయత్‌నగర్ ఎస్‌ఆర్‌ఒ త్యాగరాజు మీద శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలుపుతామని తెలిపారు.



జర్నలిస్టులందరికీ రైల్వే పాస్‌లు ఇస్తాం : ఎపియుడబ్ల్యుజెకి కేంద్ర మంత్రి హామీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అక్రిడిటేషన్ ఉన్న పాత్రికేయులందరికీ రైల్వే పాస్‌లను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు హామీనిచ్చారు. ఢిల్లీ పార్లమెంట్ భవనంలోని మంత్రి చాంబర్‌లో మంగళవారం సురేష్ ప్రభుతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియూడబ్ల్యుజె) ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్రిడిటేషన్ ఉన్నప్పటికీ పాత్రికేయులకు రైల్వే పాస్‌లు జారీ చేయడంలో స్థానిక రైల్వే అధికారులు వివక్ష చూపుతున్నారని ఎపియూడబ్ల్యుజె ప్రతినిధి బృందం మంత్రికి ఫిర్యాదు చేసింది. జిల్లా విలేకరులకు పాస్‌లు ఇచ్చి, ఇతర పట్ట ణాలు, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న అక్రిడిటేషన్ జర్నలిస్టులకు పాస్‌లు జారీ చేయడం లేదని వారు మం త్రి దృష్టికి తీసుకొచ్చారు. అందుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు స్పందిస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ రైల్వే శాఖ మీడియా సంబంధాల డైరక్టర్ జనరల్ అనిల్ సక్సేనా, సామాజిక వేత్త డా.పెంటపాటి పుల్లారావు, ఎపి యుడబ్ల్యుజె పూర్వఅధ్యక్షులు డి.సోమసుందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు, సి.హెచ్.రామకృష్ణలు ఉన్నారు.

ఎస్ఆర్ఎస్‌పి పునర్జీవన పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయింపు

10న పోచంపాడు వద్ద కెసిఆర్ శంకుస్థాపన

మన తెలంగాణ/ హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్‌పి) పునర్జీవన పథకానికి ప్రభుత్వం రూ.వెయ్యికోట్లు కేటాయించినట్లు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. ఈ నెల 10న పోచంపాడు వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పనులకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. టిఆర్ఎస్ఎల్‌పి కార్యాలయంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంఎల్‌ఏ చింతా ప్రభాకర్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మ ణ్‌రావులతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఆర్ఎస్‌పి పునర్వ్యజనానికి రూ.వెయ్యికోట్లుతో పాటు, ఇప్పటికే ఎస్ఆర్ఎస్‌పి ఆధునీకరణకు రూ.వెయ్యి కోట్లు కేటాయించారని, దీంతో మొత్తం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింత మొత్తం 14.5 లక్షల ఎకరాల ఆయకట్టులో చివరి ఎకరం వరకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పునర్జీవన పథకం కింద నీళ్లు లేని రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎస్ఆర్ఎస్‌పి కాలువలకు లిఫ్టుల ద్వారా నీటిని తోడి పోస్తామన్నారు. ఈ రెండు పథకాల ద్వారా పాత కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. తెలంగాణలో అతి పెద్ద సాగు నీటి వనరు ఎస్ఆర్ఎస్‌పి అని, 112 టిఎంసిల సామర్థ్యం ఉండగా, 80 టిఎంసిలకు తగ్గిందని చెప్పారు. ఎప్పుడో 1964లో చేపట్టిన ఈ ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు పట్టించుకోలేదని హరీశ్ ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ కింద 9.64 లక్షల ఎకరాలకు నీరిస్తామని వారు చెప్పినా, ఎన్నడూ అన్ని ఎకరాలకు నీరివ్వలేదన్నారు. అలాగే ఎస్ఆర్ఎస్‌పి ప్రధాన కాలువలో 8500 క్యూసెక్కుల నీరు పారాల్సి ఉన్నా, 6వేలకు మించి పారడం లేదన్నారు. డిస్ట్రిబ్యూటరీలు పరిస్థితి అధ్వానమని, కొన్ని చోట్ల నీరు రాక కాలువలను దున్ని రైతులు పొలాలు చేస్తున్నారని చెప్పారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సదర్‌మాట్ అనికట్‌ను ఆధునీకరించి బ్యారేజ్‌గా మార్చామని, తద్వారా ఆయకట్టు పెరిగిందని చెప్పారు. అంతే కాకుండా నాటు విత్తనాలు, ఎరువులు, కరెంటు దొరకని పరిస్థితి నుండి అన్ని దొరికే పరిస్థితికి వచ్చామన్నారు. అలాగే యాసంగిలో రికార్డు స్థాయిలో 54 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయని, ఇది ఒక రికార్డు అని గతంలో 24 లక్షల మెట్రిక్ టన్నులే పండేవని తెలిపారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పూర్తి చేయడం, ఆధునీకరించడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు.

ఖైదీల క్షమాభిక్షపై కమిటీ ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు జైళ్ళలో చాలా కాలంగా మగ్గుతున్న ఖైదీల క్షమాభిక్షపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ఖైదీల క్షమాభిక్ష కమిటీని నియమించింది. తెలంగాణ జైళ్ళ శాఖ ఐజి ఆకుల నర్సింహా ఛైర్మన్‌గా చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారి సైదయ్య, చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం సూపరింటెండెంట్ రాజేష్, చర్లపల్లి జైలు ఇంచార్జీ సూపరింటెండెంట్ ఎంఆర్ భాస్కర్, సికా ప్రిన్సిపల్ మురళీబాబు, వరంగల్ కేంద్ర కారాగారం ఇంచార్జీ సూపరింటెండెంట్ సంపత్‌లు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఖైదీల విడుదలకు మార్గదర్శకాలను రూపొందించనుంది. అదే విధంగా ఆయా కేంద్ర కారాగారాలలో ఉన్న ఖైదీలు, విడుదలకు అర్హులు ఎవరన్న జాబితాను ప్రభుత్వానికి సమర్పించనుంది.

ఆగస్టు 5నుంచి 22వరకు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్

మన తెలంగాణ/హైదరాబాద్ : స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2017 (టైర్1) పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుండి ఆగస్టు 22వ తేదీ వరకు నిర్వహించనుంది. దక్షిణ ప్రాంతం నుండి ఈ పరీక్షలకు 3,22,258 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షలు హైదరాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిలలోని 15 నగరాల్లోని 40 ప్రాంతాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షల తేదీ, సమయం, నగరం తదితర వివరాలను అభ్యర్థులు www.sscsr.gov.inలో తెలుసుకోవచ్చు. ఏదేని స్పష్టత అవసరమైతే అభ్యర్థులు ప్రాంతీయ కార్యాలయ సహాయ నెంబర్లు 0442825 1139, 94451 95946లలో సంప్రదించవచ్చు.

భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం

మన తెలంగాణ/హైదరాబాద్: మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) భూసేకరణకు ప్రభుత్వం ఇటీవల ఆమోద ముద్ర వేసిన రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. ఇందుకు సంబంధించి సంగారెడ్డి కలెక్టర్ భూసేకరణకు సంబంధించిన పరిహారాన్ని అందజేయాలని ఆదేశిస్తూ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 11 వేల 120 కోట్ల అంచనా వ్యయంతో జహీరాబాద్‌లో నిమ్జ్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కూడా రూ.25 కోట్లు కేటాయించడమే కాకుండా ఇప్పటి వరకు రూ.22.5 కోట్లు విడుదల కూడా చేసింది. జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో 12,635 ఎకరాలను గుర్తించింది. ఇందులో ఇప్పటి వరకు 2,808 ఎకరాల భూములను సేకరించింది. నిమ్జ్‌లో పరిశ్రమల ఏర్పాటుతో రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దండుమల్కాపూర్, కాకతీయ టెక్స్‌టైల్ పార్కులోనూ: టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా చౌటుప్పల్ గ్రామంలో నిర్మిస్తున్న దండుమల్కాపూర్ టెక్స్‌టైల్ పార్కుకు కూడా రాష్ట్ర భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఈ జౌళి పార్కులో మరిన్ని సదుపాయాలను కల్పించేందుకు అవసరమైన భూములను టిఎస్ఐఐసి సేకరిస్తోంది. అలాగే వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు భూసేకరణలోనూ కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



ముందే చెప్పిన మన తెలంగాణ

'ఖాయిలా' పునరుద్ధరణకు రూ.7.5 కోట్లు : మూత పడ్డ చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్ఎంఈ)ల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూ.7.5 కోట్లు పరిశ్రమల శాఖకు ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 50 కోట్ల నిధులను విడుదల చేస్తామని, తొలి విడతగా 7.50 కోట్లు విడుదల చేస్తున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.





రాజేంద్రనగర్‌లోని ఉద్యానవర్సిటీలో గత నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు

సిఎం చెప్పినా ఆర్థిక శాఖ నో

ఉద్యాన శాఖలో పోస్టుల భర్తీ దస్త్రం వెనక్కి

అంత అవసరమైతే సిఎం నుంచే అనుమతి తెచ్చుకోవాలని సూచన !

మన తెలంగాణ/హైదరాబాద్: ఒక వైపు ఉద్యోగాలు కల్పించాలని నెల రోజులుగా ఉద్యాన వర్సిటీ విద్యార్థుల ఆందోళన... మరోవైపు పోస్టుల భర్తీకి అనుమతిచ్చే విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ మెలిక. సిఎం కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చిన ఈ పోస్టుల భర్తీ ఫైలుకు కూడా ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేయకపోవడం గమనార్హం. ఇటీవల వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల భేటిలో సిఎం కెసిఆర్ ఉద్యానశాఖలో అవసరమైన కొత్త పోస్టులతో పాటు ఖాళీలను భర్తీ చేసుకోవాలని హామీ ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ మాత్రం పోస్టుల దస్త్రాన్ని తిప్పి పంపించింది. ఉద్యాన శాఖ అధికారులు (హెచ్‌ఒ) 46, ఉద్యాన విస్తరణ అధికారులు (హెచ్‌ఇఒ) 356 పోస్టులు. మొత్తం 412 పోస్టుల భర్తీకి అనుమతికి ఆమోదం తెలుపాలని కోరుతూ సంబంధిత శాఖ ఆర్థిక శాఖకు పంపింది. గతంలోనే 268 ఉద్యాన పోస్టులకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయని, ఇంకా కొన్ని టెక్నికల్ కారణాలను చూపుతూ ఫైల్ తిప్పి పంపింది. అంత అవసరమైతే సిఎం నుంచి అనుమతి తెచ్చుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా నెల రోజులుగా రాజేంద్రనగర్‌లోని కొండా లక్ష్మ ణ్‌బాపూజీ ఉద్యాన వర్సిటీలో తమ చదువులకు ఉద్యోగాలు కల్పించాలని తరగతులు బహిష్కరించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత మూడు రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వ్యవసాయ శాఖలో ఎఒ, ఎఇఒలను నియమించుకున్న మాదిరిగానే హెచ్‌ఒ(హార్టీకల్చర్ ఆఫీసర్), హెచ్‌ఇఒ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటి ఫలితంగా సాగు పరిశోధనలు కూడా నిలిచిపోయాయి. క్షేత్రస్థాయిలో ఒక్కో ఉద్యాన అధికారి ఏకంగా 5 నుంచి 10 మండలాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉద్యాన విద్యలో భాగంగా 800 మంది డిప్లొమా పూర్తిచేయగా, 1200 మంది విద్యార్థులు డిగ్రీ పూర్తిచేశారు. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి మండలానికి ఒక హెచ్‌ఒతో పాటు ముగ్గురు హెచ్‌ఇఒలను నియమిస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం 125 మంది హెచ్‌ఒ (హార్టికల్చర్ ఆఫీసర్)లు, 1710 హెచ్‌ఇఒలు అవసరం ఉండగా కేవలం 187 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ హెచ్‌ఇఒలందరూ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారే. వీళ్లకు ఉద్యాన చదువులకు ఎటువంటి సంబంధం లేకపోవడం గమనార్హం.

సీట్ల పెంపు లేదు

మన తెలంగాణ/న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు మీద మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తెలుగురాష్ట్రాల సీఎంలు ఎన్నో ఆశలు పెట్టుకున్న సీట్ల పెంపు లేదని కేంద్రం మంగళ వారం అధికారికంగా ప్రకటించేసింది. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ దాదాపు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశానికి సంబంధించి కేంద్రమంత్రి హన్స్‌రామ్ పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటన చేశారు. 2019లోగా అసెంబ్లీ సీట్లను పెంచాలంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించడం ఒక్కటే మార్గమని తేల్చిచెప్పారు.రాజ్యాంగ సవరణ చేయకపోతే 2026 తర్వాత వచ్చే తొలి జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపుదల ఉంటుందని హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారాం అభిప్రాయపడ్డారు.దీంతో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లయింది. టీడీపీ ఎంపి మురళీమోహన్, టీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారం ఆహిర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170(3)కి లోబడి ఆంధ్రప్రదేశ్‌లో 153 నుంచి 225 సీట్లు, తెలంగాణలో 119 నుంచి 175 సీట్లు పెంచాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. అయితే ఆర్టికల్ 170(3)ని సవరించాలని కేంద్రం భావిస్తుందా లేదా అన్నదానిపై కేంద్రం ప్రభుత్వం సమాధానాన్ని దాటవేసింది. దీంతో తెలుగురాష్ట్రాల్లో పార్టీలు రాజకీయనిరుద్యోగులకు పెద్ద ఝలక్ తగిలినట్లైంది. ఫలితంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో కొత్తగా పార్టీలో చేరిన నేతలకు సీట్లివ్వడం అధికారపక్షాలకు పెద్ద తలనొప్పేనన్నది సుస్పష్టమైంది.

ప్రత్యేక రాష్ట్రంలో 489 గురుకులాలు

785 ఆశ్రమ, గురుకుల విద్యాలయాలలో 2,68,955 మంది విద్యార్థులకు బోధన

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో 296 ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయగా ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తరువాత 489 గురుకులాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 785 ఆశ్రమ, గురుకుల విద్యాలయాలలో మొత్తం 2,68,955 మంది విద్యార్థులకు బోధనతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఒక్కో గురుకులం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.1 కోటి వ్యయం చేసింది. మొత్తం 489 గురుకులాల కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది. నిర్వహణ, బోధన వ్యయం కింద ప్రతి విద్యార్థిపై రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కెజి టు పిజి విద్యలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాల విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందచేసేందుకు గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. అదే విధంగా ఎస్‌సిలకు 30 డిగ్రీ గురుకులాలు, బిసిలకు ఒక డిగ్రీ గురుకులాన్ని ఏర్పాటు చేసి 9,120 మందికి అడ్మిషన్లు కల్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఎస్‌సిలకు 134, ఎస్‌టిలకు 94, మైనార్టీలకు 12, బిసిలకు 19, ఒసి విద్యార్థులకు 37 కలిపి మొత్తం 296 ఆశ్రమ, రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 1,37,510 మంది విద్యార్థులు విద్యనభ్యసించేవారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఎస్‌సిలకు 104, ఎస్‌టిలకు 51, మైనారిటీలకు 192, బిసిలకు 142 గురుకులాలను ప్రారంభించారు. మూడు విద్యా సంవత్సరాలలో ప్రారంభమైన 489 గురుకులాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఒసి విద్యార్థులు 1,31,445 మంది చదువుకుంటున్నారు. ఈ గురుకులాల్లో 75 శాతం సీట్లు సంబంధిత వర్గానికి కేటాయించి, మిగతా 25 శాతం సీట్లను ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారు. ఉదాహరణకు ఎస్‌సి గురుకులం అయితే ఆ వర్గానికి 75 శాతం సీట్లు మెరిట్ ప్రకారం కేటాయిస్తారు. మిగతా 25 శాతం సీట్లు ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఒసి విద్యార్థులకు కేటాయిస్తారు. 4, 5, 6 తరగతులతో ప్రారంభించి మరుసటి సంవత్సరం నుంచి ఒక్కో తరగతిని పెంచుకుంటూ వెళ్తున్నారు. తరగతులు పెరగడం వల్ల మున్ముందు విద్యార్థుల సంఖ్య పెరగనున్నది. తగ్గట్లుగా సంవత్సరం ముందునుంచే ఏర్పాట్లు చేయాలని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

ముగిసిన డ్రగ్స్ కేసు విచారణ

తేలిందేమిటనేది చెప్పలేకపోతున్న అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణ మంగళవారంతో ముగిసింది. ఈ కేసులో 19 మందిని అరెస్టు చేసిన అధికారులు మరో 37 మందిని విచారించిన విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్‌కు చెందిన 12 మంది ఉండటంతో కేసు సంచలనాత్మకమైంది. జూలై 3 న డ్రగ్స్ నిందితులను అరెస్టు చేసిన అధికారులు ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో అనేక కీలక విషయాలను వెలికితీశారు. ఇందులో భాగంగానే సినీ రంగంలోని వారిని దాదాపు 12 రోజులు వరుసగా విచారించారు. మొదట్లో డ్రగ్స్ స్కూళ్ళు, కళాశాలలకు సరఫరా అయ్యాయని, చాలా మంది విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలయ్యారని తేల్చిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు వీలుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను నియమించారు. రంగంలోకి దిగిన సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఒకవైపు కేసు విచారణలో ఉండగానే విచారణ చేస్తున్న వారిని అరెస్టు చేయబోరని, కేవలం ప్రశ్నించి వదిలేస్తారన్న సంకేతాలు ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి డ్రగ్స్ కేసు నమోదులోనే అనేక అనుమా నాలు వ్యక్తమయ్యాయి. నార్కొటిక్ చట్టం ప్రకారం కేసులను నమోదు చేయ ని అధికారులు ఎక్సైజ్ చట్టంలోని నిబంధనల మేరకు కేసులను పెట్టారు. నార్కొటిక్ డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో ఆ శాఖ సహకారం తీసుకోవడంతో పాటు వారి సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా వాటిని కూడా అధికారులు పక్కకు పెట్టారు. స్కూళ్ళు, పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తామన్న అధికారులు వారి విషయాన్ని పక్కకు పెట్టి కేవలం టాలీవుడ్‌లోని వారిని విచారించేందుకు ప్రాధాన్యమివ్వడంతో విమర్శల దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తీరా టాలీవుడ్‌ను విచారిస్తే వెల్లడైన అంశాలేమిటన్న విషయంపై కూడా అధికారుల్లో స్పష్టత లేకుండా పోయింది. టాలీవుడ్‌కు చెందిన పలువురిని విచారించినపుడు మరింత మంది సమాచారం వెల్లడైంది. ఈ సమాచారం ఆధారంగా మరికొంత మందిని విచారించే అవకాశాలు న్నాయని మొదట్లో చెప్పిన అధికారులు చివరి క్షణంలో వెనక్కు తగ్గడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. పేర్లను వెల్లడించొద్దంటూ తనపై తీవ్రమైన వత్తిళ్ళు వస్తున్నాయంటూ స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పడం చూస్తుంటే అన్ని కేసుల్లో మాదిరిగా ఈ కేసులోనూ చట్టం కొందరికి చుట్టమైందన్న విషయం స్పష్టమవుతోంది. సుదీర్ఘ విచారణలో అధికారులు కొండను తవ్వినా ఎలుకను కూడా పట్టలేదన్న విమర్శలు బాహటంగానే వినిపిస్తున్నాయి. కేసు దర్యాప్తు ఇంతటితో ముగిసిందా మరిన్ని విచార ణలుంటాయన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు అధికారులెవరూ సిద్ధం లేకపోవడాన్ని గమనిస్తే విచారణ మొత్తం సందిగ్ధత నెలకొందన్న విషయం స్పష్టమవుతోంది.



మూడు గంటలు నందూను విచారించిన సిట్: సినీ నటుడు నందును సిట్ మంగళవారం మూడు గంటల పాటు విచారించింది. డ్రగ్స్‌తో తనకెలాంటి సంబంధం లేదని, కెల్విన్‌తో కలిసి కొన్ని ఈవెంట్‌లను చేశానని, ఆ పరిచయం తప్ప డ్రగ్స్ వ్యవహారంలో ఏ మాత్రం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈవెంట్ నిర్వాహకుడిగా సినీ రంగంలోని పలువురితో తనకు పరిచయాలు ఏర్పడ్డాయని, అయితే ఎవరి వ్యక్తిగత జీవితం ఏమిటన్న అంశం తనకు తెలియదని చెప్పినట్లు తెలిసింది.

పంటల బీమా క్లయిమ్స్ వెంటనే చెల్లించాలి


మన తెలంగాణ/హైదరాబాద్: పంటల బీమా అమలు, మార్గదర్శకాలను మార్పులు చేసే విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ కేంద్రానికి లేఖ రాసింది. పంటలబీమా అన్నదాతలకు మేలు చేయాలంటే పంట నష్టం వాటిల్లిన వెంటనే రైతులకు బీమా పరిహారం చెల్లించాలని, దీంట్లో ఏమైనా ఆలస్యమైతే వడ్డీతో సహా ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి మంగళవారం కేంద్రానికి లేఖ రాశారు. బీమా కవరేజీ పెరిగేందుకు కంపెనీలు క్షేత్రస్థాయిలో సేవలు అందించే విధంగా చూడాలని కోరారు. గత ఏడాది వానాకాలం నుంచి కేంద్రం ప్రధానమంత్రి ఫసల్‌బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా (డబ్ల్యుబిసిఐఎస్) పథకాలను అమలు చేస్తోంది. అయితే డబ్ల్యుబిసిఐఎస్ అమలులో రాష్ట్రంలో అత్యధికంగా సాగువుతున్న పత్తి పంట 17 లక్షల హెక్టార్లలో మిర్చి 1.10 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని అయితే వీటికి కేంద్రం విధిస్తున్న గడువు తేదీలు రైతులు ప్రీమియం చెల్లించేందుకు అడ్డంకిగా మారాయన్నారు. పంటల ప్రీమియంను మినహాయించుకుని బ్యాంకు రుణం మంజూరు చేస్తుందని, రాష్ట్రంలోని రైతులు అత్యధికంగా ఆగస్టు, సెప్టెంబర్‌లోనే రుణాలను తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

'నేరెళ్ల' బాధితులకు బెయిల్

మన తెలంగాణ/కరీంనగర్ లీగల్: సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామచంద్రాపూర్ స్టేజి వద్ద లారీ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన సంఘటన సందర్భంగా జరిపిన విధ్వంసంపై దాఖలైన 3 కేసులలో 8 మంది నిందితులను కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జీ శ్రీనివాసులు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. 2017 జూలై 2న క్వారీ నుండి ఇసుక నింపుకొని వెళ్ళుతున్న లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా లారీ నడిపి రామచంద్రాపూర్ స్టేజి వద్ద సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేసిన ప్రమాదంలో నేరెళ్ల గ్రామానికి చెందిన భూమయ్య (60) అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకొన్న నేరెళ్ళ, జిల్లెల్ల గ్రామస్థులు ప్రమాద స్థలికి చేరుకొని ఆగ్రహంతో లారీ ధ్వంసంతో పాటు అధికారుల విధులకు ఆటంకం, గాయపర్చటం, హత్యాయత్నం చేశారంటూ నేరెళ్ల, జిల్లెల్ల గ్రామాలకు చెందిన 12 మందిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసులలో ఒక ఎస్సై, జీపు డ్రైవర్ కానిస్టేబుల్, లారీ డైవర్‌ల ఫిర్యాదులపై తంగళ్ళపల్లి పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నేరెళ్ళ గ్రామానికి చెందిన, పెంట బానయ్య, గంధం గోపాల్, చెప్యాల బాలరాజు, కోల హరీష్, పూసల ఈశ్వర్ కుమార్, జిల్లెలకు చెందిన చీకోటి శ్రీనివాస్, కోరుకంటి గణేష్, రామచంద్రాపురానికి చెందిన బత్తుల మహేశ్‌లను అరెస్ట్ చేసి గత నెల 8న కోర్టులో హాజరు పర్చగా కోర్టు జుడిషియల్ రిమాండ్‌కు తరలించింది. వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారించిన జడ్జీ బెయిల్ పొందిన ఎనిమిది మంది నెల రోజుల పాటు వేములవాడ పట్టణంలో నివాసం ఉండాలని, ప్రతి ఆది, బుధవారాలలో వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని, కోర్టు అనుమతి లేనిదే వేములవాడ పట్టణం దాటి వెళ్ళరాదని షరతులు విధిస్తూ బెయిలు మంజూరు చేశారు. ఈ కేసులో నేరెళ్ళకు చెందిన బదనాపురం తిరుపతి, బదనాపురం ఎల్లయ్యలతో పాటు జిల్లెలకు చెందిన డాక్టర్ బాలయ్య, తారీకు దేవయ్యలు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపో ర్టులో చూపారు.

కమిషనర్ హామీ మేరకు సమ్మె విరమణ

మన తెలంగాణ/హైదరాబాద్: గతంలో ప్రభు త్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇయస్ఐని నెల రోజుల్లోపు అమలు చేస్తామని, స్వీపర్లకు కనీస వేతనం చెల్లిస్తామని, సెక్యూరిటీ గార్డులను తిరిగి నియమిస్తామని, సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి నెలా జిల్లా మేనేజరు, అధికారులు, హమా లీ కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తామన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ హామి మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) తెలిపింది. త్వరలో 14 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేల తగిన చర్యలు చేపడుతున్నట్లుగా ఆనంద్ హామి ఇచ్చి సమ్మెను విరమించాలని కోరినట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా పంపిణీ పథకాన్ని, ఆహార భద్రతా చట్టాన్ని, రాజ్యాంగ హక్కు ఆర్టికల్ 47, 239 ప్రకారం 14 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని, 74 లక్షల రేషన్ కార్డులు కలిగిన 3 కోట్ల వినియోగదారులకు నిత్యావసర వస్తువులను ఇవ్వాలని హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని, గత సంవత్సరం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తక్షణమే ఇఎస్ఐ, గుర్తింపు కార్డులు ఇచ్చి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, మహిళా స్వీపర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, తొలగించిన సెక్యూరిటీ గార్డులను తిరిగి ఉద్యోగాల్లో నియమించాలని యూనియన్ గత నెల 25వ తేదీ నుండి సమ్మె చేస్తుంది. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో చర్చించి నెల రోజుల పాటు సమ్మె విరమించాలని హామీలను అమలు చేయకపోతే సెప్టెంబర్‌లో మెరుపు సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు బాల్‌రాజ్ తెలిపారు. సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, ఎస్.కె.బాబుమియాలు పాల్గొన్నారు.



"సమర్థవంతమైన దౌత్యానికి రెండే లక్షణాలు.. ఉద్వేగాన్ని తగ్గించుకోవడం, భావ వ్యక్తీకరణకు పదునుపెట్టుకోవడం.
-హారీ ట్రూమన్, అమెరికా పూర్వ అధ్యక్షుడు"

కాంగ్రెస్ దయనీయ స్థితి

సంపాదకీయం

కష్టాలు ఒక్కొక్కటిగా రావు – వస్తే కట్టగట్టుకుని వస్తాయన్నది నానుడి. ఘనచరిత్రగల భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితి ఇవాళ అలాగే ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూలేని విధంగా, గుర్తింపు పొందిన ప్రతిపక్షపార్టీ హోదాకు కూడా సరిపోని రీతిగా 44సీట్లకు కుదించుకు పోయిన నాటినుంచీ దిగజారుడు నిరంతరాయంగా జరుగుతోంది. 2015లో బీహార్‌లో మహాగట్బంధన్‌లో భాగంగా కాస్త మెరుగైన ఫలితాలు సాధించటం, 2017లో పంజాబ్‌లో అధికారంలోకి రావటం – మధ్యమధ్యన కాస్త ఊపిరి పీల్చుకున్న సంఘటనలు. గోవా, మణిపూర్‌లలో అందుబాటులోకి వచ్చిన అధికారాన్ని అందిపుచ్చుకోలేకపోవటం ఆ పార్టీని ఆవహించిన నిస్సత్తువ, నిస్తేజానికి నిదర్శనం. నితీష్‌కుమార్ మహాకూటమిని చీల్చి బిజెపి పంచన చేరటంతో ఆ అధికార ముచ్చట ముగిసింది. ఇప్పుడు గుజరాత్‌లో తమ సొంత లెజిస్లేటర్లలో కొందరు తిరుగుబాటు బాటపట్టటంతో 44 మంది ఎమ్మెల్యేలను కర్నాటక తీసుకెళ్లి క్యాంపులో పెట్టి కాపాడుకోవలసిన దురవస్థ దాపురించింది. కొద్దిరోజుల్లో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థి, సోనియాగాంధి సలహాదారు అహ్మద్ పటేల్‌ను గెలిపించుకునే ప్రయత్నంలో ఈ క్యాంపు రాజకీయ అవసరమైంది. ఏలినవారు ఏకఛత్రాధిపత్యం వహించే రోజుల్లో రాజ్యసభ, శాసనమండలి, జిల్లా పరిషత్ లాంటి ఎన్నికల్లో పాలకపార్టీ ప్రలోభాలు, బెదిరింపులనుంచి తమ అనుయాయులను కాపాడుకునేందుకు ప్రతిపక్షపార్టీలు క్యాంపు రాజకీయాలు నడపాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానాలు తారుమారైనాయి. బెదిరింపులు, ప్రలోభాలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం బిజెపి వంతుకాగా వాటి గూర్చి ఫిర్యాదు చేయటం కాంగ్రెస్ వంతు అయింది.

ఈ సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌లో కాంగ్రెస్‌కు కొన్ని ఆశలున్నాయి. 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి పాలనపట్ల అసంతృప్తి, హార్దిక్ పటేల్ నాయకత్వంలో పటేళ్ల ఆందోళన, ఉనాలో దళితులపై గోరక్షకుల దాడికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం, జిఎస్‌టికి వ్యతిరేకంగా సూరత్ తదితర చోట్ల వస్త్ర, వజ్రాల వ్యాపారుల ఆందోళన కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశాలు. దానికి స్థిరంగా ఉన్న 30 శాతం ఓటుకు అదనపు బలాన్ని సమీకరించుకునే అవకాశాలు కనిపించగానే ముఖ్యమంత్రి అభ్యర్థిపై కుమ్ములాట మొదలైంది. లోగడ బిజెపిని చీల్చి కాంగ్రెస్‌లో చేరిన శాసనసభ ప్రతిపక్షనాయకుడు శంకర్‌సింగ్ వాఘెలా తన అభ్యర్థిత్వానికి అధిష్టాన వర్గం సుముఖంగా లేదని గ్రహించి పార్టీకి రాజీనామా చేశాడు. ఇంకా బిజెపిలో చేరలేదు గాని, లోగడవలె ముందుగా సొంతపార్టీ పెట్టి ఎన్నికల అనంతరం బేరసారాలను బట్టి దాన్ని బిజెపిలో కలిపేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన్ను బలపరిచే 11మంది ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థి రామనాథ్ కోవింద్‌కు ఓటు చేశారు. 182మంది సభ్యులుగల అసెంబ్లీలో 57 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 11మంది ధిక్కార బాట పట్టాక గాని కాంగ్రెస్ మేల్కోలేదు. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్‌ను ఓడించే వ్యూహంతో పనిచేస్తున్న బిజెపి అరడజను మంది వాఘెలా అనుయాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎరవేసి, వారిచేత శాసనసభ్యత్వానికి రాజీనామా చేయించింది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బిజెపి అధికారిక అభ్యర్థులు కాగా, అహ్మద్ పటేల్‌కు మొన్నటి దాకా కుడిభుజంగా ఉండిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్వంత్‌సింగ్ రాజ్‌పుట్ చేత మూడవ సీటుకు అహ్మద్ పటేల్‌పైకి పోటీకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పటేల్‌ను ఓడించి కాంగ్రెస్ పరువు తీయటం బిజెపి వ్యూహం. కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ కొరకు ప్రయత్నిస్తోంది. బిజెపి అధికారం, ధనబలం, వ్యూహాలకు జడిసిన కాంగ్రెస్ తమ 46 మంది ఎమ్మెలను కాపాడుకోవలసిన ఆత్మరక్షణలో పడింది. అహ్మద్ పటేల్ ఐదవసారి రాజ్యసభలో అడుగు పెట్టే అర్హత సంపాదించగలిగితే అది కాంగ్రెస్‌కు ఊరట. అతడు ఓడితే అది బిజెపికి రాజకీయ విజయమవుతుంది.

నాగాలాండ్ లో కుర్చీలాట

చూపు

అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో జులై 19వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన టి.ఆర్. జీలియాంగ్ శాసనసభ్యులను సంతృప్తి పరచడానికి వినూత్నమైన పద్ధతులు ప్రవేశపెట్టారు. జులై 21న శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న తర్వాత ఆయన 11మంది కాబినెట్ మంత్రులను నియమించారు. వీరిలో బిజెపికి ఉన్న మొత్తం నలుగురిలో ఇద్దరున్నారు. తనకు మద్దతిచ్చిన 47మంది నాగా తిరుగుబాటు దార్లలో ఆయన 35 మందిని సంతృప్తి పరచాల్సి ఉంది. అందుకని జులై 25న ముఖ్యమంత్రి 26 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించారు. వీరికి మంత్రులకు ఉండే హోదా ఉంటుంది. అంటే జీలియాంగ్‌కు మద్దతు ఇచ్చిన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన మొత్తం 47 మందికి ఏదో ఒక రూపంలో కాబినెట్ హోదా దక్కింది.

దురదృష్టం ఏమిటంటే యాదృచ్ఛికమే కావొచ్చు కాని 2004 నాటి అస్సాం పార్లమెంటరీ కార్యదర్శుల నియామక చట్టం రాజ్యాంగ విరుద్ధమైందని జులై 26న సుప్రీం కోర్టుతీర్పు చెప్పింది. ఈ తీర్పు వల్ల శాసనసభ్యులను సంతృప్తి పరచడానికి జీలియాంగ్ చేసిన నియామకాలు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇటీవల జీలియాంగ్ ముఖ్యమంత్రి కావడం వెనక అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. వివాదాలు రేకెత్తాయి. నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ముఖ్యమంత్రిగా ఉన్న జీలియాంగ్ పట్టణ ప్రాంతాలలోని స్థానిక సంస్థలకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించడంతో భారీ ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగడంతో ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పుడు నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 81 ఏళ్ల షుర్హోజిలీ లీజీత్సుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కాని ఆయన శాసన సభ్యుడు కారు. ఆయన శాసనసభకు పోటీ చేయడానికి వీలుగా ఆయన కుమారుడు తన స్థానానికి రాజీనామా చేశారు. జులై 29న ఉప ఎన్నిక జరగాల్సింది. ఈ లోగా జీలియాంగ్ మెరుపు దాడి చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారు.

ఈ వ్యవహారంలో నాగాలాండ్ గవర్నర్ పి.బి. ఆచార్య నిర్వహించిన పాత్ర కూడా వివాదాస్పదమైందే. ఆయన గవర్నర్ కాకముందు ఈశాన్య రాష్ట్రాలకు బిజెపి కార్యదర్శి హోదాలో పర్యవేక్షకుడిగా ఉండేవారు. షుర్హోజిలీ లీజీత్సుకు శాసనసభలో తన బలం నిరూపించు కోవడానికి అవకాశం ఇచ్చినా ఆయన రానందువల్ల గవర్నర్ పి.బి. ఆచార్య 19వ తేదీన హడావుడిగా జీలియాంగ్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేశారు. పార్టీలో తిరుగుబాటు అంతర్గత వ్యవహారమే తప్ప శాసనసభా వేదిక మీద తేలాల్సిన అంశం కాదని లీజీత్సు వాదించారు. అధికారపార్టీ చీలిపోయి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి పార్టీ చీలిపోతే తప్ప ఆ వివాద పరిష్కారం ఆ పార్టీకే వదిలి వేయాల్సింది. విచిత్రం ఏమిటంటే పార్టీ నాయకత్వం మారిపోయినా జీలియాంగ్ విశ్వాస ప్రకటన సందర్భంగా పార్టీ విప్‌ను తిరస్కరించి అనేకమంది క్రాస్ ఓటింగుకు పాల్పడినా పార్టీ చీలినట్టు పరిగణించడం లేదు.


జీలియాంగ్ కుట్రపన్నినా లీజీత్సుకు మాత్రం రంగం నుంచి వైదొలగడం లేదు. ఆ దశలోనే గవర్నర్ లీజీత్సుకు శాసనసభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. కాని లీజీత్సుకు ఆ పని చేయకుండా గవర్నర్ ఆదేశాన్ని గౌహతి హైకోర్టులోని కొహిమ బెంచి ఎదుట సవాలు చేశారు. కోర్టు లీజీత్సు పిటిషన్‌ను తిరస్కరించింది. గవర్నర్ ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది. లీజీత్సు మంచి హాస్యప్రియుడు కనక గవర్నర్ ఆలోచించడంలో విఫలమయ్యారని చమత్కరించారు.

అహం దెబ్బ తిన్న లీజీత్సు మాత్రం జీలియాంగ్‌ను చాలా పవిత్రుడు హెరాకా బాయ్ అని ఎద్దేవా చేస్తూ ఆయన నాగాలాండ్‌లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు అని దెప్పిపొడిచారు. జీలియాంగ్ నాగా గిరిజనుల్లో జీలియాంగ్రాగ్ తెగకు చెందిన వారు. ఈ జాతి గిరిజనులు నాగాలాండ్, మణిపూర్, అస్సాంలో విస్తరించి ఉన్నారు. ఈ తెగవారు అక్కడి గిరిజనులందరి కన్నా చివరన క్రైస్తవమతం స్వీకరించారు. ఇప్పటికీ కొంతమంది క్రైస్తవం ఆవిర్భవించక ముందున్న ప్రాచీనమైన తమ మతాన్నే అనుసరిస్తున్నారు. హెరాకా మతాన్ని రాణి గైడిన్లియూ స్వాతంత్ర్య పోరాట సమయంలో బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. గైడిన్లియూ బ్రిటిష్ వారిని వ్యతిరేకించడమే కాక ఎ.జడ్. ఫిజో నాయకత్వంలోని నాగా నేషనల్ కౌన్సిల్‌ను కూడా వ్యతిరేకించారు. నాగా నేషనల్ కౌన్సిల్ నాగాకు సార్వభౌమాధికారం కోసం పోరాడింది. జైలులో ఉన్నప్పుడు గైడిన్లియూను అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ కనిపెట్టి ఆమె పోరాట పటిమను మెచ్చి రాణి అన్న బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు పద్మ భూషణ్ కూడా ఇచ్చారు. మణిపూర్, నాగాలాండ్‌లో గైడిన్లియూను బాగా అభిమానిస్తారు కాని ఆమె స్మారక మందిరం నిర్మించడానికి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హెరాకా అనుయాయులను తమ మద్దతుదార్లుగా మార్చుకోవాలని బిజెపి సకల ప్రయత్నాలూ చేస్తోంది.

జీలియాంగ్ మళ్లీ అధికారంలోకి రావడానికి సంబంధించిన వివాదం ఇంకా ముగియలేదు. పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన తిరుగుబాటు చేసిన శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించేట్టు చేయడానికి నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు లీజీత్సు, ఆయన మద్దతుదార్లు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే అనర్హత వేటు పడకుండా ఉండాలంటే తిరుగుబాటు దార్లు ఏదో ఒక పార్టీలో విలీనం కాక తప్పదు. అది ఇప్పటికీ ఊహాగానమే కావొచ్చు కాని విలీనం కాదల్చుకున్న పార్టీ బిజెపి అనే అనిపిస్తోంది. ఎందుకంటే వారు ఇటీవలి ఎన్నికల్లో బిజెపితోనే పొత్తు పెట్టుకున్నారు. అదే జరిగితే నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ పునాది కదిలిపోతుంది. అప్పుడు లబ్ధి పొందేది బిజెపినే.

(ఇ.పి.డబ్ల్యు. సౌజన్యంతో)

Economic&PoliticalWEEKLY జులై 29 సంపాదకీయం



సిపిఐ(ఎం) మరో తప్పిదం!

నిత్యా చక్రవర్తి

జులై నెలలో పెద్ద రాజకీయ తప్పులు చేయటం భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నాయకత్వానికి అలవాటుగా మారినట్లుంది. జ్యోతిబసును ప్రధానమంత్రి చేయాలనే ప్రతిపాదనను 1996 జులైలో కేంద్రకమిటీ తిరస్కరించి 'చారిత్రక తప్పిదం' చేసింది. భారత–అమెరికా అణు ఒప్పందం సమస్యపై డాక్టర్ మన్మోహన్‌సింగ్ యుపిఎ ప్రభుత్వానికి తోడ్పాటు ఉపసంహరించుకునే నిర్ణయాన్ని కూడా అది 2008 జులైలో తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి రాజ్యసభలో మూడవ టరంను అనుమతించాలన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ ప్రతిపాదనను జులై 23–26 తేదీల్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశం తిరస్కరించింది. రెండు టరంలకు మించి రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ నిబంధనావళి అనుమతించదని, కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు ప్రాతిపదికగా ప్రధాన కార్యదర్శి పోటీ చేయాలని కోరరాదని మెజారిటీ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వాదించారు.

వాదనకొరకైతే, ఈ వైఖరిలో తప్పులేదు. అయితే సమస్య ఏమంటే ప్రస్తుతమున్నది అసాధారణ రాజకీయ పరిస్థితి. పార్లమెంటులోని ప్రతిపక్షపార్టీలన్నీ నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ కొరకు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలెదుర్కొంటున్న అత్యవసర సమస్యలపై పార్లమెంటులోపల బలంగా పోరాడేందుకు పార్లమెంటరీ వ్యవహారాల్లో నైపుణ్యం, స్థిరమైన అనుభవం కావాల్సిన సందర్భం. రాజ్యసభలో అటువంటి సామర్థ్యం ఉన్న సిపిఐ(ఎం) నాయకుడు ఏచూరి ఒక్కడే. సభలో సిపిఐ(ఎం) సంఖ్యాబలం తరిగిపోతున్నప్పటికీ, రాజ్యసభలో, మొత్తంగా పార్లమెంటులో సీనియర్ మోస్ట్ ప్రతిపక్ష నాయకునిగా ఆయన గుర్తింపుపొందారు. కాషాయ శక్తులుకేంద్రప్రభుత్వంలోని ప్రతి ఒక్క స్థాయినీ తమవారితో నింపుతున్న, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లోకి ఆర్‌ఎస్‌ఎస్ క్రియాశీలురను పంపిన/పంపుతున్న తరుణంలో ఏచూరి లాంటి సీనియర్ పార్లమెంటేరియన్ సేవలు లౌకిక ప్రతిపక్షానికి అవసరం. కొద్దిరోజుల్లో ఏచూరి రాజ్యసభనుంచి నిష్క్రమించటంతో వామపక్షం ఒక గ్రూపుగా బలహీనపడుతుంది. సిపిఐ ప్రముఖుడు డి.రాజా ఒక్కడే ఆ గ్రూపునుంచి క్రియాశీలంగా ఉంటాడు. రాజ్యసభ నుంచి ఏచూరి నిష్క్రమించాక, పలుకుబడి కోణంలో సిపిఐ(ఎం)కు కూడా రాజకీయంగా నష్టం. ఏచూరి నిష్క్రమణంతో ఆ శూన్యాన్ని నింపగల మరో సిపిఐ(ఎం) సభ్యుడు లేరు.

దీర్ఘకాల రాజకీయ దృష్టితో చూస్తున్న సిపిఐ(ఎం)లోని ఆధిక్య నాయకత్వం, బిజెపి అధికారం, పలుకుబడి వేగంగా విస్తరిస్తున్న కారణంగా దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ల స్వభావం పట్ల కళ్లు మూసుకుంటున్నది. బీహార్ లో నితీష్‌కుమార్ మహాకూటమిని వీడి బిజెపితో చేతులు కలపటంతో ప్రతిపక్షం మరింత బలహీనపడింది. కాంగ్రెస్ సహా బిజెపి వ్యతిరేక శక్తులన్నిటితో పనిచేసే విశాల దృక్పథాన్ని వామపక్షం చేబట్టాల్సిన సందర్భం ఇది. బిజెపి వ్యతిరేక పార్టీల్లో కాంగ్రెస్ అతిపెద్దది. గతంలో అది నయా ఉదార విధానాలు అనుసరించినప్పటికీ, మతోన్మాదానికి, దళితులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటం, రైతుల దుస్థితిని నివృత్తి చేయటం వంటి సమస్యలపై కాంగ్రెస్‌తో విస్తృత ఐక్యత నిర్మించటం అవసరం. హిందూత్వ శక్తుల నుంచి ఎదురవుతున్న ప్రస్తుత రాజకీయ సవాలు తీవ్రతను వామపక్షం పరిగణనలోకి తీసుకుని, తమ కాంగ్రెస్ వ్యతిరేకతను పక్కన బెట్టి ఉమ్మడి ఆందోళనపై సంభాషణలకు వామపక్షం చొరవ తీసుకోవాల్సిన సందర్భం.

పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ మధ్య అభిప్రాయాల్లో పెద్ద భిన్నత్వం కారణంగా సిపిఐ(ఎం)నాయకత్వం ఇటీవల కాలంలో దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. జులై 25న కేంద్రకమిటీ సమావేశంలో పశ్చిమ బెంగాల్ కమిటీ ప్రతిపాదన 50–30తేడాతో ఓడించ బడింది. మొత్తం సభ్యులసంఖ్య 91. కాంగ్రెస్‌తో ఐక్య కార్యాచరణ సమస్యపై ఆయా సైద్ధాంతిక గ్రూపుల బలాబలాలను ఇది సూచిస్తున్నది. సీతారాం గత రెండేళ్లుగా–2015లో గత పార్టీ కాంగ్రెస్ నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ సహా లౌకికశక్తులతో అవగాహన కొరకు ప్రయత్నించేందుకై ఆయనకు స్వేచ్ఛ ఇవ్వబడలేదు. అందువల్ల అతని చర్యలు అరకొరగా ఉండేవి. ఈ కీలక సమయంలో సిపిఐ(ఎం)పనితీరులో ఇదొక రకమైన స్తబ్దత. పార్టీ తదుపరి మహాసభ 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరగనుంది. అప్పటివరకు ఈ గుంజాటన కొనసాగుతుంది. దానివల్ల బిజెపి వ్యతిరేకపోరాటంలో వామపక్షం పాత్ర తగ్గుతుంది.

> బీహార్‌లో తాజా పరిణామాల దృష్ట్యా, ప్రధానమంత్రి 2018లోనే ముందస్తుగా లోక్‌సభ ఎన్నికలకు వెళ్లవచ్చు. మోడీ–షా ద్వయం ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలను ఫలప్రదం కానివ్వరు, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి జీవులకు పదవులు వగైరా ఆశ చూపి ఆ పార్టీని వీడటాన్ని ప్రోత్సహిస్తారు. అన్ని సంస్థలను వచ్చే ఐదేళ్లలో కాషాయీకరించటం సంఘపరివార్ లక్ష్యం. ఒక కార్యక్రమం ప్రాతిపదికగా కాంగ్రెస్, వామపక్షం, ఇతర లౌకికశక్తుల ఐక్యత మాత్రమే దానికి వ్యతిరేకంగా పోరాడగలుగుతుంది. మరో ప్రత్యామ్నాయం లేదు.

2015లో జరిగిన పార్టీ కాంగ్రెస్ తీర్మానం ప్రకారం బిజెపి, కాంగ్రెస్‌లు రెండింటికీ సిపిఐ(ఎం) సమానదూరం పాటించాలి. అది కఠినంగా నియమబద్ధతను పాటించే పార్టీ అయినందున, మారిన రాజకీయ పరిస్థితికి అనుగుణంగా పార్టీ విధానాలు రూపొందించటం ప్రధాన కార్యదర్శికి కష్టం. పొలిట్ బ్యూరో, కేంద్రకమిటీ రెండింటిలో అతను మైనారిటీలో ఉన్నందున అందుకు అవకాశమే లేదు. సీతారాం వచ్చే పార్టీ కాంగ్రెస్ వరకు ఆగాలి. కాల పరిస్థితులకు తగినట్లు పార్టీ విధానాలు అప్పుడైనా మారతాయన్న గ్యారంటీ లేదు.

జులై 11న ప్రతిపక్షపార్టీల గత సమావేశంలో ఉమ్మడి ఆందోళన చర్చించబడింది. పార్లమెంటులోపల, వివిధ రాష్ట్రాల్లో అటువంటి ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారానే వచ్చే ఎన్నికల్లో బిజెపిని రాజకీయంగా సవాలు చేసేందుకు ప్రాతిపదిక తయారవుతుంది. సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన ఈ విషయాన్ని అతిసాధారణంగా చివరిలో ప్రస్తావించింది. సెక్యులర్, ప్రజాతంత్ర శక్తులను సమీకరించేందుకు అన్ని స్థాయిల్లో చొరవ తీసుకోవాలని, సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మతతత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలని అది పేర్కొన్నది. బిజెపి వ్యతిరేక పార్టీలతో కలిసి విస్తృతంగా అటువంటి కార్యక్రమాలు నిర్వహించటం ద్వారానే, బిజెపి సవాలును ఎదుర్కొనేందుకు సరైన వాతావరణం ఏర్పడగలదని దాన్ని మరింతగా వివరించి ఉండాల్సింది.

ప్రసిద్ధ మార్క్సిస్టు ఆర్థికవేత్త డాక్టర్ ప్రభాత్ పట్నాయక్ జులై 27న 'వైర్'కు విస్తృతాంశాలపై ఇచ్చిన ఇంటర్వ్యూలో, కొంత అంగీకృత ఎజండాతో ప్రతి ఒక్కర్నీ అలయెన్స్‌లోకి తీసుకురావటానికి వామపక్షం చొరవ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే జరిగిపోయిన నయా ఉదార సంస్కరణలపై స్తంభన విధించవచ్చు. 1996లో దేవగౌడ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు, 2004లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వానికి రూపొందించినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్‌తో, ఇతర బిజెపియేతర పార్టీలతో ఒక ఉమ్మడి కనీస కార్యక్రమం రూపొందించి, దాని ప్రాతిపదికపై ప్రజాందోళన నిర్వహించవచ్చు. ఈ కాషాయ శక్తుల ప్రమాదాన్ని వామపక్షం మాత్రమే ఎదుర్కొనలేదు కాబట్టి బిజెపి వ్యతిరేక శక్తులన్నింటి ఐక్య కార్యాచరణ అవసరాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గం నిర్దిష్టంగా ప్రస్తావించింది. సిపిఐ(ఎం) ఇంకనూ అటువంటి నిర్ద్వంద్వ వైఖరి తీసుకోవాల్సి ఉంది.

బీహార్‌లో తాజా పరిణామాల దృష్ట్యా, ప్రధానమంత్రి 2018లోనే ముందస్తుగా లోక్‌సభ ఎన్నికలకు వెళ్లవచ్చు. మోడీ–షా ద్వయం ప్రతిపక్షాల ఐక్యత ప్రయత్నాలను ఫలప్రదం కానివ్వరు, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి జీవులకు పదవులు వగైరా ఆశచూపి ఆ పార్టీని వీడటాన్ని ప్రోత్సహిస్తారు. అన్ని సంస్థలను వచ్చే ఐదేళ్లలో కాషాయీకరించటం సంఘపరివార్ లక్ష్యం. ఒక కార్యక్రమం ప్రాతిపదికగా కాంగ్రెస్, వామపక్షం, ఇతర లౌకికశక్తుల ఐక్యత మాత్రమే దానికి వ్యతిరేకంగా పోరాడగలుగుతుంది. మరో ప్రత్యామ్నాయం లేదు.

(ఐపిఎ సర్వీస్)

మతోన్మాదాన్ని ఐక్యంగా ఓడించాలి

దేశరాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న దాద్రీలో గోమాంసం కలిగి ఉన్నాడన్న అనుమానంతో అఖ్లాఖ్ ను అమానుషంగా హతమార్చారు. తరువాతి విచారణలో ఆ ఆరోపణ పచ్చి అబద్ధమని తేలింది. మృతపశువుల చర్మం ఒలిచారని దళిత యువకుల్ని బట్టలు ఊడదీసి అమానవీయంగా దాడిచేశారు. అదే క్రమంలో అమలాపురంలోనూ అలాంటి దుర్మార్గమే పునరావృతమైంది. మతోన్మాదాన్ని ప్రశ్నించారని ధబోల్కర్ , కల్బుర్గి, గోవింద్ పన్సారే లాంటి రచయితలను హత్యచేశారు. సురేంద్ర కులకర్ణి లాంటి పాత్రికేయులపై భౌతిక దాడులకు తెగబడ్డారు. దళిత మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన సిగ్గుమాలిన సంఘటనలు కూడా మనదేశంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నాయి. ఆదివాసీ, దళిత, మైనారిటీ, బడుగు బలహీనవర్గాల ప్రజలపై హింస, దాడులు ప్రతినిత్యం జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మతోన్మాద శక్తులు తమ దీర్ఘకాల రాజకీయ లబ్ధికోసం మతోన్మాదాన్నిపెంచి పోషిస్తూ, సమాజాన్ని కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దీప ముండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలన్నట్లు, అధికారం ఉన్నప్పుడే 'అనుకున్నవి' సాధించుకోవాలని పరివార్ శక్తులు భవిష్య ప్రణాళికను రచించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే విద్య కాషాయీకరణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. ఆరెస్సెస్ ఆధ్వర్యంలో నడిచే శిశు మందిరాల్లో 'శిశు' దశనుంచే పసిమెదళ్ళలో విద్వేషం నూరిపోయడం జరుగుతోంది. అడుగడుగునా ముస్లింలను అనుమానపు దృక్కులతో చూసే ధోరణి ప్రబలింది. చివరికి వారి దేశభక్తిని శంకించడమే కాదు, 'ముస్లిమ్ రహిత భారత్' అన్న నినాదాన్ని కూడా సృష్టించారంటే, ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో ఊహించవచ్చు. అందుకే దేశంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో, దేశంలో పెచ్చరిల్లుతున్న మతోన్మాదాన్ని 'పేలడానికి సిద్ధంగా ఉన్న అణుబాంబు' తో పోల్చారు. మేధావులు ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకొని, సకాలంలో స్పందించి, దేశంలో మతోన్మాద, ఫాసిస్టు శక్తులు ప్రబలకుండా, సమాజంలో ప్రజలమధ్య దూరాలు, వైరాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పరిస్థితి ఇంతగా దిగజారడానికి అనేక కారణాలున్నాయి. చరిత్ర వక్రీకరణతో పాటు, అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయడం ఇందులో ప్రధానమైనది. చిన్నచిన్న విషయాలను పెద్ద పెద్ద సంఘటనలుగా చిత్రీకరించి, దేశద్రోహ నేరాలుగా ముద్రవేసి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఆడుతున్నటువంటి అమానవీయ వికృతక్రీడ ఇది.

అయితే ఇక్కడ గమనార్హమైన విషయం ఏమిటంటే, సమాజాన్ని కాషాయీకరించి, దేశ లౌకిక వారసత్వాన్ని చిన్నాభిన్నం చెయ్యాలని చూసే శక్తులు ఎంత బలీయంగా ఉన్నప్పటికీ, దేశ సమగ్రతను, భిన్నసముదాయాల మధ్య సామరస్యాన్ని, శాంతియుత సహజీవనాన్ని, సద్భావనను కోరుకునే వారు, దానికోసం అహర్నిశలూ శ్రమించేవారు కూడా ఈ దేశంలో పెద్దసంఖ్యలో ఉన్నారు. దేశంలో శాంతిని, మతసామరస్యాన్ని, మానవీయ విలువల్ని కాపాడడంకోసం వారు తమ పరిధిలో నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

రాంఘడ్ దారుణం జరిగిన వెంటనే అన్నివర్గాల ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గుమిగూడి తమ నిరసన తెలుపడమే దీనికి నిదర్శనం. అయితే మతోన్మాద శక్తుల బలీయమైన ప్రణాళికా రచనకు ధీటుగా వీరి కార్యాచరణ లేదని ఒప్పుకోక తప్పదు. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతోపాటు, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువకులు, మేధావులు, సామాజిక ముంచుకొస్తున్న ప్రమాదానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఆరంభించాలి.

– యండి.ఉస్మాన్ ఖాన్


అక్షర సాహితి అధ్యక్షులు, 9912580645

ఆంగ్లో–ఇండియన్‌లను గౌరవిద్దాం

బ్రిటిష్ వారి పాలనలో యూరోపియన్లు ఎంతోమంది భారతదేశానికి ఉద్యోగరీత్యా వచ్చారు. వారిలో కొందరికి స్థానికులతో పరిచయాలు ఏర్పడి వైవాహిక బంధానికి దారితీసాయి. వీరిని మొదట్లో యురోపియన్లుగా పిలిచేవారు. 1935 సం॥లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆంగ్లో ఇండియన్లుగా కొత్తస్టేటస్ ఇచ్చింది. వీరికి ఉదోగాలలో రిజర్వేషన్లు కూడా ఉండేవి. 1962 లో ఈ రిజర్వేషన్లు రద్దు చేయబడినాయి. ఆంగ్లో ఇండియన్లుగా మైనారిటీ హోదాను అనుభవిస్తున్న వీరి మాతృభాష ఇంగ్లీషు. మతం క్రైస్తవం. ఆహారపు అలవాట్లు, వేషధారణ యూరోపియన్ పద్ధతిలో ఉంటాయి.

భారతదేశం వెలుపల (వివిధ దేశాలలో) సుమారు పది లక్షల మంది వున్నారు. హైదరా బాద్‌లో మొదటిసారిగా 2.8.2005న ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాలనుండి అధిక సంఖ్యలో ఆంగ్లో ఇండియన్లు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలలోను, ఇతర రంగాలలోను తమకు ప్రాధాన్య మివ్వాలని కోరుతున్నారు. స్థానిక సంస్థలు, మైనారిటీ కార్పొ రేషన్లు, బోర్డులలోను తమకు కూడా స్థానం కల్పించాలని అడుగుతున్నారు. వీరు 'ఆంగ్లోస్ ఇన్ ద విండ్' అనే పక్ష పత్రికను వెలువరిస్తున్నారు. ఆంగ్లో– ఇండియన్ అనే పదాన్ని నిర్వహించే చట్టం చేయబడిన రోజు 2.8.1935. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. వివిధ దేశాలలోని ఆంగ్లో–ఇండియన్ అసోసి యేషన్లు అన్నీ కలిపి 'ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంగ్లో– ఇండియన్ అసోసియేషన్స్'గా ఏర్పడ్డాయి. ఆర్టికల్ 330, 331ల ద్వారా లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండి యన్‌లను, రాష్ట్రాలలోని విధాన మండలికి ఒక ఆంగ్లో ఇండియన్ ను సభ్యులుగా నియమించే సౌకర్యం కల్పించబడింది. మనం కూడా వారిని గౌరవిద్దాం. అన్ని దేశాల ప్రజల ను అక్కున చేర్చుకునే గుణం మన దేశానికి ఉంది. ప్రతీ యేటా ఈ దినోత్స వం రోజున వారు పండుగ వాతా వరణంలో దినోత్సవాన్ని నిర్వహించు కుంటారు. భారతీయులంటే వారికి అమితమైన ప్రేమ, అభిమానం.

(ఆగస్టు 2న ఆంగ్లో–ఇండియన్ దినోత్సవం)



కామిడి సతీష్‌రెడ్డి,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా



పల్స్

మన తెలంగాణ
5
హైదరాబాద్
బుధవారం
2, ఆగస్టు, 2017
www.manatelangana.news

షుగర్ ఫ్రీ ఐటమ్స్‌లో

చక్కెర ఫుల్..! బీ కేర్‌ఫుల్!!



లోకంలో తియ్యగా తినడానికి తాగడానికి చక్కర వాడుతున్నాం బాగానే ఉందికానీ అన్ని తీపులు ఒకే రకం కావు. పళ్ళు తియ్యగా ఉండడానికి ఒక రకం చక్కర కారణం. తెల్లగా తియ్యగా ఉండే గ్లూకోజ్‌లో ఉండే తీపి ఇంకో రకం. తేనెలో కనిపించే తీపి మరో రకం. ఇవన్నీ తీపులే నోట్లో పడగానే తియ్యగా అనిపించినా ఇవేవీ ఒకేరకం కావు. అందుకే తీపి నిచ్చే ఏ రకం జాతి చక్కరయినా 'ఓజ్'అనే నామాంతంతో ఎండ్ అవ్వాలని జెనీవా ఒప్పందం స్పష్టం చేస్తోంది. గ్రీక్ భాష ప్రకారం గ్లక్ అంటే తియ్యని అని అర్థం. దీనికి ఓజ్ అనే మాట తగిలిస్తే గ్లకోజ్ అవుతుంది. ఇదే వాడకంలో గ్లూకోజ్ అయింది. కర్బనం అణువుల లెక్క ప్రకారం రకరకాల చక్కరలు న్నాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ హెక్సోజ్, మాల్టోజ్, లాక్టోజ్ అని అనేక రకాలు న్నాయి. వీటిని స్థూలంగా 16 రకాలుగా గుర్తించవచ్చు.

గ్లూకోజ్‌లోని ఒక అణువులో 6 కర్బనాలు ఉంటాయి. అందుకని దాన్ని హెక్సోజ్ అని పిలిచారు. హెక్సో అంటే ఆరు అని అర్థం. హెక్సోజ్ అంటే ఆరు కర్బనాలు అని అర్థం. ఈ కర్బనాలు గుర్తించే సైన్స్ కోడ్‌లో హెచ్ సి వో అనే అక్షరాల గుంపు అంతంగా కనబడతాయి. వీటిని అల్డిహైడ్ అంటారు. ఇవి అంతంలో ఉన్నాయి కనుక ఈ జాతి చక్కరను అల్డోజ్ అని పిలుస్తారు. గ్లూకోజ్ ఈ జాతికి చెందినదే!

ఇలాంటి చక్కెరలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

మనం తరుచు తీసుకునే ఆహారంలోనే ఎంతో చక్కర ఉంది. అలాంటి పదార్థాలను ఒకసారి చూద్దాం.

కేక్‌మిక్స్, ఐస్‌క్రీమ్, జెల్లీ, కుకీస్, సోడా, బాటిల్డ్ పాస్తాసాస్, బాటిల్డ్ టీ ఇలా ఎన్నో ఐటమ్స్ మనను కవ్వి స్తుంటాయి. సూపర్‌బజార్‌లోకి వెళ్లే వివిధ ఆహారోత్పత్తులను పరిశీలించి చూస్తే షుగర్ ఫ్రీ ఐటమ్స్, డయాబిటిక్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అని కనిపిస్తాయి. షుగర్ ఫ్రీ అని పెద్దపెద్ద అక్షరాలలో రాసినా వాట న్నిటిలోనూ షుగర్ ఉంటుంది. ఒక టీస్పూన్ గ్రాన్యూల్ చక్కర అంటే 4గ్రాముల సన్న చక్కరతో సమానం. ఒక ఐటమ్‌లో 16 గ్రాముల చక్కర ఉందంటే అందులో 4 టీస్పూన్‌ల గ్రాన్యూల్ చక్కర ఉందని అర్థం. డయాబెటిక్ ఫ్రండ్లీ ఐటమ్స్‌లో, లేదా బరువు తగ్గించే ఐటమ్స్‌లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. వీటిని సైంటిఫిక్‌గా ఫ్రక్టోజ్, లాక్టోజ్ అంటారు. ఫ్రక్టోజ్ పళ్ళ నుంచి, లాక్టోజ్ పాల నుంచి తయారవుతుంది. ఇవికాకుండా తీపి కోసం స్వీట్నర్‌ను వాడ తారు. స్వీట్నర్ అంటే రీఫైండ్ షుగర్ లేదా హైఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అని అర్థం. లోఫాట్ మిల్క్ అని రాసినా దానిలో ఒక కప్పుకి 13 గ్రాముల షుగర్ ఉంటుంది. డ్రైఫ్రూట్స్‌తో తయారుచేశామనే ఐటమ్‌లోనూ అనూహ్యమైన స్థాయిలో చక్కర శాతం ఉంటుంది. ఈ మధ్య కాలంలో సూపర్‌బజార్ ర్యాక్స్‌లో కనిపించే వస్తువు లలో 100% జూస్‌తో తయారు చేశామని రాస్తు న్నారు. అందులోనూ పెద్దమోతా దులోనే షుగర్ ఉంటుంది. గమనించు కోండి. కేన్డ్/పాక్డ్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కప్పు ఫ్రోజెన్ ఫ్రూట్ సార్బెలో 26 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది 190 క్యాలరీలతో సమానం. ఒక చిన్నకప్పుడు యాపిల్ సాస్‌లో 2223 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది 100 క్యాలరీలతో సమానం. ఒక కప్పు డైస్డ్ పీచెస్ లైట్ సిరప్‌లో 18 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది 80 కాలరీలతో సమానం. బజారులో అమ్మే ఆరెంజ్ సిరప్ ఒక కప్పుడు తీసుకుంటే అందులో 17 గ్రాముల షుగర్ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే 70 కాలరీలను తీసుకుంటున్నామన్నమాట.

ఇక చిన్నపిల్లలు ఇష్టంగాతినే పుడింగ్స్‌లో 20 గ్రాములు, అంతకన్నా ఎక్కువ షుగర్ ఉంటుంది. పిల్లల అవసరానికి మించిన షుగర్ కనుక ఇది మంచిదికాదు. ఇన్‌స్టాంట్ జెల్స్, చాక్లెట్ చిప్, కుకీస్, క్రీమ్ పుడింగ్స్ ఏవి తీసుకున్నా వాటిలో 21 గ్రాముల షుగర్‌ఉంటోంది. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకు అవసరానికి మించి 110120 కాలరీలు శరీరంలోకి చేరతాయి. జెల్లో పుడింగ్స్, చాక్లెట్‌లలో 17 గ్రాముల షుగర్ ఉంటుంది. అంటే 130 కాలరీలు అందులో ఉన్నాయన్నమాట. స్నాక్ కేకులు, కప్‌కేకులు, డింగ్‌డాంగ్‌లలో 1922 గ్రాముల షుగర్ ఉంది. 4.5 ఔన్సుల క్రీమ్‌పైలు, కోకోనట్ క్రీం పైలు తీసుకుంటే 46 గ్రాముల షుగర్ ఒంట్లోకి చేరుతుంది. అంటే 500 క్యాలరీలను మనం లోపలికి తోస్తున్నామన్నమాట. 4.5 యాపిల్, చెర్రి పైలలో 36 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది తింటే 480 క్యాలరీలు పిల్లల శరీరంలోకి వచ్చి చేరతాయి. చాక్లెట్ ఫడ్జ్, ఫ్రోస్టెడ్ బ్లూబెర్రి పాస్ట్రీ తింటే అందులో 18గ్రాముల చక్కర ఉంటుంది. దాన్ని తినడం వల్ల 200 కాలరీలు శరీరంలోకి వచ్చి చేరతాయి. బ్రౌన్‌షుగర్ సినామన్ బార్‌లో 19 గ్రాముల షుగర్ ఉంది. ఇది తినడం వల్ల శరీరంలోకి 220 కాలరీలు చేరతాయి. 100% హోల్ గ్రైన్ స్ట్రాబెర్రీ మినీస్‌లో 15 గ్రాముల చక్కర ఉంటుంది. ఇందువల్ల ఇదితింటే 130 క్యాలరీలను శరీరంలోకి పంపినవారమవుతాము. స్ట్రాబెరీ యోగర్ట్ గ్రానోల్ బార్, చాక్లెట్ చిప్ గ్రానోల్ బార్‌లో 13 గ్రాముల షుగర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల 140 కాలరీలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. న్యూట్రీగెయిన్ సెరెల్ బార్స్, ఇన్‌స్టాంట్ వీట్ యాపిల్, సినమిన్ క్రీమ్‌లో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. దీని వల్ల 130 కాలరీలు వచ్చి చేరతాయి. హాట్ సెరల్స్‌లో, ఇన్‌స్టాంట్ ఓట్‌మీల్‌లో, ఓట్‌మీల్, స్ట్రాబెరి, పీచ్ క్రీమ్‌లలో 12 గ్రాముల షుగర్ ఉంది. ఇందువల్ల శరీరంలోకి 130 కాలరీలు వచ్చి చేరతాయి. ఫ్రూట్ లూప్‌లు, పఫ్‌లు, కాప్అండ్ క్రంచ్‌లు అన్నిటిలోనూ 12 గ్రాముల షుగర్ ఉంటోంది. చిన్నకప్పుడు కెలాగ్స్ స్మార్ట్ స్టార్ట్ స్ట్రాంగ్‌లో 17 గ్రాముల షుగర్ ఉంది. వీటి వల్ల 220 కాలరీలు చేరతాయి. ఇలా రకరకాల పేర్లతో ఆకట్టుకునే ఫుడ్ ఐటమ్స్‌ను చూసి పిల్లలు, పెద్దవాళ్ళు ఒకేలా టెంప్టయి పోతుంటారు. నోరు అదుపుచేసుకోకపోతే బస్తాల్లా ఊరిపోవడం, షుగర్, స్థూలకాయం వంటి రోగాలు తెచ్చుకోవడం ఖాయం.

చక్కర వల్ల ఎన్ని అనర్థాలో..!!

- చక్కర తయారుచేయడానికి సున్నం వాడతారు.. ఇది ఒకసారి మన శరీరంలోకి ప్రవేశిస్తే బైటికి పోదు.
- చక్కర వాడకం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. దీని వల్ల గుండెపోటు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి
- చక్కర వల్ల శరీరబరువు పెరుగుతుంది. అందుల్ల మనం లావవుతాం. దీన్నే స్థూలకాయం అంటారు.
- చక్కర వల్ల రక్తపోటు పెరుగుతుంది, చక్కర వల్ల దంతక్షయం వస్తుంది, చక్కర వల్ల క్లాట్స్ వస్తాయి.. వీటివల్ల బ్రెయిన్ హెమరేజ్ అవుతుంది
- చక్కర తియ్యగా ఉండడానికి సర్‌కోజ్ కారణం..ఇది మానవ శరీరంలో జీర్ణం కాదు, చక్కర తయారుచేయడానికి 23 రకాల పదార్థాలను, రసాయనాలను వాడతారు. ఇవన్నీ మన శరీరానికి హాని చేసేవే!
- మనకు టైప్2 చక్కర వ్యాధి రావడానికి ప్రధాన కారణం చక్కర
- కడుపులో మంట పుట్టడానికి కూడా చక్కరే ప్రధాన కారణం
- పక్షవాతం రావడానికి చక్కర మూలకారణం
- చక్కర బదులు బెల్లం వాడుకోవడం మంచిది



సమస్య కానిదాన్ని సమస్యగా చిత్రీకరించారు: నేరెళ్ల ఘటనపై పల్లా



మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకురాలు మీరాకుమార్‌ను ఇక్కడికి రప్పించి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సిరిసిల్ల డ్రామాకు తెరలేపారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఆయన ఎంఎల్‌సి గంగాధర్ గౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత మూడు వారాలుగా అసలు సమస్యే కాని దానిని సమస్యగా చిత్రీకరించి ప్రభుత్వంపై, మంత్రి కెటిఆర్‌పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. నేరెళ్లలో జరిగింది ఒకటైతే దానికి మసిబూసి మారేడుకాయ చేసి మీరాకుమార్‌ను పక్కదారి పట్టించి ఆమె ద్వారా అబద్దాలు చెప్పించడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఇసుక మాఫియా తగ్గుతుందని, దళితులపై దాడులు ఆగిపోతాయని అనుకున్నామని, కానీ పెరిగాయని మీరాకుమార్ అనడం బాధించిందన్నారు. ఎవరి హయాంలో ఇసుక దందా జరిగిందో, ఎవరు ఇసుక లూటర్లో మీరాకుమార్ తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేండ్లలో ఏం జరిగింది. పదేండ్లకు కలిపి పట్టుమని రూ. 50 కోట్లు కూడా ఇసుక మీద ఆదాయం రాలేదని, అదే టిఆర్‌ఎస్ మూడేండ్ల పాలనలో రూ. 1200 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సిఎం కెసిఆర్ ఎస్‌సి, ఎస్‌టి వర్గాల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఈ నిధులను పక్కాదారి మళ్లించారని మండిపడ్డారు.



పిఎం భార్గవ కన్నుమూత

(మొదటిపేజీ తరువాయి)

భార్గవ 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్‌డి పట్టా పొందారు. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2015లో చోటు చేసుకున్న సంఘటనలను నిరసిస్తూ ఆయన 2015లో పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేశారు.1977లో స్థాపించిన సిసిఎంబి ద్వారా జీవశాస్త్ర మూలాంశాల్లో పరిశోధనల ద్వారా సమాజానికి మేలు చేకూర్చేందుకు ఆయన కృషి చేశారు. భారతీయ శాస్త్రీయ విజ్ఞానాన్ని దేశ నిర్మాణం కోసం ఉపయోగించేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. అణు జీవశాస్త్రవేత్తగా, మేధావిగా ఆయన ప్రపంచ ప్రసిద్ధులు. శాస్త్ర విషయాలతో పాటు కళ, సాంస్కృతిక విషయాల పట్ల ఆయన ఆసక్తిని కనబరిచేవారు. సామాజిక అంశాల పట్ల ఆసక్తి కలిగిన ఆయన భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ సమాజంపై శాస్త్ర విజ్ఞానం చూపే ప్రభావంపై ఎక్కువగా తన దృష్టిని సారించారు. ఆయన అసాధారణ ప్రతిభ, అంకితభావం పలువురిని ప్రభావితులను చేశాయి. భవిష్యత్ తరాలను కూడా శాస్త్రవిజ్ఞానం ప్రజల కోసమే అన్న స్ఫూర్తిని నింపనున్నాయి. ఆయన మృతి పట్ల సిసిఎంబి శాస్త్రవేత్తలు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ఆయన కుమార్తె వినీతకు, కుమారుడు మోహిత్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1576 స్వైన్‌ఫ్లూ కేసులు

(మొదటిపేజీ తరువాయి)

ఆసుపత్రులకు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో వచ్చిన 12 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో ఒకరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు.

ప్రజలు సహకరించాలి : స్వైన్‌ఫ్లూ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ కోరారు. తీవ్రమైన జ్వరం, తుమ్ములతో కూడిన దగ్గు, ఒళ్లు నొప్పులు లాంటి స్వైన్‌ఫ్లూ లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని ఆయన సూచించారు. ఇలాంటి లక్షణాలున్న పౌరులు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని, తరచూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని, ఇతరులతో చేతులు కలిపి పలకరించుకోవడాన్ని మానుకోవాలని, దగ్గు, తుమ్ములు వచ్చే సమయంలో ముక్కును, నోటిని మూసుకోవాలని ఆయన సూచించారు.

ప్రైవేటు ఆసుపత్రులు సహకరించాలి : స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వచ్చే రోగులను వెంటనే ఆసుపత్రుల్లో చేర్చుకొని ఆ వ్యాధి ఇతర ప్రాంతాలకు, ఇతరులకు ప్రబలకుండా సహకరించాలని ప్రైవేటు ఆసుపత్రులను ఆయన కోరారు. ఆ లక్షణాలు కలిగిన రోగిని వెంటనే పరీక్షించాలని, ఒంటరిగా ఉంచాలని, నమూనాలను ఆ రోగి చిరునామా, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్‌తో సహా ఇన్‌స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం)కు పంపించాలని ఆయన సూచించారు. ఒకవేళ ఆ రోగి ప్రైవేటు ఆసుపత్రిలో చేరేందుకు ఆసక్తిగా లేకపోతే తప్పనిసరిగా గాంధీ ఆసుపత్రికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. స్వైన్‌ఫ్లూ రాకుండా నివారించేందుకని హోమియో ఔషధాలను తీసుకునే వారు తప్పనిసరిగా ఆ మందులను హోమియో వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని ఆయన సూచించారు. రామాంతపూర్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రితో పాటు అన్ని ఆయుష్ డిస్పెన్సరీలలో ఈ మందులను ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా అన్ని బోధన, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఇన్‌చార్జ్‌గా కుంతియా

(మొదటిపేజీ తరువాయి)

తెలంగాణకు పరిశీలకులుగా ఉంటూ, దిగ్విజయ్‌కు సహకరిస్తున్నారు. ఎక్కువ కాలం దిగ్విజయ్ ఢిల్లీలో ఉండడంతో, కుంతియానే సంస్థాగత వ్యవహారాలను చూస్తున్నారు. దిగ్విజయ్‌సింగ్ సెప్టెంబర్ నెలలో నర్మదా పరిక్రమ పేరుతో ఆరు నెలల పాటు ఆధ్యాత్మిక పాదయాత్ర చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా 3300 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే తనను పార్టీ బాధ్యతల నుండి తప్పించాలని ఆయన అధిష్టానాన్ని గత కొంత కాలంగా కోరుతున్నారు. దిగ్విజయ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యవహారాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటూ, పార్టీలో ఆయన ఆధిపత్యం కొనసాగేందుకు దిగ్విజయ్ సహకరించారని పార్టీ వర్గాలు చెబుతుంటారు. మధ్యలో కొంత కాలం కేరళకు చెందిన వయలార్ రవి ఇన్‌ఛార్జ్‌గా వచ్చినా, విభజన తరుణంలో మళ్ళీ దిగ్విజయ్‌సింగ్‌కే రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత కూడా ఆయన ఇరు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. క్రితం సారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన సందర్భంలోనే తాను బాధ్యతల నుండి రిలీవ్ అవుతున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులకు దిగ్విజయ్ చెప్పారు.

కుంతియాతో సాధ్యమేనా... పూర్తిస్థాయి ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన కుంతియాకు ఒక విధంగా కష్టకాలమే అని చెప్పొచ్చు. ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయి నాయకునిగా గుర్తింపు ఉన్న దిగ్విజయ్‌సింగ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు టిఆర్‌ఎస్ కొంత కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా వహించేది. ఆయన మాటకు కాంగ్రెస్ నాయకులు కూడా విలువ ఇచ్చేవారు. అయితే, దిగ్విజయ్ స్థాయిలో కుంతియా రాష్ట్ర కాంగ్రెస్‌ను ఎంత వరకు నడపగలుగుతారు? సీనియర్ నాయకులు ఆయన మాట ఎంత వరకు వింటారు? బలమైన నాయకత్వం ఉన్న టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించడంలో ఎంత వరకు విజయవంతం అవుతారు? అలాగే కార్యకర్తలకు ఎంత వరకు విశ్వాసం కలిగించగలుగుతారు? అనే అంశాలపై కాంగ్రెస్ నాయకుల్లోనే తీవ్ర చర్చ సాగుతోంది.

దసరాకు శంకుస్థాపన

(మొదటిపేజీ తరువాయి)

ఈ గ్రౌండ్ దాదాపు చేతికి వచ్చింది.. ఇక ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్మాణ పనులపై దృష్టి పెట్టనున్నాం అని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణతో అన్నారు. మొత్తంగా రెండు మూడు నెలల్లో సచివాలయం నిర్మాణ డిజైన్లను ఖరారు చేసి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్ 40 ఎకరాలు, జింఖానా గ్రౌండ్ 24 ఎకరాల స్థలంలో మొత్తం 64 ఎకరాలలో విస్తరించి ఉంది. పాత సచివాలయంలో భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలని ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారు. భవన నమూనాలను రూపొందించే బాధ్యతను హఫీజ్ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఢిల్లీలో సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ తరహాలో, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నమూనాలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు ఆయన నమూనాలు కూడా అందచేశారు. ఈలోపు బైసన్ పోలో గ్రౌండ్ తెరమీదకు రావడంతో ఆ అంశం మరుగునపడింది. ప్రతిపాదిత నూతన సచివాలయం బైసన్ పోలో గ్రౌండ్ (పారడైజ్ కూడలి) నుండి రాజీవ్ రహదారిపై శామీర్‌పేట వరకు, అలాగే ప్యాట్నీ సెంటర్ నుండి బోయిన్‌పల్లి మీదుగా సుచిత్ర కూడలి వరకు ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అతి పొడవైన రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు సంబంధించిన భూసేకరణను ఆర్ అండ్ బి శాఖకు అప్పగించింది. తెలంగాణ భూసేకరణ చట్టం ప్రకారం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

సమానత్వంతోనే సమగ్రాభివృద్ధి





మన తెలంగాణ /హైదరాబాద్ : తెలంగాణను సాధించిన పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో సాగుతున్న నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సమగ్రాభివృద్ధి కోసం ఉద్యమించాలని పలువురు ప్రముఖులు, వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు రూపుమాపకుండా, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా జరిగే అభివృద్ధి అర్థరహితమైందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి కోసం విశాల ప్రాతిపదికన నిరంతర పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు. 'సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం' లక్ష్యంగా సిపిఐ వచ్చే 5 మాసాల పాటు సాగించే పలు కార్యక్రమాలకు పలు పార్టీలు, పలువురు ప్రముఖులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

సిపిఐ ఆధ్వర్యంలో ''సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం'' రాష్ట్రస్థాయి సదస్సు మంగళవారం నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగింది. సదస్సును సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టిజెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ప్రజా గాయకులు గద్దర్, మానవ హక్కుల వేదిక కన్వీనర్ ఎం.జీవన్‌కుమార్, ప్రొఫెసర్ జి.హరగోపాల్, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాస్వామ్యవాదులు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి సిపిఐ, ప్రజా సంఘాల శ్రేణులు వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అడుక్కుంటే వచ్చేది కాదని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలన్నారు. కొత్తగా భవనాలు కడితే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి గొప్పగా జరిగిందని, అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారని సిఎం కెసిఆర్ చెబుతున్నారని, హైదరాబాద్ రోడ్లను, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను చూస్తే, తండాలకు వెళితే అభివృద్ధి ఏమిటో అర్థమౌతుందన్నారు. రాష్ట్రంలో లాభపడుతున్నది రెండు వర్గాలేనని, ఒకరు కాంట్రాక్టర్లు కాగా మరొకరు వారి వద్ద నజరానాలు అందుకుంటున్న వారని ఆయన విమర్శించారు. రాష్ట్రం అవినీతి విభృంభించి బంగారు తెలంగాణకు బదులుగా అవినీతి తెలంగాణగా మారిపోయిందన్నారు. కెసిఆర్ కొత్తగా గడీని కట్టించారని, పేదలకు డబుల్ రూమ్‌లు కట్టించేందుకు డబ్బులు లేవంటున్నారన్నారు. రాష్ట్రంలో నియంతృత్వమే కాకుండా సిఎం కెసిఆర్‌కు అంతర్గతంగా భయం కూడా ఉందని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే బూతులు తిడుతున్నారన్నారు. అబద్దాలు ప్రచారం చేయడంలో సిఎం కెసిఆర్ ప్రధాని మోడీతో పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. సగటు ఆదాయం పెరుగుతుందని చెప్పిన కెసిఆర్ 10 శాతం ఉన్న ధనవంతుల ఆదాయాన్ని తీసేసి సాధారణ ప్రజల సగటు ఆదాయం ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో గోరక్ష పేరుతో ప్రజల భక్షణ కొనసాగుతున్నదన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక విధనాల కారణంగా దేశానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని, గత 3 ఏళ్లలో పేద, ధనిక మధ్య వ్యత్యాసం మరింతగా పెరిగిందన్నారు. ఇప్పటికైనా ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పూనుకోకుండా ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అభివృద్ధి నమూనాను మార్చి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రత్యామ్నాయ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏ వర్గం ప్రజలు మార్పును చూడలేదని, జీవితాల్లో వెలుగులేదన్నారు. తెలంగాణ సాధ్యన కోసం ఎంత పోరాటం చేశామో రాష్ట్రం వచ్చిన తరువాత అంతే స్థాయిలో పోరాటం చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.


ప్రజాప్రతినిధుల్లో స్వార్థం పెరిగిపోయి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చంపై దృష్టి పెట్టడం లేదని, కాంట్రాక్టులు, పదవుల కోసం తాపత్రయపడుతున్నారన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కులం, మతం, సంస్కృతి తదితర అన్ని రంగాల్లో బిజెపి చొచ్చుకుపోయి కలుషితం చేస్తుందన్నారు. అందుకు వ్యతిరేకంగా వామపక్ష భావసారూప్యత కలిగిన శక్తులు పెద్ద సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు చేపట్టాలన్నారు. గద్దర్ మాట్లాడుతూ రాజకీయ అధికారం కోసం పార్లమెంటరీ ప్రజాసావమ్యం విషయంలో ఎర్రజెండాలు ఏకం కావాలన్నారు. గోల్కొండ కోట కింద నైజాం సర్కార్‌కు గోరీ కడతామని కమ్యూనిస్టులు నినదిస్తే ఇప్పుడు ఆ కోట్లపైనే నయా దొర జెండా ఎగురవేసే పరిస్థితి ఏర్పడిందని, ఈ పరిస్థితితో మార్పు కోసం కమ్యూనిస్టులు, ప్రజాస్వామ్యవాదులంతా కృషి చేయాలన్నారు. డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ తెలంగాణ పోరాట ఫలితాలను రాష్ట్రంలో సిఎం కెసిర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తున్నది. కెసిఆర్ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సిరిసిల్లలోనే ఇసుక రవాణ ద్వారా వస్తున్న ఆదాయం రూ.48 వేల కోట్లని, సాక్షాధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని,అందుకు కెటిఆర్ సిద్ధమా అని సవాలు విసిరారు. సిఎం కెసిఆర్ అంతా తానే అనే విధంగా వ్యవమరిస్తున్నారని, ప్రజలకు సామాజిక భద్రత, హక్కులు లేకుండా పోయాయని జీవన్‌కుమార్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో మనిషి భాగస్వామ్యం లేని అభివృద్ధి ముందుకు వచ్చిందని, దేశభక్తి, జాతీయవాదం బిజెపికి పెటెంట్ అయినట్లు మాట్లాడుతున్నారని ప్రొఫెసర్ జి.హరగోపాల్ విమర్శించారు. టఫ్ కన్వీనర్ విమల మాట్లాడుతూ దేశంలో ప్రజలు ఎలా బతకాలో కూడా మోడీ ప్రభుత్వమే శాసిస్తుందన్నారు. నెరేళ్ళ ఘటనలో పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.

తొలుత చాడ వెంకటరెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు సిఎం కెసిఆర్ నిర్బంధాలు, ఆంక్షల తెలంగాణగా, రాష్ట్రం పార్టీ ఫిరాయింపుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. కెసిఆర్ తన నియంతృత్వ, హాంభావపూరిత వైఖరిని మార్చుకుని ప్రజల జీవన, ఆర్థిక, సామాజిక పరిస్థితులలో మెరుగుదల, సామాజిక న్యాయం కోసం చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే చరిత్ర క్షమించదన్నారు. 'సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం'పై చాడ వెంకటరెడ్డి ప్రవేశపెట్టిన ముసాయిదాకు సభికులు సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. సభలో వామపక్షాల నాయకులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండ మల్లేష్, పశ్య పద్మ, ఎం.ఆదిరెడ్డి, ఈర్ల నరసింహా సయ్యద్ అజీజ్‌పాషా, (సిపిఐ), పోటు రంగారావు (సిపిఐఎంఎల్‌న్యూడెమాక్రసీ), తాండ్ర కుమార్ (ఎంసిపిఐయు), భూతం వీరన్న (సిపిఐ ఎంఎల్), జె.జానకిరాములు (ఆర్‌ఎస్‌పి), బి.సరేందర్‌రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్), సిహెచ్.మురహరి (ఎస్‌యుసిఐసి)ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు (ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ) తదితరులు ప్రసంగించారు.

అక్టోబర్ 5 నుంచి బస్సుయాత్ర: 'సమగ్ర అభివృద్ధి సామాజిక న్యాయం' లక్ష్యంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 16 నుంచి రాష్ట్రంగా వ్యాప్తంగా రౌండ్ టేండ్ సమావేశాలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.


కాల్పించుకున్నడు.. కథలల్లిండు

ఇండోర్ గ్యాంగ్‌కు సుపారీ, విక్రమ్ గౌడ్ కేసును ఛేదించిన పోలీసులు



మన తెలంగాణ/హైదరాబాద్ : సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై కాల్పులకు పాల్పడింది ఇండోర్‌కు చెందిన సుపారీ గ్యాంగ్ అని బంజారాహిల్స్ పోలీసులు తేల్చి చెప్పారు. సుపారీ గ్యాంగ్‌తో తనపై కాల్పులకు విక్రమ్ ప్లాన్ చేశాడని, నిపుణుడైన ఒక షూటర్‌ని ఎంపిక చేసుకొని కాల్పులకు పథకం వేసుకున్నాడని పోలీసుల సమాచారం. కాల్పులు జరిపితే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని భావించిన విక్రమ్ తన ఇంటి లోపల, బయట సిసి కెమెరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు నిపుణుడైన షూటర్ సహా మరో ఇద్దరు నగరానికి వచ్చి వెళ్లారని, కాల్పులు ఎక్కడ జరపాలి, శరీరంపై ఎక్కడ గాయపరచాలనే విషయమై విక్రమ్ ఒక ట్రయల్ వేశాడని పోలీసులు పేర్కొన్నారు. మూడు రౌండ్ల కాల్పులు జరపాలని సదరు షూటర్‌కు విక్రమ్ చెప్పాడని, కాల్పులు జరిపాక ఏ మార్గంలో పారిపోవాలో విక్రమ్ స్కెచ్ వేసి ఇచ్చాడని, సిసి కెమెరాలు లేని రూట్‌ను నిందితులకు విక్రమ్ చూపించాడని సమాచారం. అయితే రెండు రౌండ్ల కాల్పులకే భయపడిపోయిన సదరు షూటర్ మూడో రౌండ్‌కు ముందే పారిపోయాడని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి సిటి బయటకు నిందితులు పారిపోయారని, వారిలో నిపుణుడైన షూటర్ ఇండోర్‌కు, మరో ఇద్దరు అనంతపురం, ఇంకొకరు బెంగుళూరు పారిపోగా మూడు ప్రాంతాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా ఈ కేసులో ఎ1గా విక్రమ్‌గౌడ్, ఎ2గా ఇండోర్‌కు చెందిన షూటర్, హైదరాబాద్ అహ్మద్‌ఖాన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులపై 120, 120బి, 420, 404, 27 ఆర్మ్స్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా విక్రమ్ గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయాల్లో రాణించ లేక, పబ్బు, సినిమాల నిర్మాణంలో తీవ్ర నష్టానికి గురయ్యారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఆదుకోవాలని తండ్రి, మామను అడిగినా వారి నుంచి సరైన స్పందన రాలేదు. మరో వైపు తనకు అప్పులిచ్చిన వారి ఒత్తిడి కూడా తీవ్రతరం కావడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఈ పథకం వేసినట్లు పోలీసులు దర్యాప్తులే తేల్చారు.

మియాపూర్ స్కాంపై అఫిడవిట్: హైకోర్టు



మన తెలంగాణ/ హైదరాబాద్: హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలోని అత్యంత ఖరీదైన భూబాగోతం 693 ఎకరాలేకాదని, గ్రామాలకు గ్రామాలు ఈ భూ కుంభకోణం విస్తరించిందని వాదనలపై హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జె. ఉమాదేవితో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. మియాపూర్ భూ దందాపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది, బిజెపి అధికార ప్రతినిధి అయిన పిటిషనర్ ఎం. రఘునందన్ రావు హైకోర్టును కోరారు. మరో 700 ఎకరాల భూ కుంభకోణం జరిగిందని, మొత్తం 14 గ్రామాల్లోని ప్రైవేటు భూమి కూడా అన్యాక్రాంతమయిందని, తప్పుడు రిజిస్ట్రేషన్లపై బ్యాంకులు అప్పులు కూడా ఇచ్చాయన్నారు. ఈ వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని నోటీసులు ఇస్తామని బెంచ్ చెప్పింది. హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 77లోని భూముల వివరాలు తెప్పించుకోవాల్సివుందన్నారు. సర్వే నెంబర్ 77లోని ప్రభుత్వ భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయని, 693 ఎకరాల భూమే రిజిస్ట్రేషన్ కాలేదని, 14 గ్రామాల్లో భూ కుంభకోణం విస్తరించిందని, 700 ఎకరాల భూమి అన్యాయంగా ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని, వీటిపై ఆధారాలు కూడా ఉన్నాయని రఘునందన్ రావు చెప్పారు. మియాపూర్‌లోని 20, 28, 100, 101సర్వే నెంబర్లల్లోని 693 ఎకరాల సర్కార్ భూమిని ట్రినిటీ ఇన్‌ఫ్రాకి చెందిన పిఎస్ పార్థసారథి సువిశాల్ పవర్ లిమిటెడ్ ప్రతినిధి పివిఎస్ శర్మ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగితే రద్దు చేశామని తెలంగాణ అడ్వకేట్ జనరల్ డి.ప్రకాష్ రెడ్డి చెప్పారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ చేసిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన ప్రభుత్వం సంబంధిత సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేసిందన్నారు. దర్యాప్తు ఏ మేరకు జరిగిందో వివరాలు తెలుసుకోవాల్సి వుందని బెంచ్ అడిగిన ప్రశ్నకు ఎజి బదులిచ్చారు. ఈ కేసులో తనను కూడా ప్రతివాదిగా చేయాలని బి. శివరామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలకు, హఫీజ్‌పేటలోని 77 సర్వే నెంబర్ భూములకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ 8కి వాయిదా పడింది.

ఇసుక మేత

(మొదటిపేజీ తరువాయి)


వస్తున్న ట్రాన్స్‌పోర్టు దారులు నగరంలో పలు చోట్ల ఇసుక డంప్‌లను ఏర్పాటు చేసుకుని ప్రైవేటుగా విక్రయాలు చేస్తున్నారు. ఇసుక రీచ్‌ల ద్వారా టన్నుకు కేవలం రూ. 400లకే విక్రయాలు చేస్తున్నట్లు ఖనిజాభివృద్ధి శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. రీచ్‌ల నుండి హైదరాబాద్‌కు ఆ ఇసుకను రవాణా చేసినందుకు గాను మహా అయితే ఒక్కో టన్నుకు ఇంకో రూ.400 మించి అవదు. ఆ లెక్కన చూసినా రవాణా ఖర్చులు కూడా కలుపుకొని టన్ను ఇసుక రూ.800 మించే అవకాశమే లేదు. అయితే హైదరాబాద్ బహిరంగ మార్కెట్‌లో మాత్రం టన్ను సాధారణ ఇసుక ధర అక్షరాల రూ. 1600 పలుకుతోంది. ఇసుక సన్నగా, ఇంకా కొంత క్వాలిటీగా ఉంటే ఈ ధర మీద ఇంకో రెండు వందలు అదనమే. అంటే ప్రభుత్వం ఇస్తున్న ధరకు బహిరంగ మార్కెట్‌లో విక్రయాలకు అస్సలు పోలికే ఉండడం లేదు.

ఖనిజాభివృద్ధిశాఖకు తెలియదా? : ఇసుక విక్రయాలను బహిరంగంగానే విక్రయిస్తున్న విషయం ఖనిజాభివృద్ధి శాఖకు తెలియదా? అంటే తెలుసుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వ ఇసుక నిర్వహణ విధానం ప్రకారం..వినియోగదారుడి ఆధార్ కార్డు, ఇసుక మేనేజ్‌మెంట్ సంస్థతో రిజిష్టర్ అయిన లారీలు, ట్రాక్టర్లను అనుమతిస్తారు. వినియోగదారులతో పాటు, లారీ ఓనర్లకు కూడా బుకింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఈ వంకతో లారీ యజమానులు కూడా ప్రతి రోజూ శాండ్ పోర్టల్‌కు లాగిన్ అయి ఎవరో ఒకరి ఆధార్ కార్డు ద్వారా లోడ్‌ను బుకింగ్ చేస్తున్నారు. రీచ్‌ల దగ్గరికెళ్లి తీసుకువచ్చేందుకు బుకింగ్ చేసిన ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీ ఉంటే సరిపోతుంది. యజమానే రావాల్సిన అక్కర్లేదు. దీంతో లారీలు, ట్రాక్టర్ల యజమానులు నేరుగా బుకింగ్ చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖనిజాభివృద్ధి సంస్థలో 19,042 లారీలు, ట్రాక్టర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. శాండ్ పోర్టల్ ద్వారా ఈ ఏడాది దాదాపు 34 వేల మంది వినియోగదారులు ఇసుకను పొందినట్లు అధికారులు చెబుతున్నారు. రోజుకు సగటున 25 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయంటున్నారు.

కాసులు కురిపిస్తున్న ఇసుక : ఇసుక పాలసీ అందుబాటులోకి తెచ్చినప్పటి నుండి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 1 వేయి కోట్లు. గడచిన నెలలో ఆదాయం రూ. 45 కోట్ల 50 లక్షలు. 2016–17లో రూ. 436 కోట్ల ఆదాయం రాగా 2017–18లో రూ.600 కోట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

ట్రిప్పులు పెంచితే డ్రైవర్లకు నజరానా : ఇసుక తరలింపులో మరిన్ని ట్రిప్పులు పెంచే లారీలు, ట్రాక్టర్ల డ్రైవర్లకు వ్యాపారులు భారీగా నజరానాలను కూడా ప్రకటిస్తున్నట్లు తెలిసింది. పోర్టల్‌లో రిజిష్టర్డ్ అయిన లారీలు రోజుకు ఒక్క ట్రిప్పుకే అవకాశ ం ఉండడం, మరో వారం దాకా ఆ వాహనానికి రవాణాకు అనుమతించక పోవడంతో వ్యాపారులు సరికొత్త ఎత్తుగడలను ఎంచుకుంటున్నారు. వ్యాపారులే రింగ్ అయి అడ్డా మీద ఉన్న రిజిష్టర్డ్ వాహనాలను అవసరమైనంత మేరకు ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇసుక రవాణా అత్యధికంగా జరుగుతున్న రోడ్లు శిథిలమవుతున్నాయనిఆయా గ్రామాల ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి. భవన నిర్మాణాలు, ఇతర అవసరాలు ఎక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్‌లో ఇసుకకు భారీగా డిమాండ్ ఉంటోంది. హైదరాబాద్‌లో అడ్డాలపై విక్రయాలు జోరుగా సాగుతోంది. ఒక్కో ఇసుక వ్యాపారి 10 మంది ఆధార్ కార్డులను తీసుకుని రీచ్‌ల ద్వారా రిజిస్టర్డ్ లారీల్లో ఇసుకను పొందినా ఖనిజాభివృద్ధిశాఖ చేయగలిగిందేమీ లేదని పలువురు గుర్తు చేస్తున్నారు. విధానాల్లోనే లోపాలు వ్యాపారులకు వరంగా మారుతున్నాయని చెబుతున్నారు.

నిలోఫర్ ఆస్పత్రిలో మానవహారం



మనతెలంగాణ/హైదరాబాద్: వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ స్మారకోత్సవాల సందర్భంగా వంద మందికి పైగా వైద్యులు, నర్సులు, రోగులంతా కలిసి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేష్ రెడ్డి ప్రారంభించారు. నవజాత శిశువుల ఆరోగ్యానికి బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్, నేషనల్ నియోనాటాలిజీ ఫోరం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డా.వాసుదేవ మురళి మాట్లాడుతూ.. బ్రెస్ట్ ఫీడింగ్‌తో తల్లిబిడ్డల మధ్య అనుబంధంతో పాటు శిశువులో రోగనిరోధక శక్తి పెంపు, వ్యాధి సంక్రమణను తగ్గిస్తుందన్నారు. ఆరునెలల వరకు తల్లిపాలను మాత్రమే అందించే విధంగా బ్రెస్ట్‌ఫీడింగ్‌పై అవగాహన కల్పించేందుకు నర్సులు, ఆస్పత్రి సిబ్బంది సలహాదారులుగా పనిచేస్తారని అజిత్‌కుమార్ సుడ్కి తెలిపారు.



తెలంగాణలో పోలీసులు నియంతలా వ్యవహరిస్తున్నారు

మన తెలంగాణ/హైదరాబాద్/సోమాజిగూడ : ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్టు చేసి చత్తీస్‌ఘడ్ పోలీసులకు అప్పగించడం దారుణమని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజా స్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామిక వాదులను అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల చర్య ద్వారా ప్రజా స్వామ్యం, చట్టంపై నమ్మకం లేకుండా పోతుందని అన్నారు. అనంతరం సిపిఐ నాయకురాలు పశ్య పద్మ, సిపిఎం నాయకులు డిజి. నర్సింహారావులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా స్వతంత్రంగా మాట్లాడితే, ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాస్తూ ప్రజాస్వామిక వాదులను అణిచి వేయాలని చూడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. సామాజిక తెలంగాణ ఏర్పడినప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు జైని మల్లయ్య గుప్తా, గురుజాల రవీందర్, చిక్కుడు ప్రభాకర్, బండి దుర్గాప్రసాద్, దుద్దు ప్రభాకర్, వజీర్, జాన్, సమీర్ పాల్గొన్నారు.

అయేషా మీరా కేసును సిబిఐచే విచారణ జరిపించాలి



మాట్లాడుతున్న రమా మెల్కోటే

మనతెలంగాణ/హైదరాబాద్/సోమాజిగూడ : ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం రేపిన విద్యార్థిని అయేషా మీరా హత్య కేసును పునర్విచారణ చేయాలని ప్రముఖ సామాజిక వేత్త రమా మెల్కోటే డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయేషా తల్లిదండ్రులతో కలిసి ఆమె మాట్లాడారు. అయేషా హత్య కేసుపై న్యాయం కోసం కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసినట్టు తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు హత్యకు కారకులైన వారు శిక్షింపబడక పోవడం దారుణమన్నారు. ఈ కేసులో సంబంధం లేని సత్యంబాబును అక్రమంగా ఇరికించిన పోలీ సులు ఎనిమిదేళ్లు శిక్ష పడేలా చేశారని అన్నారు. నాటి పాలకులు పోలీ సులు కేసును నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయేషా మృతి కి కారకులైన వారికి శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని ఆమె తల్లి దండ్రులు షంషాద్ బేగం, బాషా స్పష్టం చేశారు. సమావేశంలో పిఓ డబ్ల్యు సంధ్య, సీనియర్ పాత్రికేయురాలు సజయ, న్యాయవాది శ్రీని వాస్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రాద్ పాల్గొన్నారు.

అయేషా హత్య కేసులో చర్యలకు కోర్టు ఆదేశాలు

విజయవాడలో పెను సంచలనం సృష్టిం చిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో అసలు నేరస్తులను గుర్తించడంలో విఫలమైన వారిపై అపెక్స్ కమిటీ ఏ విధమైన చర్యలు తీసుకుందో తెలియజేయాలని ఎపి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయేషా హత్య కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పులో పి. సత్యంబాబు నిర్దోషి అని ప్రకటిస్తూనే పలు సందేహాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యం లో ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కోటే, సామాజిక కార్యకర్త వల్లూరుపల్లి సంధ్యారాణి , జర్నలిస్టు కె.సజయ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జె. ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. పోలీ సులు వైఫల్యం కారణంగా సత్యం బాబుకు కింద కోర్టు శిక్ష విధించిం దని, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా డిజిపి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఇతరులతో కూడిన అపెక్స్ కమిటీకి నివేదించాలని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నా నేటి వరకు ఆ కమిటీకి నివేదించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వసుధా నాగరాజ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. గత మార్చి 31న హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అంశాన్ని అపెక్స్ కమిటీకి సమర్పించిందీ లేనిదీ తెలపాలని, కమిటీ ఏం చేసిందో కూడా చెప్పాలని హైకోర్టుఎపి సర్కార్‌ను ఆదేశించింది. కేసు విచారణ 8కి వాయిదావేసింది.

టిఆర్‌ఎస్‌తో పొత్తులేదు : డా.లక్ష్మ ణ్

మన తెలంగాణ /సుల్తానాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌తో సిద్ధాంత పరమైన వైరుధ్యాలు ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మ ణ్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాస్థాయి బిజెపి జిల్లా jకార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మ ణ్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌తో బిజెపి ఎన్నికల పొత్తు పెట్టుకొని కలిసి పనిచేస్తాయని వస్తున్న ఊహాగానాలను ఖండించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు కృషిచేస్తామన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇంచార్జీ డాక్టర్ ఓఎస్. రెడ్డి, బల్మూరి వనిత, ఎస్.కుమార్, కన్నం అంజయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, వేముల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ ధృవపత్రాలతో కోట్లు మింగేసిన నిందితుల అరెస్టు

మన తెలంగాణ/హైదరాబాద్/శేరిలింగంపల్లి : నకిలీ ధృవపత్రాలు సృష్టించి బ్యాంకు ఎకౌంట్ ద్వారా కోట్ల రూపాయాలు విదేశాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఐఎన్‌జి వైశ్యాబ్యాంకులో ఉద్యోగి సిహెచ్.దుర్గాప్రసాద్, బ్యాంకుల సిటిఒ కార్యాలయంలో విధులు నిర్వహించే ధరణి సాయికిరణ్‌లు ఇద్దరూ కలిసి మూడు నకిలీ రెంటల్ అగ్రిమెంట్ దస్తావేజులు, ఇంటి యజమాని దొంగ సంతకం కూడా చేసి చందనగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో మూడు కరెంట్ ఎకౌంట్ ఖాతాలు తెరచి మరో నిందితుడు మహేందర్ కాత్రి వీటి ఎకౌంట్స్ ద్వారా సుమారు 31.6కోట్ల రూపాయలను విదేశాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. విదేశాలకు బ్యాంక్ ఎకౌంట్ల ద్వారా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్న విషయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు తెలియడంతో ప్రధాన నిందితుడైన మహేందర్ కాత్రిని అరెస్ట్ చేశారు. నిందితులైన దుర్గాప్రసాద్, సాయికిరణ్‌లను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు.

కస్తూర్బా పాఠశాలలో వసతుల్లేక పారిపోయిన విద్యార్థులు

మన తెలంగాణ/చివ్వెంల : కస్తూర్బా గాంధీ గిరిజన గురుకుల విద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు మంగళవారం ఉదయం మూడు గంటలకు పైగా కన్పించకుండా పోయారు. హాస్టల్‌లో వసతులు సరిగా లేక విద్యార్థులు పాఠశాల నుండి బయటకు వెళ్లిన సంఘటన మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చివ్వెంల కస్తూర్బా గాంధీ గిరిజన గురుకుల బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు 6వ తరగతి చదువుతున్న సూర్యాపేట మండలం రామారం గ్రామానికి చెందిన త్రివేణి, 7వ తరగతి చదువుతున్న ఆత్మకూర్ (ఎస్) మండలం దాసారం గ్రామానికి చెందిన పూజితలు హాస్టల్‌లో నాలుగు నెలల నుండి వసతులు సరిగా లేవని, అందుకే పాఠశాల నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయామని అన్నారు. ఈ విషయంపై ఎంఈఓ, స్పెషల్ ఆఫీసర్లు విద్యార్థులను తీవ్రంగా మందలించారని తెలిసింది. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల నుండి విద్యార్థులు పారిపోవ డానికి గల కారణాలు తెలుసుకొని కారకులైన స్పెషల్ ఆఫీసర్ పూలమ్మను, ఎంఈఓ కట్ట ఎల్లారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, కుల సంఘాల నాయకులు కోరుతున్నారు.

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

మన తెలంగాణ/మెదక్ మున్సిపాలిటీ: మంచినీటి బకెట్‌లో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధిలో మంగళవారం చోటు చేసుకుంది. అప్పటి వరకు తమ ముందు ఆడుకుంటున్న చిన్నారి సిరి(2) ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నవాబుపేట వీధికి చెందిన మేకల వెంకటేశ్, వరలక్ష్మి ల రెండవ కూతురు సిరి మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకుంటూ నీటితో ఉన్న బకెట్‌లో పడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బల్దియాలో సర్వర్లు డౌన్



పౌరసేవల్లో ప్రతిష్టంభన-వెల్లువెత్తుతున్న విమర్శలు-వినియోగదారుల ఇక్కట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తమకు తామే సాటి అని గొప్పలు చెప్పుకునే ఘనత బల్దియాలో ఆన్‌లైన్ సేవలకు మాటి మాటికి ఆటంకం ఏర్పడుతుంది. సర్వర్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో సకాలంలో పౌరసేవలు అందని పరిస్థితి నెలకొంది. దేశంలోనే మొదటి సారిగా ఈ ఆఫీస్ ద్వారా కార్యాకలాపాలను నిర్వహించడాన్ని మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) ప్రారంభించింది. భవన నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం డిపిఎంఎస్, ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్ ఫీజులు చెల్లించే విధానాన్ని జిహెచ్‌ఎంసిలో ప్రారంభించారు. కాగితపు రహిత కార్యాలయాల నిర్వహణ కోసం ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి కార్యాకలాపాలన్ని ఈ ఆఫీస్ ద్వారానే కొనసాగుతున్నాయి. అయితే సామర్థ్యానికి తగ్గట్టు సర్వర్లను ఏర్పాటు చేయకపోవడంతో అధిక ఒత్తిడితో స్తంభిస్తున్నాయి. సర్వర్లు వేగంగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్‌లైన్ సేవల్లో ప్రతిష్టంభన నెలకొంటుంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. సంబంధిత పనుల కోసం వచ్చిన నగర పౌరులు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి పెద్ద పెద్ద ఫైళ్లు, ప్లాన్లకు సంబంధించిన మ్యాపులు ఉంటాయి. వాటన్నింటిని ఆన్‌లైన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే సమర్థ్యానికి తగ్గట్టు సర్వర్లు ఏర్పాటు చేయక పోవడంతో ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిర్వహణలో అలస్యం జరుగుతుంది. టౌన్‌ప్లానింగ్‌కు ప్రత్యేకంగా సర్వర్లను ఏర్పాటు చేస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉండవు. ఆన్‌లైన్‌లో ఆస్తిపన్ను చెల్లింపులకు సంబంధించి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల 24 సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు సంబంధించి డాకెట్లను మార్చే ప్రక్రియ చేపట్టారు. గత నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆస్తిపన్ను సేకరించమని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించారు. ఆరురోజుల్లో డాకేట్ల మార్పు ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ కొన్ని సర్కిళ్లలో ఆస్తిపన్ను, కొత్త ఆస్తిపన్ను నిర్ధారణకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ సేవలే ఉండటంతో అందుకు తగ్గట్టు సర్వర్లు ఏర్పాటు చేయకపోవడంతో పౌరసేవలు మందగిస్తున్నాయి. ఎవరైన దరఖాస్తుదారులు అధికారులు, సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్ డౌన్ ఉందని ఎం చేయాలని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్ ఫీజు చెల్లింపుదారులు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. ఆన్‌లైన్ సేవలు అందించడంలో ప్రశంసలు అందుకున్న బల్దియా సర్వర్ల డౌన్‌తో విమర్శలు ఎదుర్కుటుంది.

ఎస్ఐ బెదిరింపులతో హెచ్‌ఆర్సీలో బాధితుల ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్/గోషామహల్: కుమారుడిని విచక్షణారహితంగా చితకబాదిన స్కూల్ బస్సు డ్రైవర్‌పై ఫిర్యాదు చేసిన తనపై బెదిరింపులకు పాల్పడుతున్న ఎస్ఐపై చర్యలు తీసుకుని, ఎస్ఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని ఓ తండ్రి హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామానికి కాపర్తి అంజయ్య నాంపల్లి గృహకల్పలోని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన కమిషన్ అక్టోబర్ 12 లోగా విచారణ నివేదికను కమిషన్‌కు సమర్పిం చాలని నల్లగొండ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జులై 24వ తేదీన తన కుమారుడు తేజవర్ధన్ సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా బస్సుకు అడ్డు వస్తున్నాడన్న సాకుతో అటుగా వెళ్లున్న బస్సు డ్రైవర్ బస్సుని నిలిపి తన కుమారుడుని చితకబాదాడని పేర్కొన్నారు. మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, బస్సు డ్రైవర్‌తో కుమ్మక్కైన ఎస్ఐ దూదిరాజు తనను అసభ్య పదజాలంతో దూషించి, కానిస్టేబుళ్లు సత్యనా రాయణ, కృష్ణానాయక్‌ల చేత కొట్టించడంతో పాటు చంపే స్తామంటూ బెదిరించారని ఆయన వాపోయారు. ఎస్ఐపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయడంతో పాటు ఎస్ఐ నుండి రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్సీని కోరినట్లు తెలిపారు.

కొండపోచమ్మ జలాశయానికి శరవేగంగా భూసేకరణ

మన తెలంగాణ/గజ్వేల్ : కొండపోచమ్మ జలాశయానికి భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు నాలుగు గ్రామాలకు చెందిన 98 శాతం భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసిన రైతులకు పరిహారం చెక్కులు ప్రభుత్వం అందచేసింది. మామిడ్యాల, బైలంపూర్, తానేదారు పల్లి , తానేదారు పల్లి తండా గ్రామాలకు చెందిన 2812 ఎకరాల పట్టా భూములకు గాను ఇప్పటివరకు 2475 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూములకు సంబంధించిన భూయజమానులు కొందరు తమ అంగీకారాన్ని తెలుపుతుండగా మరికొందరు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే రెండు రోజుల కిందట జిల్లా కలెక్టర్ వెంకట్రాం రెడ్డి సంబంధిత రైతులతో మాట్లాడుతూ వెంటనే భూములు అప్పగించాలని లేని పక్షంలో ప్రభుత్వం అవార్డు ప్రకటించి డబ్బును రైతులపేరున బ్యాంకు డిపాజిట్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో నిర్వాసితులు తమ భూములు ప్రభుత్వ స్వాధీనం చేయటానికి ముందుకు వస్తున్నట్టు సమాచారం. ఇదికాకుండా మరో 430 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఎలాగూ ప్రభుత్వ అధీనంలోకి రానున్నాయి. దీంతో ఈ నాలుగు గ్రామాల భూముల సేకరణ దాదాపు పూర్తయినట్టే. ఇకపోతే మరో రెండు గ్రామా లైన పాముల పర్తి, మర్కూక్ గ్రామాలకు చెందిన రైతుల భూముల సేకరణ ప్రక్రియ రెండు రోజులుగా కొన సాగుతోంది. సోమవారం ఒక్కరోజే సుమారు 560 ఎక రాల భూములు ప్రభుత్వానికి అప్పగిస్తూ రైతులు లిఖిత పూర్వకంగా తమ అంగీకారాన్ని తెలిపారు. మంగళవారం మరో 150 ఎకరాలు అప్పగించారు. ఈ అందరికీ వెంట వెంటనే పరిహారం కింద ఎకరానికి రూ.12లక్షల చొప్పున చెక్కులు ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి అందిస్తున్నారు. ఆక్రమంలో మంగళవారం పాములపర్తి గ్రామానికి చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పి.స్వరూప్‌రెడ్డి తన 11.12 ఎకరాల భూమిని కొండ పోచమ్మ జలాశయం కోసం ప్రభుత్వస్వాధీనం చేశారు. అదే రోజు ఆయన ఇద్దరు సోదరులకు చెందిన 20 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేశారు. వారికి గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో నష్టపరిహారం కింద చెక్కులను ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి అందచేశారు. ఈ రెండు గ్రామాల రైతులు అధిక సంఖ్యలో తమ భూములను స్వాధీనం చేస్తూ ముందుకు వస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు.

భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రజలు

▸▸ మావోయిస్టు కదలికలపై పోలీసుల నిఘా
▸▸ సరిహద్దు గ్రామాల్లో ముమ్మర తనిఖీలు



మన తెలంగాణ/వాజేడు : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మారుమూల ఏజన్సీ ప్రాంతంలో పోలీసులు ముమ్మర తనిఖీలతో ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏ జరుగుతుందోనని ఏజన్సీ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఏజన్సీలోని సరిహద్దు గ్రామాలలో మావోయిస్టు కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.అంతేగాకుండా ఏజన్సీ గ్రామలలో ముమ్మర తనీఖీలు చేపడుతున్నారు. మావోయిస్టు కదలికలపై డేగ కన్ను వేసిన పోలీసులు చత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతమైనా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం 163 జాతీయ రహదారిపై పేరూరు ఎస్సై కాగితోజు శివ ప్రసాద్ మంగళవారం ముమ్మర తనీఖీలు చేపట్టారు. అదేవిధంగా మండలంలోని పూసూరు వంతెన వద్ద వాజేడు ఎస్సై గుర్రం క్రిష్ణ ప్రసాద్ నేతృత్వంలో జాతీయ రహదారిపై పోలీసు బలగాలను మోహరింప చేసి వాహనాలను తనిఖీ చేయడమేగాక ప్రయాణికుల బ్యాగులను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల వివరాలను సేకరించి విచారణ చేపడుతున్నారు.ఇప్పటికే పోలీసు బలగాలను రెడ్అలర్ట్ ప్రకటించి ఏజన్సీ ప్రాంతంలో ముమ్మర తనీఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

బ్యాంకుల్లో ఖమ్మం పోలీసుల తనిఖీలు

▸▸ 200కు పైగా నకిలీ రైతు పాసు పుస్తకాలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్
▸▸ కొనసాగుతున్న సోదాలు



మన తెలంగాణ/సత్తుపల్లి: నకిలీ రైతు పాస్ పుస్తకాల కుంభకోణంలో సత్తుపల్లి పట్టణంలోని సిండికేట్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను మైమరిపిస్తుంది. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం పట్టణంలోని సిండికేట్ బ్యాంక్‌లో తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల వరకు సుమారు 200 కి పైగా నకిలీ పాస్ పుస్తకాలు బయటపడినట్లు టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. ఇంకా ఎన్ని నకిలీ పాస్ పుస్తకాలు ఉన్నాయో తెలియాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే. సిండికేట్ బ్యాంకులో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే విధంగా టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం పట్టణంలోని ఐడిబిఐ, డిసిసిబి బ్యాంకుల్లో కూడా తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎటువంటి నకిలీ పాస్ పుస్తకాలు బయటపడలేదు. సిండికేట్ బ్యాంకులో నకిలీపాస్ పుస్తకాలు కుప్పలు తెప్పలుగా బయట పడుతుండడంతో మిగిలిన బ్యాంకుల్లో ఇంకా ఎన్ని బయట పడతాయోనని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సిండికేట్ బ్యాంకులో దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి, వేంసూరు మండలాలకు చెందిన రైతులు నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి అక్రమంగా రుణాలు పొందినట్లు వెలుగులోకి వస్తోంది. నకిలీ పాస్ పుస్తకాల కుంభ కోణంలో కొందరు అధికారులే గాక రాజకీయ నాయ కుల హస్తం ఉన్నట్లు బయట పడుతుండడంతో అక్ర మార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. అక్ర మాలకు పాల్పడిన కొందరు రాజకీయ నాయకులు ఇప్ప టికే అధికార పార్టీలకు చెందిన బడా నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కుంభకోణంలో బ్యాంకులు, అధికారుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగానే తెలుస్తోంది. ఈ తనిఖీలు కల్లూరు ఏసీపీ బల్లా రాజేష్ నేతృత్వంలో సిఐ పల్నాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. టాస్క్‌ఫోర్స్ సిఐలు శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు, సత్తుపల్లి ఎస్ఐలు వసంత కుమార్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ దొడ్డే పుల్లయ్య, పెనుబల్లి ఎస్ఐ మారేష్, , పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కడ్తాల్ టోల్‌ప్లాజా సిబ్బందిపై యువకుల దాడి



మన తెలంగాణ/కడ్తాల్: హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద సోమవారం రాత్రి సిబ్బందిపై దాడిచేసిన సంఘటనలో ఆరుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఎల్‌బినగర్‌కు చెందిన అరుణ్ రెడ్డి, నిషిత్, సాయితేజ్‌రెడ్డి, మనీష్ గౌడ్, సాయి కుమార్, అనిరుధ్‌లు సోమవారం మండల పరిధిలోని మైసిగండిలో సాయితేజ్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేడుకలు ముగిశాక రాత్రి జిప్సి వాహనంలో తిరుగు ప్రయాణంలో కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద బారికేడ్‌లను తొలగించి ముందుకు సాగారు. సూపర్ వైజర్ మాధారం మహేష్ సరైన దారిలో రావాలని కోరడంతో వారు ఆగ్రహంతో దాడికి దిగారు. అరుణ్ రెడ్డి కత్తితో మహేష్‌పై దాడి చేయడంతో గాయాలయ్యాయి. టోల్‌ప్లాజా సిబ్బంది కడ్తాల్ ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్‌కు ఫోన్‌లో సమాచారం అందించడంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్‌హెచ్‌వో యువకులను పట్టు కుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితుడు మహేష్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి మంగళవారం యువకులను రిమాండ్‌కు తరలించారు.


నా కుమారుడికి సంబంధం లేదు

మన తెలంగాణ/వనస్థలిపురం : టోల్‌గేట్ వద్ద దాడి సంఘటనలో తన కుమారుడు మనీష్‌గౌడ్‌కు ఎలాంటి సంబంధం లేదని టిఆర్‌ఎస్ ఎల్బీనగర్ ఇన్‌చార్జీ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ తెలిపారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనలో తన కుమారుడుకి సంబంధం లేదని, కొందరు కావాలనే తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక బురద చల్లుతున్నారన్నారు. ఈ కార్య క్రమంలో కొత్తపేట కార్పొరేటర్ సాగర్‌రెడ్డి, బిసి సంఘం రాష్ట్ర నాయకులు దుర్గయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఉరేసుకుని సింగరేణి కార్మికుడి ఆత్మహత్య

మన తెలంగాణ/కోల్‌సిటీ: అడ్డగుంటపల్లిలో కాంపెల్లి శంకరయ్య (55) సింగరేణి కార్మికుడు సోమవారం రాత్రి తన ఇంటిపై పిల్లర్‌కు లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత కాలంగా శంకరయ్య సింగరేణి విధులకు గైర్హాజరవుతున్న కారణంగా సింగరేణి యాజమాన్యం అతనికి మెమో పంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో అతని భార్యతో గొడవలు జరుగుతుండగా తన కుమార్తె ఇంటికి వెళ్లి ఉంటున్నాడు. సింగరేణి యాజమాన్యం ఇచ్చిన మెమో, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన శంకరయ్య సోమవారం రాత్రి తన కుమారులు, కుమార్తెలకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖని 1టౌన్ సిఐ జి. కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ. దేవయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సౌదీ అరేబియాలో యువకుడి ఆత్మహత్య



మన తెలంగాణ/ఎల్లారెడ్డి (కామారెడ్డి జిల్లా): మండలంలో వెల్లుట్ల గ్రామానికి చెందిన నర్వ అశోక్ (23) యువకుడు సోమవారం రాత్రి సౌదీ అరేబియాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో 15 నెలల క్రితం కూలీ పనుల కోసం అశోక్ సౌదీ అరేబియా వెళ్లినట్లు వారు చెప్పారు. కుటుంబ సభ్యులతో తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడని, తాను నివసిస్తున్న ఇంట్లో ఉరేసుకుని అశోక్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫోన్ వచ్చిందని వారు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేవని గ్రామస్థులు పేర్కొన్నారు. స్థానిక ఎంపిపి నక్క గంగాధర్, సర్పంచ్ సాయిలు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సెల్‌ఫోన్ పేలి ఒకరి మృతి

మన తెలంగాణ/మాక్లూర్ (నిజామాబాద్ జిల్లా): సెల్ ఫోన్ చార్జింగ్‌లో ఉండగా మరొకరితో సంభాషిస్తుండగా ఫోన్ పేలి బలైన సంఘటన మాక్లూర్ మండలంలోని గొటుముక్ల గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందిన యాసగిరి బ్రహ్మయ్య (51) గత 15 రోజుల క్రితం బతుకుదెరువు కోసం గొటుముక్ల గ్రామానికి కూలి పనులు చేసుకు నేందుకు భార్య పిల్లలతో వచ్చాడు. సోమవారం రాత్రి సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా పేలి బ్రహ్మయ్య మృత్యువాత పడినట్లు మాక్లూర్ ఎస్ఐ రాము నాయుడు చెప్పారు. మృతుని భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

పురుగుల మందు తాగి ఒకరి మృతి

మన తెలంగాణ/లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారంలో పురుగుల మందు తాగి నల్లెంకి లింగయ్య(65) మృతి చెందినట్లు ఎస్ఐ సమ్మయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం లింగయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా, మంగళవాం పొలం గట్టువద్ద పడి ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. కొడుకు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

మన తెలంగాణ
8
హైదరాబాద్
బుధవారం
2, ఆగస్టు 2017
www.manatelangana.news

క్రేజీ కాంబినేషన్‌లో 'కలి'

ఓకే బంగారం సినిమాతో దుల్కర్ సల్మాన్, ఫిదా చిత్రంతో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ప్రస్తుతం దుల్కర్ తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్‌లో... సాయి పల్లవి 'ఎంసిఎ' చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ఓ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులో 'కలి' పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ డి.వి.కృష్ణస్వామి దక్కించుకున్నారు. ఈ చిత్రం తెలుగు అనువాదానికి సంబంధించి డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా టైటిల్, లోగోను విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్‌లోని 'కలి' తెలుగు ప్రేక్షకులను అలరించి మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకముందని ఫిల్మ్‌మేకర్స్ పేర్కొన్నారు. గోపిసుందర్ ఈ చిత్రానికి సంగీతానికి అందించారు. ఈ చిత్రానికి మాటలుః భాషాశ్రీ, సాహిత్యంః సురేంద్ర కృష్ణ, సినిమాటోగ్రఫీః గిరీశ్ గంగాధరన్.


దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి

బాలకృష్ణ అభిమానులు, కుటుంబ సభ్యులకు స్కాలర్‌షిప్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పైసా వసూల్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమా బాలకృష్ణకు 101వది. ఈ సందర్భంగా భవ్య క్రియేషన్స్ ఈ సినిమా విడుదలప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని బాలకృష్ణ అభిమానులు, వారి కుటుంబ సభ్యులలోని పదో తరగతి, ఇంటర్ చదువుతున్న 101 మంది పేద విద్యార్థులకు బాలకృష్ణ పేరు మీదుగా స్కాలర్ షిప్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అభిమానులు, వారి కుటుంబ సభ్యులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందేందుకు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికెట్, వైట్ రేషన్ కార్డు, స్కూల్ లేదా కాలేజ్ స్టడీ సర్టిఫికెట్, మార్క్‌ల మెమోలను దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను అందజేయడానికి ఆగస్టు 10 చివరి తేదీ. పూర్తి వివరాలకు nbkpaisavasool.com వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. అయితే అభిమాన సంఘాల అధ్యక్షులు పంపించిన జాబితా నుంచి తుది జాబితాను భవ్య క్రియేషన్స్ వారు ఎంపికచేస్తారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తున్న సందర్భంగా భవ్య క్రియేషన్స్ అధినేత వి.ఆనందప్రసాద్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌లు బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షులు, కన్వీనర్లతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత వి.ఆనందప్రసాద్ మాట్లాడుతూ "నందమూరి బాలకృష్ణతో సినిమా చేసినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ సందర్భంగా 101 మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇవ్వాలని నిర్ణయించాము"అని అన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ "బాలకృష్ణతో ఈ సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేసిన తర్వాత మీరంతా ఎందుకు ఆయన అభిమానులయ్యారో అర్థమైంది. జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణ అభిమాన సంఘం ఉంటే నేనే దానికి అధ్యక్షుడిని అవుతాను. అంతగా ఆయనకు నేను అభిమానిని అయ్యాను. మళ్లీ మళ్లీ బాలకృష్ణతో కలిసి పనిచేయాలనుకుంటున్నా"అని తెలిపారు.


వి.ఆనందప్రసాద్, పూరీ జగన్నాథ్


'జయ జానకి నాయక' ఆడియో వేడుకలో శరత్‌కుమార్, మిర్యాల రవీందర్ రెడ్డి, వివి వినాయక్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్‌ప్రీత్ సింగ్, దేవిశ్రీ ప్రసాద్, జగపతిబాబు, తరుణ్ అరోరా, వాణి విశ్వనాథ్

హృదయాలను తాకే జయ జానకి నాయక

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీంద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయ జానకి నాయక'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, జగపతిబాబు, మిర్యాల రవీందర్ రెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్‌ప్రీత్ సింగ్, శరత్ కుమార్, వాణీ విశ్వనాథ్, రత్నం, రిషి పంజాబీ, దేవిశ్రీ ప్రసాద్, సాహి సురేష్, ప్రేమ్ రక్షిత్, కోటగిరి వెంకటేశ్వర రావు, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బిగ్ సీడీ, ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేశారు. తొలి ఆడియో సీడీని బోయపాటి శ్రీను అందుకున్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ "బోయపాటి శ్రీను కెరీర్‌లో ఇది మరో 'లెజెండ్' మూవీ అవుతుంది. డిఫరెంట్ స్క్రిప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ ఎంతో బాగుంటుంది. ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టార్ హీరో అవడం ఖాయం. సినిమాలో అతను అద్భుతంగా నటించాడు. రకుల్ గ్లామరస్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది"అని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ "సినిమాలో నేను చేసిన జానకి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఎమోషన్స్‌తో కూడిన క్యారెక్టర్ ఇది. బెల్లంకొండ శ్రీనివాస్‌కు కెరీర్ చేంజింగ్ మూవీ ఇదవుతుంది. దేవి నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పటిలాగే తను అద్భుతమైన సంగీతాన్ని అందించాడు" అని చెప్పారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఆయన సినిమాలో ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే. అంతకు పది రెట్లు ఆదాయం మనకు వస్తుంది. హీరో సాయి శ్రీనివాస్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడున్న తరంలో దేవిశ్రీ అంత అంకితభావం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ లేరు. సినిమాలోని ఏడు సాంగ్స్ గొప్పగా ఉన్నాయి"అని తెలిపారు. వి.వి.వినాయక్ మాట్లాడుతూ "ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో పరిణతితో నటించాడు. ట్రైలర్ అదిరిపోయింది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. బోయపాటి శ్రీను సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలోని ఏడు పాటలు బావున్నాయి"అని అన్నారు. బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ "తండ్రి, తల్లి, అన్నను ఎలా ప్రేమించానో, వారు ఎక్కడున్నా బావుండాలని కోరుకుంటానో... అలాగే నేను ప్రేమించిన అమ్మాయి బావుండాలని కోరుకునే క్యారెక్టర్ ఈ సినిమాలో హీరోది. ప్రతి ఒక్కరి హృదయాలను తాకే సినిమా ఇది. ఇలాంటి కుర్రాడు ఓ కొడుకుగా, లవర్‌గా, భర్తగా, అన్నయ్యగా ఉండాలని అందరూ అనుకునేలా హీరో క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్‌ను సాయి శ్రీనివాస్ అద్భుతంగా చేశాడు. రకుల్‌ప్రీత్ తన క్యారెక్టర్‌లో చక్కగా నటించింది. దేవిశ్రీ ప్రసాద్, రిషి పంజాబి, సాహి సురేష్ వంటి మంచి టెక్నీషియన్స్... శరత్‌కుమార్, వాణి విశ్వనాథ్, తరుణ్ అరోరా వంటి మం చి నటులు ఈ సినిమాకు కుదిరారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చు విషయంలో ఏమాత్రం వెనుకాడలేదు. ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ పూర్తి కాగానే మళ్లీ ఆయన నిర్మాతగా మరో మంచి సినిమా చేస్తానని మాట ఇస్తున్నాను"అని తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ "ఇంత మంచి సినిమా చేయడానికి కారణం బోయపాటి శ్రీనివాసే. నా సొంత అన్నయ్యలా నాకు సపోర్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఎంతో మంచి ఆల్బమ్ ఇచ్చారు. రకుల్ చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోతుంది"అని అన్నారు.



గేదె కోసం న్యాయ పోరాటం

1940లో ఓ గ్రామం, హైస్కూల్, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు నరసింహ నంది. తాజాగా ఆయన 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్' సినిమాను రూపొందించారు. లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది మిత్రులు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నరసింహ నందితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...


నరసింహ నంది

ఇరానియన్ మూవీ ఇన్‌స్పిరేషన్... ఓ గ్రామంలో జరిగే కథతో 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్' చిత్రాన్ని తెరకెక్కించాను. గ్రామంలోని ఒక కుటుంబాన్ని గేదె పోషిస్తుంటుంది. ఆ గేదె చనిపోతే ఆ కుటుంబానికి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇరానియన్ మూవీ 'ది కౌ' ఈ సినిమాకు ఇన్‌స్పిరేషన్. ఒక జంతువుకు, మనిషికి ఉన్న సంబంధం ఎలాంటిది అనేది ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది.

గేదె నేపథ్యంలో... 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్' చెయ్యడానికి ప్రధాన కారణం నేను కళ్లారా చూసిన ఓ యాక్సిడెంట్. ఓ ఊరుకు వెళ్తున్న నలుగురు కుర్రాళ్లు కారుని అతివేగంగా నడిపి ఓ గేదెను కొట్టేయడంతో అది చనిపోతుంది. అయితే గేదె చనిపోతే ఎలాంటి బాధ, బాధ్యత లేకుండా వెళ్లిపోయారు... గేదె యజమాని అయిన రైతుకు ఏదో ఒక నష్ట పరిహారం ఇస్తే బాగుండేదని నాకు అనిపించింది. కొడుకులా తమ కుటుంబాన్ని పోషిస్తున్న గేదె చనిపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచన వచ్చిన తర్వాత దీనిమీద ఒక సినిమా చేద్దామనిపించింది. ఈ కథకు కొన్ని కమర్షియల్ హంగులు కూడా అద్ది ఆ రైతు తనకు జరిగిన నష్టానికి ఎలాంటి పోరాటం చేశాడు? కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది అనేది ఈ సినిమా కథ.

కథకు కమర్షియల్ హంగులు... సినిమాలో లాయర్ క్యారెక్టర్ ఉంటుంది. అతనికి ఓ లవ్ స్టోరీ ఉంది. తన గేదె చనిపోయిందని... తనకు న్యాయం చేయాలని రైతు పోరాటం చేస్తుంటాడు. రైతుకు ఎలాగైనా న్యాయం జరగాలని ఒక టివి రిపోర్టర్ పోరాడుతూ ఉంటాడు. ఆ ఛానల్ కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్స్‌తో కొనసాగే ఈ కథకు కొన్ని కమర్షియల్ హంగులను జోడించి సినిమాను తెరకెక్కించాం. గతంలో నేను చేసిన సినిమాలలో మూడు, నాలుగు క్యారెక్టర్స్‌తో కథ అంతా నడుస్తుంది. ఈ సినిమా మాత్రం చాలా వేగంగా ఉంటుంది. క్యారెక్టర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.

అందుకే సినిమాకు ఈ టైటిల్... ఈ సినిమా అంతా బుడ్డారెడ్డి పల్లి అనే గ్రామంలోనే చేశాం. ఆ గ్రామానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ ఊళ్లో ఉన్న బావి నీరు తాగడం వల్ల అక్కడ పుట్టి పెరిగిన వారంతా మేధావులైపోయారు అని చెప్పుకుంటారు. ఆ చుట్టుపక్కలంతా ఫ్లోరైడ్ వాటరే ఉంది. ఆ ఒక్క బావిలోనే మంచి నీళ్లు ఉంటాయి. బుడ్డారెడ్డిపల్లి అనే పేరు కూడా డిఫరెంట్‌గా ఉండడంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం.

క్యారెక్టర్స్ అన్నీ సహజంగా... కొత్తవాళ్లతో చేస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందనిపించింది. పాతవారైతే ఆ క్యారెక్టర్లలో ఒదిగిపోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను సృష్టించుకున్న క్యారెక్టర్స్ అన్నీ చాలా సహజంగా ఉంటాయి. గ్రామంలో ఎలా ఉంటారో అలాగే ఈ పాత్రలు తీరు ఉంటుంది. సినిమాలో రెండు పాటలుంటాయి. ఇందులో మీడియా మీద రాసిన పాటను చల్లా భాగ్యలక్ష్మీ అద్భుతంగా రాశారు. ఈ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది.

తదుపరి చిత్రం... తెలుగు భాష గురించి ఒక సినిమా చేస్తున్నాను. ఇప్పటికి 75 శాతం షూటింగ్ పూర్తయింది. 'ఉత్పల మాల ఉత్తరం రాసింది' అనే టైటిల్‌తో సినిమా రూపుదిద్దుకుంటోంది. చాలా మంచి సబ్జెక్ట్ ఇది. కొన్ని తెలుగు పదాలు మనుషుల రూపంలో వస్తే... ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భాషను చూస్తే వాళ్లు ఎలా ఫీలవుతారు అనేదే కథ. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.


స్పీకర్ మధుసూధనాచారితో ఆర్.కె గౌడ్

ఆర్.కె గౌడ్‌ను సన్మానించిన స్పీకర్

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గెలిచారు ప్రతాని రామకృష్ణగౌడ్. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ సెక్టార్స్ సభ్యుడిగా ఎన్నికైన ఆర్.కె గౌడ్ నిర్మాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన జెమినీ కిరణ్‌కు ఆయన ప్రత్యేక అభినందలు తెలిపారు. ఛాంబర్ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికైన ఆర్‌కె గౌడ్‌ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూధనా చారి అభినందిస్తూ సన్మానించారు.


ఆర్.నారాయణమూర్తి

రైతు సమస్యలపై అన్నదాత సుఖీభవ

వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందిస్తూ ప్రజా నటుడిగా మన్ననలు పొందిన దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. అర్ధరాత్రి స్వాతంత్రం, దండకారణ్యం, భూపోరాటం, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరేయ్ రిక్షా, అరణ్యం, నిర్భయ భారతం, రాజ్యాధికారం వంటి సామాజిక చిత్రాల్లో ఆయన నటించడమే కాకుండా కొన్నింటిని ఆయన స్వయంగా నిర్మించారు. ఇప్పుడు తాజాగా రైతన్నపై ఆయన ఒక సినిమాను రూపొందించనున్నారు. ఈ మూవీకి 'అన్నదాత సుఖీభవ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ "ఆరుగాలం పండించే రైతు జీవితానికి ఎటువంటి భరోసా లేకుండా పోయింది. ఉద్యోగులు నెల నెల జీతాలతో పాటు పదవీ విరమణ తర్వాత పింఛన్లు తదితర బెనిఫిట్స్ పొందుతారు. మరి రైతు మాత్రం చనిపోయేంత వరకు భూమినే నమ్ముకొని బతకాల్సి వస్తుంది. కాయకష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే వరకు నమ్మకం లేదు. ఒక వేళ వచ్చినా దళారులు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ప్రకృతి, దళారుల మధ్య నలిగిపోతూ రైతు చివరికి బలవన్మరం పొందుతున్నాడు. ఈ రైతు సమస్యలను ఆధారంగా చేసుకొని రైతు చిరంజీవిగా ఉండాలనే భావనతో స్నేహ పతాకంపై 'అన్నదాత సుఖీభవ' చిత్రాన్ని నిర్మిస్తున్నాను"అని అన్నారు.

కామెడీ హైలైట్‌గా 'ఇదేం దెయ్యం'

ఎ.వి.రమణమూర్తి సమర్పణలో చిన్మయానంద ఫిల్మ్స్ పతాకంపై ఎస్.సరిత నిర్మిస్తున్న చిత్రం 'ఇదేం దెయ్యం'. శ్రీనాథ్ మాగంటి హీరోగా పరిచయమవుతున్నాడు. సాక్షి కక్కర్, రచన స్మిత్, రుచి పాండే కథానాయికలు. రచ్చ రవి, కిరాక్ ఆర్.పి. కీలక పాత్రధారులు. పి.రవివర్మ దర్శకత్వం వహించగా.... బాలు స్వామి సంగీతమందించారు. అన్ని పనులు పూర్తిచేసుకొని ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ "హాస్యానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది. భయపడే సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. రచ్చరవి, ఆర్‌పి కాంబినేషన్‌లో నా సీన్స్ ఎంతో బాగుంటాయి"అని అన్నారు. చిత్ర దర్శకుడు రవి వర్మ మాట్లాడుతూ "రచ్చరవి, ఆర్‌పి, శ్రీనాథ్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమా కథ రాసుకున్నాను. శ్రీనాథ్ కొత్త కుర్రాడైనా చక్కగా నటించాడు. కామెడీ హైలైట్‌గా ఉంటుంది. హార్రర్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. తెలంగాణ, ఎపి రాష్ట్రాలలో మొత్తం 100 థియేటర్లలో శుక్రవారం సినిమాను రిలీజ్ చేస్తున్నాం" అని చెప్పారు. హీరోయిన్ సాక్షి కక్కర్ మాట్లాడుతూ "ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలన్నింటికంటే భిన్నమైన పాత్రను ఇందులో పోషించాను"అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు బాలు స్వామి, డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ, ఆర్‌పి, రచన స్మిత్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.


రచన స్మిత్

వెబ్ సిరీస్‌ను నిర్మిస్తానంటోంది

బాలీవుడ్ హీరోయిన్‌లలో ఉన్న ఇతర హీరోయిన్లతో పోలిస్తే అనుష్క శర్మ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కమర్షియల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలంలోనే వంద కోట్ల క్లబ్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌లతో సినిమాలు చేసి ఘన విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంది. నటిగానే కాకుండా తన ఆలోచనలకు తగ్గట్లు సినిమాలు నిర్మించాలి అని క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రారంభించింది ఈ భామ. హీరోయిన్‌గా నటిస్తూనే ప్రొడ్యూసర్‌గా కూడా మారి ఎన్ హెచ్ 10, ఫిలౌరి అనే సినిమాలు కూడా నిర్మించింది. ఇప్పుడు తన ప్రొడక్షన్‌లో సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధపడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి అనుష్క మాట్లాడుతూ "ఇప్పుడు మన దేశంలో వెబ్ సిరీస్‌లు అనేవి కొత్త కథలు చెప్పడానికి మంచి వేదికగా మారాయి. కొత్త డైరెక్టర్లు తమ డిఫరెంట్ స్టోరీలతో వీటిని రూపొందించవచ్చు. త్వరలో ఓ డిఫరెంట్ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నాం"అని చెప్పింది.


అనుష్క శర్మ



మెసేజింగ్ సేవలు ప్రారంభించనున్న పేటీఎం

ముంబయి: ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌కు పోటీగా మెసేజింగ్ సేవలను ప్రారంభించాలని దేశీయ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటిఎం యోచిస్తోంది. దీనిలో భాగంగా త్వరలోనే వాట్సాప్‌కు పోటీగా ఓ మెసేజింగ్ యాప్‌ను తీసుకురావాలనుకుంటోంది. ఈమేరకు పేటీఎం సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సంస్థకు సాఫ్ట్‌బ్యాంక్, అలీబాబా వంటి విదేశీ సంస్థలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. దీంతో ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ ఈ నెల చివరినాటికి ఈ యాప్‌ను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆహారం నుంచి విమాన టికెట్ల దాకా అన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న పేటీఎం దేశ ప్రజలను ఆకర్షించే విధింగా ఈ యాప్‌ను రూపొందించాలని చూస్తోంది. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా సందేశాలు, ఫోటోలు,ఆడియో, వీడియోలు షేర్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై అటు పేటీఎం, ఇటు వాట్సాప్ స్పందించాల్సి ఉంది. కాగా పేటీఎం ప్రస్తుతం 22. 5 కోట్లకు (225 మిలియన్లు) పైగా వినియోగదారులను కలిగి ఉంది. మరోవైపు అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న వాట్సాప్ రోజువారీ వినియోగదారుల సంఖ్య ఇటీవల వందకోట్లను దాటేసింది.

కనిష్ఠానికి తయారీ పిఎంఐ

ముంబయి : తయారీ రంగం పిఎంఐ(పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) జులైలో తగ్గుముఖం పట్టింది. దీంతోఆర్‌బిఐ వడ్డీ రేటు తగ్గింపునకు మరింత ఊతం అందించినట్టయింది. నిక్కీ ఇండియా తయారీరంగం పిఎంఐ 47.9 తో 2009 సంవత్సరంనాటి స్థాయికి పడిపోయింది. జూన్ నెలలో ఇది 50.9గా ఉంది. ఇండెక్స్ 50 పాయింట్లకు పైన ఉంటే వృద్ధి, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.

ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలు

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. తొలుత ఊగిసలాట మధ్య నష్టాల్లోకి జారుకున్న సూచీలు చివరికి కోలుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 32575 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 10115 పాయింట్లు వద్ద ముగిసింది. ప్రధానంగా ఆటో, మెటల్, ఫార్మా రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. అమ్మకాల ఒత్తిడి కారణంగా పిఎస్‌యు బ్యాంక్ సూచీ నష్టపోయింది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, టెక్ మహీంద్రా దాదాపు 5 శాతం భారీగా పెరిగాయి. ఐషర్, ఐబి హౌసింగ్, బిపిసిఎల్, హిందాల్కో, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ అదానీ పోర్ట్స్, విప్రో, హెచ్‌యుఎల్ కంపెనీలు లాభపడ్డాయి. లుపిన్, ఒఎన్‌జిసి, రిలయన్స్, బిఒబి, హెచ్‌సిఎల్ టెక్, ఒఎన్‌జిసి, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

మార్కెట్లోకి బ్లాక్‌బెర్రీ కీవన్



న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ భారత్ మార్కెట్లోకి కొత్త 'కీవన్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కీవన్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ మార్కెట్ అమెజాన్ ఇండియా ద్వారా లభ్యం కానుంది. ప్రపంచంలో ప్రధానమైన మార్కెట్లలో భారత్ ఒకటి అని బ్లాక్‌బెర్రీ సీనియర్ ఉపాధ్యక్షుడు అలెక్స్ థంబర్ తెలిపారు. తయారీ, పంపిణీ విషయంలో ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ చుట్టుపక్కల దేశాలకు కూడా మొబైళ్లను ఇక్కడి నుంచే సరఫరా చేయనుంది. బ్లాక్‌బెర్రీ కీవన్ మొబైల్ ధర రూ.39,990గా నిర్ణయించారు. వచ్చే కొద్ది నెలల్లో బలమైన మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటామని ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ తెలిపారు.ఆగస్టు 8 నుంచి అమెజాన్‌లో లభ్యం కానున్న ఈ ఫోన్ ఫీచర్లు.. క్వర్టీ కీ ప్యాడ్ కాకుండా 4.5 టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 ఒఎస్, 4 జిబి ర్యామ్, 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ, 4జి విఒఎల్‌టిఇ, 3505 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి.



స్టాక్ మార్కెట్


ఈరోజు మార్కెట్	ముగింపు	మార్పు	%
సెన్సెక్స్	32575.17	60.23	0.19%
నిఫ్టీ	10114.65	37.55	0.37%

కరెన్సీ మారక రేట్లు

అమెరికన్ డాలర్	64.4700
యూరో	70.4270
బ్రిటిష్ పౌండ్	83.4957
ఆస్ట్రేలియన్ డాలర్	47.4050
కెనెడియన్ డాలర్	47.0500
ఎమిరైట్ దిర్హామ్	17.5040
స్విస్ ఫ్రాంక్	64.5500
చైనీస్ యువాన్	9.3344
మలేషియన్ రింగిట్	14.8460
న్యూజిలాండ్ డాలర్	44.4990
హాంగ్‌కాంగ్ డాలర్	8.2824
జపనీస్ యెన్	0.5688
కువైట్ దినార్	212.0888
సౌతాఫ్రికన్ రాండ్	4.7209

బులియన్






బంగారం ధర

నగరం	ధర (రూ / 10 గ్రాములు)		
	22క్యారట్	24క్యారట్	మార్పు(%)
చెన్నై	27360	29262.03	0.22%
ముంబై	28090	30042.78	0.14%
ఢిల్లీ	27650	29572.19	0%
కోల్‌కతా	28110	30064.17	0.21%
కేరళ	26800	28663.10	0.37%
బెంగళూరు	26730	28588.24	0.11%
హైదరాబాద్	27410	29315.51	0.18%
గల్ఫ్	1346.87	1440.50	0%

వెండి ధర (రూ./ కిలో)

నగరం	మంగళవారం	సోమవారం	మార్పు (%)
చెన్నై	41500.00	41500.00	0.00
ముంబై	41500.00	41500.00	0.00
ఢిల్లీ	41500.00	41500.00	0.00
కోల్‌కత్తా	41500.00	41500.00	0.00
హైదరాబాద్	41500.00	41500.00	0.00



కోడిగుడ్లు (100కు) నెక్ రేటు

హైదరాబాద్	310	విశాఖపట్నం	318
వరంగల్	312	చిత్తూరు	365
విజయవాడ	308	చెన్నై	372
గోదావరి	308	బెంగళూరు	360



చైనా కంపెనీకి చెక్

గ్లాండ్ ఫార్మాతో ఒప్పందాన్ని నిలిపేసిన భారత్

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాలో 86 శాతం వాటాను స్వాధీనం చేసుకోవాలనుకున్న చైనాకు చెందిన ఫోసన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్ ప్రయత్నానికి కేంద్రం ప్రభుత్వం బ్రేక్ వేసినట్టు సమాచారం. ఈ ఒప్పందం విలువ దాదాపు 1.3 బిలియన్ డాలర్లు ఉంటుంది. చైనా ఫార్మా దిగ్గజంలో భారత్ సంస్థ చేరడం ద్వారా యాజమాన్యంపై ఆందోళనలు పెరిగాయి. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో షాంఘైకి చెందిన ఫోసన్ ఫార్మా కంపెనీ కుదుర్చుకున్న కీలక ఒప్పందాన్ని భారత్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్లాండ్ ఫార్మాలో చైనా కంపెనీ ఫోసన్ ఫార్మా 86 శాతం వాటా (1.3 బిలియన్ డాలర్లకు) కొనుగోలు ప్రక్రియను బ్లాక్ చేసినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై సదరు కంపెనీలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభుత్వం నిర్ణయం గురించి, ఒప్పందాన్ని తిరస్కరించినట్టు తమకెలాంటి సమాచారం లేదని గ్లాండ్ ఫార్మా తెలిపింది. మార్చిలో తమకు ఎఫ్ఐపిబి(విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు) అనుమతి ఇచ్చిందని, తదనుగుణంగా ముందుకు వెళ్తున్నామని, అయితే ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నామని గ్లాండ్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ తెలిపారు. 1962 చైనాతో యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో చైనా సరిహద్దు ప్రాంతంలో మరింత దూకుడును ప్రదర్శిస్తోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆసియా సంపన్నుల జాబితాలో


రెండో స్థానం

- లికా-షింగ్‌ను అధిగమించిన ముఖేష్ అంబానీ

న్యూఢిల్లీ : రిలయన్స్ జియో టెలికామ్ రంగంలోకి ప్రవేశించి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించడమే కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని ఆసియాలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా మార్చివేసింది. ఇప్పటిదాకా రెండో స్థానంలో ఉన్న హాంకాంగ్ వ్యాపార దిగ్గజం లి కాషింగ్‌ను అధిగమించి ముఖేష్ అంబానీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ జాబితాను వెల్లడించింది. ముఖేష్ అంబానీ సంపదకు ఈ ఏడాది మరో 12.1 బిలియన్ డాలర్లు(రూ.77,000 కోట్లు) కలిసినట్టు నివేదిక పేర్కొంది. ఆయిల్ నుంచి టెలికాం వరకు ముఖేష్ నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తుడటంతో ఆయన సంపద ఈ మేర ఎగిసినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. వచ్చే పది సంవత్సరాలు రిలయన్స్‌కు 'స్వర్ణ దశాబ్దం'గా ఆర్ఐఎల్ 40వ వార్షిక సాధారణ సమావేశం(ఎజిఎం)లో ముఖేష్ వ్యాఖ్యానించారు. 2027 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటుందని అన్నారు.అంబానీ మొబైల్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఇటీవల సున్నా రేటుకే జియో ఫోన్‌ను లాంచ్ చేశారు. దీంతో ఆయన మార్కెట్‌ను మరింత విస్తరించనున్నారని తెలిసింది. గతేడాది సెప్టెంబర్‌లో టెలికాం వ్యాపారంలోకి ప్రవేశించిన ముఖేష్ సంస్థల నుంచి ఇంకా లాభాలను ఆర్జించాల్సి ఉంది. 2012 మార్చి నుంచి గ్రూప్ రుణాలు మూడింతలు అయినట్టు కూడా తెలిసింది. అయితే ఆయన 90 శాతం రెవెన్యూలు రిఫైనింగ్, పెట్రోకెమికల్ యూనిట్లు, రిటైల్, మీడియా, ఎనర్జీ నుంచి వస్తుండటంతో రిలయన్స్ అధినేత ముఖేష్ తన సంపదను భారీగానే పెంచుకుంటున్నారు. 2016లో బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌లో 29వ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ప్రస్తుతం 34.8 బిలియన్ల డాలర్లతో 19 స్థానానికి చేరుకున్నారు.



మారుతీ లాభాలు 22 శాతం వృద్ధి



న్యూఢిల్లీ : దేశీయ కారు దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా సేల్స్ 22 శాతం వృద్ధిని సాధించాయి. 2016 జులైలో 1,25,764 యూనిట్లతో పోలిస్తే ఈసారి 1,53,298 యూనిట్లకు పెరిగాయి. బాలెనో, విటారా బ్రెజ్జా, కొత్త డిజైర్ వంటి కార్లు విజయవంతంగా కొనసాగడం కంపెనీకి లాభాలను తెచ్చిపెట్టింది. వీటి అమ్మకాలు ఏడాది ఏడాదికి 46.1 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు ఈ కార్ల కంపెనీ పేర్కొంది. వీటి తర్వాత కాంపాక్ట్ సెగ్మెంట్ 19.6 శాతం, మిడ్ సైజ్ సెగ్మెంట్ 17.1 శాతం, మినీ సెగ్మెంట్ 14.1 శాతం పైకి ఎగిసినట్టు కంపెనీ వెల్లడించింది. మారుతీ సుజుకీ ఈ ప్రకటన వెలువరించిన వెంటనే స్టాక్ ధర 2.75 శాతం పైకి ఎగిసి, రికార్డు గరిష్టంలో రూ.7,920 గా నమోదైంది. దీంతో మార్కెట్ విలువ కూడా రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది.

4.4శాతం పెరిగిన హుందయ్ సేల్స్

ముంబయి : దేశీయ రెండో అతి పెద్ద కారు తయారీ సంస్థ హుందయ్ మోటార్ అమ్మకాలు జులై నెలలో 43,007 యూనిట్లతో 4.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. హుందయ్ సేల్స్ గతేడాదితో పోలిస్తే 4.4 శాతం పెరగ్గా, గత నెలతో పోలిస్తే 14.5 శాతం వృద్ధిని సాధించాయని కంపెనీ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ అన్నారు. ఐ10, ఎలైట్ ఐ20, క్రెటా కార్లు మంచి అమ్మకాలు జరిగాయని అన్నారు.

హైబైకు అద్భుత స్పందన

హుందయ్ ప్రారంభించిన సరికొత్త డిజిటల్ ఆవిష్కరణ 'హైబై'కు అద్భుతమైన స్పందన వచ్చిందని సంస్థ ప్రతినిధి పునీత్ ఆనంద్ తెలిపారు. దీని ద్వారా ప్రారంభించిన రెండు వారాల్లో 300 యూనిట్లు ఆన్‌లైన్ బుకింగ్ లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు.

భారత్‌లో జిఇఎ అతిపెద్ద పాల ఉత్పత్తి కేంద్రం

మన తెలంగాణ / హైదరాబాద్ : భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిఈఏ (గియా) కంట్రి మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా క్లస్టర్) అభయ్ చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు. రోజుకు 150 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను అలాగే 120 టన్నుల డెయిరీ వైటర్న్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెట్ ఫెడరేషన్ ద్వారా పాల ఉత్పాదనలను అమూల్ బ్రాండ్ పేరిట, బేబీ మిల్క్‌ను అమూల్ స్ప్రే జిఈఏ మార్కెట్‌లోకి తేనుంది. అముల్ ఫెడ్ డెయిరీ ఇంత పెద్ద ప్లాంట్‌ను భారత్‌లో నెలకొల్పుతుండడం పట్ల ఇతర పాల ఉత్పత్తి దారులు జిఈఏ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

వడ్డీ రేటుపై సమావేశమైన ఎంపిసి



ముంబయి : వడ్డీ రేటు తగ్గింపు అంచనాల నేపథ్యంలో మంగళవారం ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన సమీక్ష కమిటీ(ఎంపిసి) సమావేశమైంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి కనిష్ఠానికి చేరుకోవడంతో వడ్డీ రేటు ఈసారి 25 బేసిస్ పాయింట్లు మేరకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తగ్గిస్తుందనే అంచనాలు పెరిగాయి. బుధవారం వడ్డీ రేటుపై సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటన చేయనుంది. పరిశ్రమ, స్టాక్‌మార్కెట్లతో పాటు వాటాదారులు ఆర్‌బిఐ ప్రకటన కోసం వేచిచూస్తున్నారు. కనీసం వడ్డీ రేటు 0.25 శాతం మేరకు తగ్గించడం ద్వారా పరిశ్రమకు ప్రోత్సాహం అందించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. జూన్‌లో జరిగిన ద్వైమాసిక సమీక్షలో కమిటీ రెపో రేటును 6.25 శాతంతో యథాతథంగా కొనసాగించింది. 201718 ఆర్థిక సంవత్సరానికి గాను మూడో ద్వైమాసిక పాలసీ ప్రకటన కోసం ఆగస్టు 1, 2 తేదీల్లో ఎంపిసి సమావేశమవుతుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎంపిసి నిర్ణయాన్ని ప్రకటిస్తుందని సెంట్రల్ బ్యాంక్ గత నెలలో పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం గణాంకాల మేరకు ముందుకు సాగాల్సి ఉందని అన్నారు.

ఇబే ఇండియా ఇక ఫ్లిప్‌కార్ట్ సొంతం

న్యూఢిల్లీ: స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకోవాలనే కల దూరమైన ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా ఇబే ఇండియా పూర్తిస్థాయిలో సొంతం చేసుకుంది. గత ఏప్రిల్ నెలలో ఈ ఒప్పందం గురించి ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విలీనాన్ని విజయవంతగా పూర్తిచేయడంతో ఇబే.ఇన్ ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కంపెనీగా మారినట్టు ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్, ఇబే, టెన్‌సెంట్ కంపెనీలు రూ.9,030 కోట్లను పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌లో విలీనమయ్యే అన్ని చర్చలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఒక్క రోజుల్లోనే ఇబే విలీనం పూర్తయిన ప్రకటనను కంపెనీ ప్రకటించింది. గత ఐదు నెలలుగా జరుగుతున్న విలీన చర్చలను ఆపివేస్తున్నట్టు స్నాప్‌డీల్ సోమవారం ఓ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ పేరును ప్రస్తావించకుండా విలీన ఒప్పందం ఇక ఉండదని, సొంతంగా తాము కొనసాగనున్నామని స్నాప్‌డీల్ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత వెంటనే ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇబే.ఇన్ ఇండియాను పూర్తిగా సొంతం చేసుకోవడం గమనార్హం. ఫ్లిప్‌కార్ట్‌లో భాగంగా ఓ స్వతంత్ర సంస్థగా ఇబే కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా తమ విక్రయాలను పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ విక్రయదారులకు ఎంతో సహకరించనుంది. అటు ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు అంతర్జాతీయ ఇబే ఉత్పత్తులను, ఇటు ఈబే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ దేశీయ ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకు వెసులుబాటు కలుగుతుంది.

రెరా మార్గదర్శకాలు విడుదల?

మనతెలంగాణ/ హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా) మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. జనవరి 1వ తేదీ నుంచి అనుమతి పొందిన ప్రాజెక్టులకు కూడా రెరా మార్గదర్శకాలు వర్తించనున్నాయి. త్వరలోనే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా రెగ్యులేషన్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిసింది. అయితే జివో పత్రాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌లో మంగళవారం రాత్రి వరకు అందుబాటులో పెట్టలేదు. రెరా చట్టంలోని కొన్ని స్వల్పమార్పులు చేర్పులు చేసి పురపాలక శాఖ ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపింది. వాటిని పరిశీలించిన తర్వాత సోమవారం రాత్రి సిఎం కె.చంద్రశేఖర్‌రావు మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. జివోను అధికారికంగా విడుదల చేసిన రోజు నుంచే మార్గదర్శకాలు అమలులోనికి రానున్నట్లు సమాచారం. రెగ్యూలేషన్ అథారిటీని ఏర్పాటు చేసే వరకు తాత్కాలికంగా పురపాలక శాఖ కార్యదర్శి అధ్యక్షతన అథారిటీని కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాత ప్రాజెక్టులను రెరా పరిధిలోనికి తీసుకురావొద్దని కొందరు రియల్ వ్యాపారస్తులు కోరుతుండగా, మరికొందరు మాత్ర పాత ప్రాజెక్టులను కూడా దీని పరిధిలోనికి తీసురావాలని కోరారు. కొత్తగా ప్రారంభించిన రియల్ ప్రాజెక్టులు అనుమతులు లభించే వరకు వారు తమ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రచారం చేసుకునే వీలు ఉండదు. అనుమతులు వస్తేనే తమ వ్యాపార ప్రకటనలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఆ ప్రాజెక్ట్ వ్యయం, ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే తదితర అంశాలను కూడా రెరాకు అందించాల్సి ఉంటుంది. ఇది అమలులోనికి వస్తే ఇబ్బడిముబ్బడిగా అక్రమ నిర్మాణాలకు చెక్‌పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.

సింగరేణిలో పెరుగుతున్న బొగ్గు ఉత్పత్తి

మనతెలంగాణ / గోదావరిఖని ప్రతినిధి : సింగరేణి బొగ్గు గనుల సంస్థలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నది. గత జులై మాసంలో సింగరేణి ఆరు డివిజన్లలో వందశాతం పైగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించి సంచలనం సృష్టించారు. సింగరేణి వ్యాపితంగా 11 డివిజన్లలో బొగ్గు ఉత్పత్తి పనులు జరుగుతుండగా జులై నెలలో మణుగూరు, రామగుండం వన్, టు, త్రి, భూపాలపల్లి, బెల్లంపల్లి డివిజన్లలో బొగ్గు 104 నుంచి 117 శాతం వరకు నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించారు. సింగరేణి అన్ని డివిజన్లలో కలిపి 44,14,912 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్ణయించగా 43,98,695 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి సగటున 95శాతం లక్ష్యాన్ని అధిగమించారు. కొత్తగూడెం, శ్రీరాంపూర్ డివిజన్లలో 95శాతం లక్ష్యాన్ని సాధించగా ఎల్లందు, మందమర్రి డివిజన్లలో 53శాతం పైగా బొగ్గు ఉత్పత్తి సాధించారు. సింగరేణి సంస్థలో సగటున రోజుకు 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్న చైర్మన్ పిలుపును ఈ ఆర్థిక సంవత్సరం (201718)లో ఇప్పటికే గడిచిన నాలుగు నెలల కాలంలో సాధించలేకపోయారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన 66.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించాలంటే రోజువారీ, నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించటం ఎంతో అవసరమని సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ గత ఏడాది కాలంగా సంస్థ అధికారులకు ఉద్బోధిస్తున్నారు. ఆరు డివిజన్లలో అధికారులు నెలవారీ ఉత్పత్తి లక్ష్యాలు అధిగమిస్తూ సంస్థలో ఆశాజనక ఉత్పత్తి ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ మరో మూడు డివిజన్లలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. ముఖ్యంగా రామగుండం రీజియన్ పరిధిలోని మూడు డివిజన్లలో వందశాతం పైగా ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ అడ్రియాల్ లాంగ్‌వాల్ ప్రాజెక్టు గనిలో గత నాలుగు నెలలుగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. జులై నెలలో ఈ ప్రాజెక్టులో రోజుకు 10,646 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్ణయించగా కేవలం 2756 టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించారు. జులై నెలలో ఈ ప్రాజెక్టులో 2,76,796 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్ణయించగా కేవలం 44,998 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇటీవలె అడ్రియాల్ లాంగ్‌వాల్ ప్రాజెక్టు భూగర్భ గనికి నూతన అధికారులను నియమించారు. ఈమాసం నుంచి ఈ గనిలో ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. రామగుండం వన్ డివిజన్ పరిధిలో ఈనెల 10 నుంచి ప్రవేశపెడుతున్న హైవాల మైనింగ్ విధానంలో నెలకు మరో 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా సాధించనున్నారు. వచ్చే అక్టోబర్ నెల నుంచి ఇదే డివిజన్‌లో ప్రవేశపెట్టనున్న మరో బి.జి.యంత్ర విధానంలో నెలకు మరో 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా సాధించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రక్షణ, భద్రతతో కూడిన నాణ్యమైన బొగ్గును వెలికితీయటానికి సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.

ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్ల వరద సాయం

గువహటి: వరదలతో అతలాకుతలమవుతున్న ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. అన్ని ఈశాన్య రాష్ట్రాలను వరద ప్రభావం నుంచి ఉపశమనం కలిగించేందుకు చిన్న, దీర్ఘకాలిక ప్రాతిపాదికన ఈ మొత్తం ప్యాకేజీని వెచ్చించనున్నారు. అసోంలోని గువహటిలో పర్యటిస్తున్న మోడీ.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై ప్రస్తుత వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని వరద బాధితులకు, సహాయ, పునరావాస, పునర్నిర్మాణ పనులకు ప్రత్యేక ప్యాకేజీ రూ. 2వేల కోట్ల వరద సాయాన్ని మోడీ ప్రకటించినట్టు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ విలేకరులకు చెప్పారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి కచ్చితమైన సాయం ఎంతమేరకు అందించనున్నారో రానున్న రోజుల్లో ప్రకటిస్తామని శర్మ తెలిపారు. వరదలను అదుపుచేసే బ్రహ్మపుత్రాపై పరిశోధన ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లను మోడీ ప్రకటించినట్టు పేర్కొన్నారు. సహాయ, పునరావాసాల సాయం కోసం తక్షణమే రూ. 250 కోట్లను విడుదల చేయాల్సిందిగా ప్రధాని ప్రకటించారని శర్మ తెలిపారు. గత జూన్‌లో రూ.300 కోట్లను విడుదల చేసిన మోడీ.. అదనంగా మరో రూ.250 కోట్లను విడుదల చేశారని బిస్వా శర్మ చెప్పారు.



ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు నక్సల్స్ అరెస్ట్

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం నలుగురు నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం సహా రాష్ట్ర సాయుధ బలగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో భాగంగా బగ్జహర్ గ్రామంలో మలు నేతమ్ (45), బిజురామ్ గాదే (26), అశిరాం సలాం (42), శివంత్ యాదవ్ నలుగురు నక్సల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు జిల్లా ఎస్‌పి సంతోష్ సింగ్ పేర్కొన్నారు. అరెస్టైన వారిలో మలు నేతమ్ తలపై రూ.2 వేల రివార్డు ఉన్నట్టు సింగ్ వెల్లడించారు.

ఎంపిల గైర్హాజరుపై షా ఆగ్రహం

న్యూఢిల్లీ: విప్ జారీ చేసినా కూడా రాజ్యసభలో పార్టీ ఎంపిల గైర్హాజరుపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి లిఖితపూర్వక వివరణ కోరనున్నట్టు తెలిపారు. వెనుకబడిన తరగతులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నందున ప్రతిపక్షాలు సూచించిన సవరణలతో బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈ సమావేశాలకు పార్టీ ఎంపిలు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. సభ్యుల గైర్హాజరు సరైన విధానం కాదన్నారు. పార్టీ విప్ జారీ చేస్తే సభ్యులు ఖచ్చితంగా ఉభయ సభలకు హాజరు కావాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయవద్దని అమిత్‌షా హెచ్చరించారని సభా వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. సమావేశాలకు గైర్హాజరైన సభ్యుల విషయంలో అమిత్ షా చాలా సీరియస్‌గా ఉన్నారని ఆయన చెప్పారు.

సబ్సిడీ ధాన్యాల ధరలను పెంచబోం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వరకు దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు బియ్యం, గోధుమ వంటి ఆహార ధాన్యాలను సబ్సిడి ధరలకే అందిస్తామని కేంద్ర ఆహార శాఖా మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పాశ్వాన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పథకం కింద అమలులో ఉన్న సబ్సిడీ ధరలను పెంచకుండా 2018 వరకు ఇదే ధరలను కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. పథకం కింద కెజి గోధుమ ధర రూ. 2, కెజి బియ్యం ధర రూ. 3 చొప్పున సరఫరా చేస్తున్నామని అన్నారు. అలాగే ముతక బియ్యాన్ని కెజి ఒక రూపాయి చొప్పున అందిస్తున్నట్టు పేర్కొన్నారు. 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) నిబంధన ప్రకారం ప్రతి మూడేళ్లకు ఆహార ధాన్యాల ధరల్లో సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పథకాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. దేశంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం 2008, 2009 లో పిఇజి పథకాన్ని రూపొందించినట్టు పాశ్వాన్ తెలిపారు.

బ్రీత్ అనలైజర్లు ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వలేవు : ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ : బ్రీత్ అనలైజర్లతోపాటు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు నూరు శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వలేవని, తప్పుడు ఫలితాలను కూడా చూపిస్తాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి విధించిన రెండు రోజుల కారాగార శిక్షను రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. మద్యం సేవించి వాహనం నడిపారంటూ 31 సంవత్సరాల వివేక్ శ్రీ వాత్సవకు విధించిన రెండు రోజుల కారాగార శిక్ష క్రూరమైనదిగా అదనపు సెషన్స్ జడ్జి లోకేష్‌కుమార్ శర్మ అభివర్ణించారు. కేవలం బ్రీత్ అనలైజర్ ఇచ్చిన తప్పుడు ఫలితాలను ఆధారంగా చేసుకుని, ఇతర పరీక్షల నివేదికలను పరిశీలించకుండా మెజిస్ట్రీరియల్ కోర్టు నిర్ణయం తీసుకున్నదన్న విషయాన్ని ఈ ఆదేశాలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ పరికరాల విషయంలో ఏ తయారీదారు నూరు శాతం ఖచ్చితత్వాన్ని ఇస్తాయని చెప్పలేరని వ్యాఖ్యానించారు.

ఎన్‌డిటివిపై నిర్బంధ చర్యలు చేపట్టొద్దు

న్యూఢిల్లీ: రూ.428 కోట్లు వెంటనే జమా చేయాలని ఎన్‌డిటివికి జారీ చేసిన నోటీసు విషయంలో నిర్బంధ చర్యలేవి చేపట్టరాదని ఆదాయ పన్ను శాఖను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. న్యాయమూర్తులు ఎస్. మురళీధర్, ప్రతిభా ఎం.సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌డిటివి మీడియా హౌస్ వాదనతో సంతృప్తి చెందింది. జులై 26న ఓ వైపు షోకాజ్ నోటీస్ ఇచ్చి, అదే సమయంలో ఆ మొత్తాని జమ చేయాలని డిమాండ్ నోటీసును కూడా ఆదాయ పన్ను శాఖ జారీ చేయడాన్ని ఎన్‌డిటివి కోర్టులో సవాలు చేసింది. అధికార పరిధిలో లేకుండానే , ఉజ్జాయింపు అంచనాలతో ఆదాయపు పన్ను శాఖ ఆ నోటీసులు జారీ చేసిందని వాదించింది.

సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌ఎస్ శాంతి చర్చలు

తిరువనంతపురం : ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నేపథ్యంలో రాజకీయ హింస నిరోధానికి చర్యలు తీసుకునేందుకు గాను సిపిఐ (ఎం), బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ శాంతి సమావేశం నిర్వహించిన ఒకరోజు అనంతరం ఈ సమావేశం జరగడం గమనార్హం. తిరువనంతపురం, కొట్టాయం, కన్నూర్‌లలో జిల్లా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 6న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా నిశ్చయించింది. ఈ తరుణంలో సిపిఐ(ఎం), బిజెపి నాయకులు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని నిర్ణయించుకున్నారు.

బిసి సాధికారిత కాంగ్రెస్‌కు ఇష్టం లేదా? : రాందాస్ అథవాలే

న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో పాస్ కావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అసలు ఆ పార్టీ వెనుకబడిన తరగతుల సాధికారితకు వ్యతిరేకమా? అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే విమర్శించారు. కాంగ్రెస్ 27 సంవత్సరాలు అధికారంలో వున్నా ఓబిసి సాధికారిత కోసం చేసిందేమీ లేదన్నారు. ప్రతిపాదిత కమిషన్‌లో సభ్యుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ ప్రతిపాదించడాన్ని ప్రస్తావిస్తూ బిల్లు పాస్ కావడం ఆ పార్టీకి ఇష్టం లేదని ఈ వైఖరి నిరూపిస్తున్నదని విమర్శించారు.

విభజనకు మద్దతిచ్చేది లేదు : మమత

చోప్రా (పశ్చిమబెంగాల్): పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభజనకు ఎప్పటికీ తాను మద్దతివ్వబోనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. డార్జిలింగ్‌లో సాధారణ జన జీవనం, శాంతిని పునరుద్ధరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆమె కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు పశ్చిమబెంగాల్‌లో ఇతర జిల్లాలతో పాటు డార్జిలింగ్‌పై కూడా తనకు ప్రేమ ఉందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు.



గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేతను నిరసిస్తూ కోల్‌కతాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న దృశ్యం



రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మహిళల నిరసన

పార్లమెంట్‌లో గ్యాస్ మంటలు

ఉభయసభలను కుదిపేసిన ఎల్‌పిజి రాయితీ ఎత్తివేత

విపక్ష సభ్యుల విమర్శలు... సభ నుండి వాకౌట్

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌పై క్రమంగా రాయితీ ఎత్తివేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంగళవారం నాడు పార్లమెంట్‌ను కుదిపేసింది. ఇది అత్యంత క్రూరమైన నిర్ణయమని, వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. లోక్‌సభ జీరో అవర్‌లో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఎల్‌పిజిపై సబ్సిడీ ఎత్తివేత నిర్ణయం సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్న దశలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం న్యాయం కనిపించడం లేదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ్ కూడా ప్రభుత్వంపై దాడి చేశారు. ఈ నిర్ణయం ప్రజా సంక్షేమానికి విరుద్ధమైనదన్నారు. దీని వల్ల ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందిన దాదాపు 2.5 కోట్ల మంది మహిళల భవితవ్యం ప్రశ్నార్థకం కాగలదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమతి టీచర్ (సిపిఎం) ఈ నిర్ణయాన్ని క్రూరమైనదిగా అభివర్ణించారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే తీసుకుందని, అయితే దానిని బహిర్గతం చేయకుండా దాచిపెట్టిందని ఎన్‌కె ప్రేమచంద్రన్ (ఆర్‌ఎస్‌పి) ఆరోపించారు. దీనికి సరైన వివరణ ఇవ్వనందుకు నిరసనగా విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. మరోవైపు వంటగ్యాస్ అంశంపై రాజ్యసభ కూడా దద్దరిల్లింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమమై సభను స్తంభింపజేశాయి. కాంగ్రెస్, ఎస్‌పి, బిఎస్‌పి, వామపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దీంతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభలో టిఎంసి సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ వంటగ్యాస్‌పై రాయితీ ఉపసంహరించుకునే నిర్ణయం ప్రభుత్వానికి సమాజం పట్ల ఏపాటి నిబద్ధతో ఉందో తెలియజేస్తుందన్నారు. 111అమెరికా డాలర్ల నుంచి 48డాలర్లకు ముడి చమురు ధరలు పడిపోతే ప్రభుత్వం మాత్రం వంట గ్యాస్‌పై ధరలను పెంచుతూ పోతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కూడా కేంద్రం నిర్ణయంపై విరుచుకుపడ్డారు. ధనికులు సొంతంగా సబ్సిడీ వదులుకోవాలని ప్రచారం చేస్తూనే పేదలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అది యుపిఎ నిర్ణయమే

వంటగ్యాస్‌పై క్రమంగా సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సమర్థించుకున్నారు. ఇది తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, 2010 సంవత్సరంలో గత యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని, దానినే తాము అమలు చేయబోతున్నామని చెప్పారు. విపక్షాల నినాదాలు, గందరగోళం నడుమ లోక్‌సభలో ఆయన ప్రకటన చేశారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 14 కోట్ల నుంచి 21 కోట్ల వరకు ఎల్‌పిజి కనెక్షన్లను పెంచిం దని పేర్కొన్నారు. అందులో 2.6 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా కనెక్షన్ ఇచ్చిందని తెలిపారు.

ఇక 'పెట్రో' మంట

న్యూఢిల్లీ: డీలర్లకు ఇచ్చే కమీషన్‌ను పెంచాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం వినియోగదారుల నడ్డి విరచనుంది. కమీషన్ రేట్లు ఈ నెల 1 నుండే అమల్లోకి వచ్చాయి. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు మరింత ప్రియమవుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగు ణంగా



దినవారీ చమురు రేట్ల ప్రకారం, లీటరు పెట్రోల్‌పై రూపాయి, డీజిలుపై 0.75 పైసల వడ్డింపును వినియోగదారులు భరించేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి డీలరు కమీషన్ లీటరు పెట్రోల్‌పై రూ.2.55, డీజిల్‌పై రూ.1.65గా ఉంది. అయితే పంపు యజమానుల సంఘం ఈ రేట్లను పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై 0.72 పైసలు పెంచాలని డిమాండ్ చేస్తోంది.

వంటగ్యాస్ ధర రూ. 2 పెంపు

న్యూఢిల్లీ: సబ్సిడీపై అందజేస్తున్న వంటగ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ ధర మంగళవారం రూ. 2 పెరిగింది. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రతి నెలా సిలిండర్ ధర పెంచుతూ అన్ని రాయితీలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. ఢిల్లీలో గతంలో రాయితీతో కూడిన సిలిండర్ ధర రూ. 477.46 ఉండగా, ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ. 479.77 కు పెరిగింది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాయితీ అనేది లేకుండా ఉండేందుకు ఒక్కో సిలిండర్‌పై నెలకు రూ. 4 పెంచాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. గతంలోనే కేంద్రం భారత చమురు సంస్థలైన భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్)లను విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మినహాయింపుతో సబ్సిడీ ఆధారిత ఎల్‌పిజి గ్యాస్ 14.2 కేజీల సిలిండర్ ధరను నెలకు రూ. 2 చొప్పున పెంచాలని సూచించింది.

రాజ్యసభలో నోటా ఫైట్

న్యూఢిల్లీ: ఎగువసభ ఎన్నికల ఓటింగ్‌లో 'పైదేది కాదు'(నోటా) అనే ఐచ్ఛికాన్ని ప్రవేశపెడుతూ ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు మంగళవారం రాజ్యసభలో నిరసన వ్యక్తం చేశాయి. గుజరాత్ రాజ్యసభ స్థానాలకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు అహ్మద్‌పటేల్ పోటీపడుతున్న తరుణంలో ఈ నిరసన ప్రాధాన్యత సంతరించుకుంది. 'రాజ్యాంగాన్ని సవరించకుండా, చట్టరీత్యా ఎన్నికల సంఘం ఆదేశం లేకుండా నోటా ఐచ్ఛిక నిర్ణయాన్ని తీసుకున్నారు' అని మధ్యాహ్నం రాజ్యసభ సమావేశం కాగానే కాంగ్రెస్ ఉపనాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. 'ఇది ఎన్నికలను భ్రష్టు పట్టిస్తుందని...రాజ్యాంగాన్ని సవరించలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించలేదు. నోటాను ప్రవేశపెట్టేశారు. రాజ్యాంగాన్ని సవరించకుండానే ఇదెట్లా చేశారు?' అని శర్మ ప్రశ్నించారు. 'రాజ్యసభ ఖాళీల భర్తీకి ఎన్నికల ప్రకటన చేసిన ఈ సమయంలో ఈ కొత్త అంశాన్ని ఎలా ప్రవేశపెట్టారు?' అని ఆయన అడిగారు. అయితే రాజ్యసభ చైర్మన్ ఎం. హమీద్ అన్సారీ 'ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతాం' అని అంటూనే ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. రాజ్యసభలో అధికార పక్ష నాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ' తనకు తెలిసిన మేరకు నోటా ఐచ్ఛికానికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు ఉంది' అన్నారు. 'ఇప్పటి ప్రభుత్వం రాక మునుపే ఆ తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. అది అన్ని ఎన్నికలకు వర్తిస్తుంది' అన్నారు.

నీతి ఆయోగ్‌కు పనగారియా గుడ్‌బై!



న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ పనగారియా ఆగస్టు 31 కల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఈమేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కొలంబియా యూనివర్సిటీ తనకు సెలవును పొడగించబోనందున విముక్తి కల్పించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆయన కొలంబియా యూనివర్సిటీలో ఇండియన్ పొలిటికల్ ఎకానమీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ప్రణాళిక సంఘం(ప్లానింగ్ కమిషన్)ను 2015 జనవరిలో నీతి ఆయోగ్‌గా మార్చినప్పుడు తొలి వైస్‌చైర్మన్‌గా పనగారియా చేరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొలంబియా యూనివర్సిటీ తన సెలవును ఇంకా పొడిగించనందున ఆగస్టు 31న నీతి ఆయోగ్ బాధ్యతలను వదులుకుంటున్నానన్నారు. ఈ విషయాన్ని తాను రెండు నెలల క్రిందటే ప్రధానికి తెలిపానన్నారు. ఆయనకు 2012 మార్చిలో పద్మ భూషణ్ అవార్డును బహూకరించారు.

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

లష్కరే తోయిబా జమ్మూ కశ్మీర్ చీఫ్ హతం

శ్రీనగర్ : కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం వేకువజామున భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన కశ్మీర్ కమాండర్ అబూ దుజనాతో పాటు అతని మరో అనుచరుడు కూడా హతమయ్యారు. పాకిస్తాన్ జాతీయుడయిన దుజనా గతంలో భద్రతా దళాలపై జరిగిన పలు దాడులకు ప్రధాన సూత్రధారి. ఈ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టిన భద్రతా దళాలపై సుమారు వంద మంది ఆందోళనకారులు రాళ్ళు రువ్వారని ఒక సైనికాధికారి తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించామని, గాల్లోకి కాల్పులు జరిపామని ఆయన చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించామన్నారు. అబూ దుజనా అతని స్థానిక అనుచరుడు ఆరిఫ్ భట్ ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సోమవారం రాత్రి పొద్దుపోయాక పుల్వామా జిల్లాలోని హక్రిపోరా ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య మంగళవారం వేకువజామున భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్‌ను ముగించామని వారు చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లో భద్రతా దళాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలపై జరిగిన ఉగ్రవాద సంబంధిత దాడుల్లో అబూ దుజనా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అతను 'ఎ+++' కేటగిరీ



ఉగ్రవాది కూడా. అతనిపై ప్రభుత్వం రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చిన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా దక్షిణ కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడును గణనీయమైన రీతిలో తగ్గించామని అధికారులు వెల్లడించారు.

ఎన్‌డిఎలోకి అన్నాడిఎంకె?

చెన్నయ్: తమిళనాడులోని అధికార అన్నాడిఎంకెకి చెందిన రెండు వైరి వర్గాలు విలీనం కాగానే ఆ పార్టీ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో చేరవచ్చనే అభిప్రాయాన్ని ఢిల్లీలో ఒక బిజెపి నాయకుడు వెలిబుచ్చారు. ఇదే గనుక జరిగితే...కేంద్ర మంత్రివర్గంలో అన్నాడిఎంకెకి చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వం నుండి డిఎంకె వైదొలిగిన నాలుగేళ్ల విరామం తర్వాత తమిళనాడుకు కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కనుంది. అన్నాడిఎంకె వర్గాల విలీనం అతిత్వరలోనే జరగవచ్చని సీనియర్ బిజెపి నేతల హిందీ ప్రసంగాలను తమిళంలోకి అనువాదం చేసే తమిళనాడులోని ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.రాజా హిందూస్తాన్ టైమ్స్‌కు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని బిజెపి తమిళనాడు అధ్యక్షుడు తమిళిసాయి సౌందర్‌రాజన్ ఔనని గానీ కాదనిగానీ ధ్రువీకరించకపోవడం గమనార్హం. మరోవైరు విలీన చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి డి.జయకుమార్ చెప్పారు.

మహిళ రెసిడెన్షియల్ కాలేజీల్లో పోస్టుల భర్తీపై స్టే ఎత్తివేత

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ ఎత్తివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 546 బోధన, బోధనేతర పోస్టులన్నింటినీ మహిళలతో భర్తీకి తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ఇటీవల స్టే విధించారు. దీనిపై తెలంగాణ సర్కార్ చేసిన అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు పివి నాగార్జున రెడ్డి, జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. రాష్ట్రంలోని మహిళా రెసిరెన్షియల్ డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర పోస్టుల ఖాళీలన్నింటినీ మహిళలతో భర్తీ చేయాలని జూన్ 2న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిసి) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని సదాశివపేట వాసి వెంకట్ నరసింహగౌడ్ సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

నితీశ్‌కు 'సుప్రీం' ఝలక్ !

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. పెండింగ్ క్రిమినల్ కేసు విషయాన్ని దాచిపెట్టిన ఆయన ఎంఎల్‌సి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా, అమితవ్ రాయ్, ఎఎం ఖన్విల్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, ఎప్పుడు విచారణకు వచ్చేది తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. 1991లో బర్హ్ నియోజకవర్గంలో లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు సీతారాం సింగ్ హత్య, మరో నలుగురికి గాయాలైన కేసులో జెడి (యు) నాయకుడైన నితీష్‌కుమార్‌పై కేసు నమోదైనందున, అతని ఎంఎల్‌సి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నితీష్‌కుమార్‌పై సిబిఐ కూడా కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. నితీష్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదై ఉన్న విషయం తెలిసినా రెస్పాండెంట్ నెం.2 (ఎన్నికల సంఘం) అతని సభ్యత్వాన్ని రద్దు చేయలేదని, దీంతో ఇప్పటికీ నితీష్ కుమార్ ఎంఎల్‌సి సభ్యత్వాన్ని అనుభవిస్తున్నారని తన పిటిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులంటే తప్పనిసరిగా అఫిడవిట్‌లో పేర్కొనాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నితీష్ ఎంఎల్‌సి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.



వెనిజులా అధ్యక్షుడు మదురోపై ట్రంప్ ఆంక్షలు

వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించింది. ప్రతిపక్ష నాయకులను బెదిరించినందుకు ప్రతిఘటనగా ఈ చర్యను అమెరికా తీసుకొంది. అలాగే గత ఆదివారం ఎన్నికల నిర్వహణ తీరును వ్యతిరేకిస్తూ కూడా ఈ చర్య తీసుకొంది. ఆ ఎన్నికలు చట్టవిరుద్ధంగా నిర్వహించినవని అంతర్జాతీయంగా ఖండనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ చర్య అమెరికా గైకొంది. దేశ అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపై అమెరికా ఆంక్షలు విధించడం ఇది నాలుగవసారి. ఆ ఎన్నికల ఫలితాన్ని మదురో తారుమారు చేశారని, వెనెజులా ప్రజల అభీష్టాన్ని గౌరవించకుండాండా నియంత అని రుజువు చేసుకొన్నారని అమెరికా విమర్శించింది. ఆంక్షలు విధించడం ద్వారా మదురో పాలన తీరుపై తమ నిరసనను స్పష్టంగా వెల్లడించామని పేర్కొంది. వెనెజులా రాజ్యాంగాన్ని గౌరవించాలని ట్రంప్ యంత్రాంగం చేస్తూవచ్చిన వినతిని మదురో లక్ష్యపెట్టలేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు. ఈ ఆంక్షల క్రింద మదురో ఆస్తులు మొత్తం అమెరికా అధీనంలోకి వస్తాయి. అమెరికా పౌరులు అతనితో వ్యవహరించడాన్ని నిషేధించారు.

భారత్‌తో రక్షణ భాగస్వామ్యం కొనసాగిస్తాం: రష్యా ప్రకటన

జుకోవ్‌స్కీ (రష్యా) : అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాలతో భారత్ సంబంధాలు పెంపొందించుకొంటున్నా ఎల్లప్పుడు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతానని రష్యా ప్రకటించింది. భారత్‌కు ఇంకే ఇతర దేశం ఇవ్వలేని కొన్ని రకాల రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక విజ్ఞానం రష్యా అందిస్తుందని ఈ ప్రకటనలో ఆ దేశ ఉన్నత స్థాయి అధికారి ఒకరు వివరించారు. రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ సిఇఒ కెమోజోవ్ ఈ ప్రకటన చేశారు. భారత్‌తో రక్షణ సహకారం రష్యా కొనసాగిస్తుందని ఆయన ప్రకటించారు. కొన్ని ఇతర దేశాలతో భారత్ సన్నిహితంగా మెలగినప్పటికీ తమ సహకారం ఆగదని చెప్పారు.

సయీద్ నిర్బంధం పొడిగింపు

లాహోర్: ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ గృహ నిర్బంధాన్ని పాక్ పంజాబ్ అధికారులు మరి రెండు నెలలపాటు పొడిగించారు. జమాత్‌ఉద్దవా (జెయుడి) అధిపతి సయీద్ జనవరి 31 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఏప్రిల్‌లో 3 నెలల పాటు ఆ నిర్బంధాన్ని పొడిగించిన అధికారులు తాజాగా తిరిగి పొడిగించారు. 1997 టెర్రరిజం నిరోధక చట్టం కింద సయీద్, అతని అనుచరులు నలుగురిని పంజాబ్ ప్రభుత్వాధికారులు అరెస్టు చేశారు. పంజాబ్ హోం శాఖ పొడిగింపు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

మాల్యా కేసు, కోర్టుకు భారత్ పత్రాలు

లండన్: విజయ్ మాల్యా అప్పగింత కేసుకు సంబంధించిన పత్రాలను భారత దేశం సమర్పించింది. బ్రిటన్ కోర్టు నిర్దేశించిన గడువులోగా ఆ లిక్కర్ బడా వ్యాపారీ న్యాయ వాదుల బృందం అందించిందని అధికారులు చెప్పారు. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు ఈ నెల 6న ఈ కేసులో ఆఖరి సారి విచారణ జరిపింది. ఈ నెల 31ని పత్రాల సమర్పణకు గడువుగా అప్పుడు ప్రకటించింది. అనేక బ్యాంకుల రుణ బకాయిలు ఎగవేసినందుకు 61 ఏళ్ల మాల్యా అప్పగింతను భారత దేశ అధికార్లు కోరారు. ఈ కేసుకు సంబంధించి అంతా సవ్యంగా జరుగుతోందని అధికారులు ఇక్కడి పిటిఐకి తెలిపారు.

గ్రేట్ వాల్ గుండా హై స్పీడ్ రైలు

బీజింగ్: గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గుండా ఆ దేశం 12 కి.మీ పొడవు గల హై స్పీడ్ ట్రయిన్ సొరంగాన్ని నిర్మిస్తోంది. 2022లో ఒలింపిక్స్‌ను బీజింగ్‌తోపాటు నిర్వహించే ఝాంగ్‌జియాకౌ నగరాన్ని కలిపేందుకు ఈ సొరంగాన్ని చైనా నిర్మిస్తోంది. గ్రేట్ వాల్‌లోని బాదలింగ్ సెక్షన్ గుండా ఈ నిర్మాణం సాగించడానికి చైనా ఇంజినీర్లు కొన్ని నెలలుగా డిజైనింగ్ పని సాగిస్తున్నారు. ఈ సొరంగం గుండా గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించడానికి ఈ లైన్‌ను రూపొందిస్తున్నారు. ఈ సొరంగం 4 మీటర్ల నుండి 432 మీటర్ల లోతు గలదిగా నిర్మిస్తున్నారు. దీని నిర్మాణంలో గ్రేట్ వాల్ చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక రాసింది.

ఎస్‌సి వర్గీకరణ కోరుతూ మౌన దీక్ష



మన తెలంగాణ/న్యూఢిల్లీ: ఎస్‌సి వర్గీకరణ కోరుతూ తెలంగాణ ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అధ్యక్షతన ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మౌన దీక్ష నిర్వహించారు. ఈ మౌన దీక్షలో ఎస్‌సి వర్గీకరణ మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. ఎస్‌సి వర్గీకరణను అడ్డుపెట్టుకుని వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి బరిలో నిలిచాడని, ప్రధాని మోడీ మాదిగలను ఓటు బ్యాంక్‌గా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్‌సి వర్గీకరణపై సిఎం కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. తీర్మాన ప్రతుల్ని సైతం సిఎం కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం నేరుగా ప్రధానికి అందించారని,అయినా ప్రధాని మోడీ స్పందించకపోవడం దళిత వ్యతిరేక విధానానికి నిదర్శనం అని ఆరోపించారు.

ఖరారైన భద్రాద్రి తుది నమూనా



మన తెలంగాణ/హైదరాబాద్ : భద్రాద్రి ఆలయ అభివృద్ధి తుది నమూనా పరిశీలించిన చిన జీయర్ స్వామి అద్భుతంగా ఉందని కితాబిచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. భద్రాద్రి ఆలయాన్ని టెంపుల్ సిటీగా మార్చాలన్న సిఎం కెసిఆర్ సూచనల మేరకు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి నమూనాలను రూపొందించారని, అయితే ఆగమ శాస్త్రం ప్రకారం లేకపోవడంతో కొన్ని మార్పులు, చేర్పులు చేసి తుది నమూనాలను ఖరారు చేసినట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఆలయ ఈఓ శ్రీనివాస్ తో పాటు వేద పండితులు సోమవారం చినజీయర్ స్వామిని హైదరాబాద్‌లో కలిసి వాటిని చూపించారు. ఆలయ నమూనాను పరిశీలించిన జీయర్ స్వామి బాగుందని సంతృప్తి వ్యక్తం చేసినట్లు తుమ్మల తెలిపారు. మూడు ప్రాంగణాలకు సంబంధించి మొదటి ప్రాంగణాన్ని మాత్రం రాతి కట్టడంతో నిర్మించాలని ఆయన సూచించారని వివరించారు. ఇక రెండు, మూడు ప్రాంగణ నిర్మాణాలు ఇటుకలతోనైనా కట్టవచ్చని దానికి పెద్ద పట్టింపులు ఏమీ ఉండవన్నారని చెప్పారు. దేవాలయ పునర్ నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తున్నామని, మాఢ వీధుల నిర్మాణానికి సంబంధించి కొందరు ఇళ్ల కోల్పోతున్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారన్నారు.

భూసేకరణ చట్టంపై పిటిషన్‌పై హైకోర్టు విచారణ

మన తెలంగాణ/ హైదరాబాద్: కేంద్రం రూపొందించిన భూసేకరణ చట్టం 2013కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన సవరణలకు ముందు గెజిట్‌లో ముసాయిదా ప్రకటించిందీ లేనిదీ తెలియజేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జె. ఉమాదేవిలతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. భూ సేకరణ నిబంధనలపై తెలంగాణ సర్కార్ తెచ్చిన తుది నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు వేసిన వ్యాజ్యాన్ని బెంచ్ మంగళవారం విచారణజరిపింది. నోటిఫికేషన్‌కు ముందే ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని, ముసాయిదాను జనానికి అందుబాటులో ఉంచాలని పిటిషనర్ వాదన. నోటిఫికేషన్‌ను జూన్ 30న జారీ చేసినట్లుగా, జూలై 10న వెబ్ సైట్‌లో పెట్టారని, అంతా గుట్టుగా చేశారన్నారు. విచారణ 8కి వాయిదా పడింది.



పాక్ ప్రధానిగా అబ్బాసీ ఎన్నిక

ఇస్లామాబాద్: ముందు అనుకొన్నట్లుగా షహీద్ ఖకాన్ అబ్బాసీ మంగళవారం పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా నేషనల్ అసెంబ్లీ ఎన్నుకొంది. ఈ ఎన్నికతో అబ్బాసీ ఆదేశపు తాత్కాలిక నేత అయ్యారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పనామా పేపర్ల కేసులో సుప్రీంకోర్టు అనర్హునిగా ప్రకటించడంతో షహీద్ తాత్కాలిగా ఆ పదవికి ఎన్నికయ్యారు. 342 మంది సభ్యుల సభలో అబ్బాసీకి అనుకూలంగా 221 ఓట్లు వచ్చాయి. పీపుల్స్ పార్టీకి చెందిన నవాద్‌కు 47 ఓట్లు, తెహరిక్‌కు చెందిన షేక్ రషీద్‌కు 33, జమాత్ ఇస్లామీకి చెందిన తరిఖుల్లాకు కేవలం నాలుగు ఓట్లు వచ్చా యి. ఎన్నిక తరువాత అబ్బాసీ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. లాహోర్ పార్లమెంటరీ సీటుకు పోలింగ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది. నవాజ్ షరీఫ్ ఖాళీ చేసిన స్థానం అది. నవాజ్ సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఆ స్థానం నుంచి పోటీకి ఎంపిక చేశారు. ఎన్నిక అయ్యాక అబ్బాసీ స్థానంలో ప్రధాన పదవిని ఆయన చేపట్టవచ్చు.



నెట్ వినియోగంలో భారత్, చైనాలదే హవా

ఐరాస : ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న 830 మిలియన్ల యువకుల్లో 39 శాతం వాటాను భారత్, చైనాలు ఆక్రమించాయని ఐరాస తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ డేటాని ఐరాసకి సంబంధించిన ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు) విడుదల చేసింది. ఐటియు వాస్తవాలు మరియు గణాంకాలు–2017 పేరుతో ఈ డేటాని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త నెట్ వినియోగదారుల్లో 320 మిలియన్ల మంది అంటే 39 శాతం మంది భారత్, చైనాలకు చెందిన వారు ఆక్రమించారు. బ్రాడ్‌బ్యాండ్ వినియోగం, సబ్‌స్క్రిప్షన్ల పరంగా చైనా ముందంజలో ఉంది. ఇంటర్నెట్‌ను విరివిగా ఉపయోగిస్తున్న వారిలో 15–24 ఏళ్ల మధ్య వయస్కులే అధికంగా ఉన్నట్లు ఐటియు డేటా వెల్లడించింది. అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాల (ఎల్‌డిసిలు)లో నెట్‌ను వినియోగిస్తున్న వారిలో 35 శాతం మంది 15–24 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారు. ఈ వాటా అభివృద్ధి చెందిన దేశాల్లో 13 శాతంగానూ, ప్రపంచవ్యాప్తంగా 23 శాతంగానూ ఉంది. కొత్త విషయాలను తెలుసుకునేందుకు, ఉపాధి, ఆర్థిక అవకాశాల పరంగా డిజిటల్ అనుసంధానత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దారిచూపుతోందని ఐటియు సెక్రటరీ జనరల్ హౌలిన్ జావో తెలిపారు.

మా భూ సరిహద్దులు రక్షించుకోగలం: చైనా



బీజింగ్: చైనా సార్వభౌమత్వాన్ని కాపాడ్డానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) కంకణం కట్టుకుందని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం నాడు ప్రశంసించారు. చైనా ఎప్పటికీ దురాక్రమణనుగాని, రాజ్య విస్తరణనుగాని కోరుకోదని, అయితే తన భూభాగాన్ని విభజించాలని ఏ దేశమైనా ప్రయత్నిస్తే ఊరుకోదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో దురాక్రమణ యత్నాలను సమర్థంగా తమ సైన్యం తిప్పికొట్టగలదని ఆయన చెప్పారు. జూన్ మధ్య నుంచి సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యంతో పిఎల్‌ఎ ఘర్షణలో ఉందని ఆయన చెప్పారు. సిక్కిం ప్రతిష్టంభనను నేరుగా ప్రస్తావించకపోయినా పిఎల్‌ఎ యుద్ధ సన్నద్ధతను ఆయన వివరించారు. 23 లక్షల మంది సైన్యంతో కూడిన పిఎల్‌ఎ 90వ వ్యవస్థాపక వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. జపాన్, పిలిప్పీన్, వియత్నాం తదితర దేశాలతో జల వివాదాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

అమెరికా, ఉత్తర కొరియా చర్చలకు చైనా పిలుపు

కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో ఉద్రిక్తతలు నివారించి, శాంతి నెలకొల్పే బాధ్యత అమెరికా, ఉత్తర కొరియాకు ఉందని చైనాకు కాదని ఐరాస చైనా రాయబారి మంగళ వారం నాడు అన్నారు. ఉద్రిక్తతల నివారణకు ఆ ఉభయ దేశాలు నిరాకరిస్తే చైనా ఎంత సమర్థవంతమైన దేశం అయినప్పటికీ కూడా ఆ విషయంలో చేయగలిగింది లేదని లీయు జిఇ అన్నారు. చర్చలు జరపాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు ఇచ్చిన పిలుపును రెండు దేశాలు మన్నించాలని కూడా సూచించారు. 2009 నుంచి ఆగిపోయిన చర్చల పునరుద్ధరణకు అమెరికా చర్యలు తీసుకోవడం లేదు. ఉత్తర కొరియా దిగివస్తేనే చర్చలని షరతు పెడుతోంది. దీనిని చైనా విమర్శిస్తోందివిమర్శిస్తోంది.

11 ఏళ్ల హెచ్-1బి వీసా దరఖాస్తులలో భారత్ టాప్

వాషింగ్టన్: గత 11 ఏళ్లలో 21 లక్షల మంది భారతీయ టెర్నాలజీ వృత్తి నిపుణులు హెచ్1బి వీసాలకోసం దరఖాస్తు చేసుకొన్నారని అమెరికాకు చెందిన ఒక అధికారిక నివేదిక తెలిపింది. వారు అత్యున్నత అర్హతలు గల వారన్న అభిప్రాయం తప్పు అని కూడా అమెరికా పౌరసత్వ సర్వీసుల శాఖ తెలిపింది. సగటున వారికి గత 11 ఏళ్లుగా 92,317 డాలర్ల చొప్పున వేతనం అందిందని, వారిలో చాలామంది మాస్టర్స్ డిగ్రీ లేదా బాచిలర్ డిగ్రీ పొందిన వారని కూడా ఆ నివేదిక పేర్కొంది. 2007 నుంచి ఈ ఏడాది జూన్ దాకా తమ శాఖకు మొత్తం 34 లక్షల హెచ్1బి వీసా దరఖాస్తులు అందాయని ఆ శాఖ పేర్కొంది. వాటిలో భారత్‌నుంచి వచ్చినవి 21 లక్షలు. అదే కాలంలో 26 లక్షల మందికి అమెరికా హెచ్1బి వీసాలను ఇచ్చింది. ఆ నివేదికలో దేశాల వారీ లెక్కలు ప్రకటించలేదు. అత్యధిక సంఖ్యలో భారత్‌నుంచి, ఆతరువాత చైనా (296,313), దక్షిణ యరి యా (77, 359),కెనడా(68,228)నుంచి హెచ్1బి వీసాదరఖాస్తులు వచ్చాయి. కస్టమ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సర్వీసుల రంగం అత్యధికం గా, తరువాతి స్థానాల్లో కంప్యూటర్ సిస్టమ్స్ డిజై న్ సర్వీసులు, విద్యాసంస్థలు హెచ్1బి వీసాలు పొందాయి.

పురాతన పైపులైన్ల మార్పు

- **రూ. 1100 కోట్లతో రాజధాని కలుషిత నీటి సమస్యకు చెక్**
- **పూర్తిస్థాయిలో పైపులైన్లు మార్చే యోచనలో జలమండలి**



మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించడంతో జలమండలి విఫలమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న పురాతన పైపులైన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో మార్చడం ద్వారా కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పురాతన పైపులైన్ వ్యవస్థను సమూలంగా మార్చడానికి రూ. 1100 కోట్ల నిధులు కావాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో అన్ని నిధులు ఖర్చుపెట్టే పరిస్థితిలో జలమండలి లేదు. ఈ నేపథ్యంలో తూతూ మంత్రంలా పురాతన పైపులైన్ వ్యవస్థకు మరమ్మతులు చేయిస్తుండటంతో తరుచూ కలుషిత నీటి సమస్య తలెత్తుతూ నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మహానగరంలో ఉన్న 8,051 కిలోమీటర్ల పైపులైన్ వ్యవస్థ ద్వారా బోర్డు నగరంలోని 9.65 లక్షల నల్లాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. ప్రతి రోజు 420 ఎంజీడీల తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే ఈ వ్యవస్థలో అధికారిక లెక్కల ప్రకారం 3 వేల కిలోమీటర్ల మేర పురాతన పైపులైన్ ఉంది. నిజాం కాలంలో వేసిన ఈ పైపులైన్ పూర్తిగా శిథిలాస్థకు చేరుకుంది. ఈ పురాతన పైపులైన్ పక్కనే డ్రైనేజీ పైపులైన్లు కొనసాగుతుండటంతో తరుచూ లీకేజీలు ఏర్పడుతూ మురుగునీరు మంచినీటి పైపులైన్లలో కలుస్తోంది. దీని వలన నల్లాలలో కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. నల్లాలో నీటి సరఫరా జరిగే రోజు మొదటి 20 నిమిషాల పాటు కలుషితమైన మురుగు నీరు వస్తోంది. ప్రధానంగా నగరంలోని ఖైరతాబాద్, బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, పంజాగుట్ట, సోమాజిగూడ, చింతల్‌బస్తీ, అంబర్‌పేట, సనత్‌నగర్, ముషీరాబాద్, గాంధీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికిప్పుడు పైపులైన్‌ను మార్చాలంటే జలమండలి రూ.1100 కోట్ల నిధు లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటి పరిస్థితుల్లో బోర్డు అంతపెద్ద మొత్తంలో నిధులను ఖర్చు పెట్టే పరిస్థితిలో లేదు. ఈ పనులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం మంజూరు చేసి, నగరంలో కలుషిత జలాల సమస్యను శాశ్వతంగా పరిష్కారించే దిశగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రెండో రోజూ జూడాల ఆందోళన

మన తెలంగాణ/హైదరాబాద్/ గోషామహల్: జూనియర్ వైద్యులపై రోగి సహాయకుల దాడి ఘటనతో ఓపి వైద్య సేవలకు మూకుమ్మడిగా బహిష్కరించి ఆందోళనకు దిగిన జూనియర్ వై ద్యులు రెండవ రోజైన మంగళవారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. ఉస్మానియా ఆసుపత్రిలో భద్రతను పెంచడంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఓపీ వైద్యసేవలను బహిష్కరించి ఐపి భవనం డోమ్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓల దిష్టిబొమ్మలను ఆసుపత్రి ప్రాంగణంలో ఊరేగించారు. ఐపి భవనం నుంచి ఓపి భవనం వరకు దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. నిరసనలో భాగంగా ఓపీ భవనం ఎదుట సూపరింటెండెంట్, ఆర్ఎంఓల దిష్టిబొమ్మలకు వైద్యసేవలు అందించి నిరసన వ్యక్తం చేసిన అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు.

తాత్కాలిక విరమణ : ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులపై రోగి సహాయకులు, బంధువుల దాడికి నిరసనగా జూనియర్ వైద్యులు ఓపీ వైద్యసేవలను బహిష్కరించి చేపట్టిన ఆందోళనకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ మేరకు డిఎంఇ డాక్టర్ రమేష్‌రెడ్డి తెలంగాణ జూనియర్ వైద్యుల సంఘం సలహాదారు జి.శ్రీనివాస్, అధ్యక్షులు విజయేందర్, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లం ప్రవీణ్‌కుమార్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. రమేష్‌లతో చర్చలు జరిపారు. 24 గంటల్లో వైద్యులకు భద్రత కల్పించేలా చర్యలు చేపడతామని, జూనియర్ వైద్యుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దీంతో జూడాలు తమ ఆందోళనను తాత్కాలికంగా 24 గంటలపాటు విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

భద్రతను పెంచని పక్షంలో మళ్లీ ఆందోళనకు పూనుకుంటామని వారు హె చ్చరించారు. కాగా, వైద్యులపై మృతిచెందిన రోగి సహాయకులు దాడి చేసినా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యం చేసిన డ్యూటీ ఆర్ఎంఓ మోయిన్ సిద్దిఖీని సస్పెండ్ చేయడంతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జివిఎస్ మూర్తిని సంజాయిషీ కోరినట్లు డిఎంఇ డాక్టర్ రమేష్‌రెడ్డి తెలిపారు.

విద్యను కాషాయీకరిస్తున్న కేంద్రం



నల్లగొండ జిల్లా నుంచి మన తెలంగాణ ప్రతినిధులు

కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయికరిస్తూ శాస్త్రీయ విద్యావిధానాన్ని దూరం చేస్తున్నదని ఎఐవైఫ్ జాతీయ అధ్యక్షులు అల్లాఫ్ అలమ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి తిరుమలై విమర్శించారు. దేశంలో అందరికి విద్య,వైద్యం, ఉపాధి హక్కు సాధన కోసం జులై 15 న కన్యాకుమారి నుంచి చేపట్టిన లాంగ్ మార్చ్ మంగళవారం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్ గుండా కోదాడ పట్టణంలోని రాజీవ్ క్రాస్ రోడ్డుకు చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు ప్రసంగించారు. తొలుత లాంగ్ మార్చ్‌కు రామాపురం వద్ద ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవ్ ఇండియా, చేంజ్ ఇండియా నినాదంతో బయలు దేరిన బస్సు యాత్ర సెప్టెంబర్ 12 నాటికి పంజాబ్ రాష్ట్రంలో ముగుస్తుందని తెలిపారు. తెలంగాణలో ఆగస్టు ఒకటిన మొదలవుతున్న మార్చ్ 4 వ తేదీన ఆదిలాబాద్‌లో ముగియనున్నట్లు తెలిపారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన అనంతరం విద్యార్థులు,యువజనులు,రైతులు ఇలా అన్ని వర్గాలు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారని తెలిపారు. విద్యారంగానికి కేటాయించవలసిన నిధులను కేటాయించడం లేదని విమర్శించారు. కేంద్రం మత విద్యను పాఠ్యాంశాలుగా రూపొందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఎక్కి మనోహర్, అపరిజిత రాష్ట్ర నాయకులు వేణు, శివ, రామకృష్ణ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యన్. బాలమల్లేశ్,కె.శ్రీనివాస రావు, సూర్యాపేట జిల్లా సిపిఐ కార్యదర్శి గన్నా చంద్రశేఖర్,జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా తొలుత 300 బైక్‌లతో పట్టణంలో ర్యాలి నిర్వహించారు.అనంతరం లాంగ్ మార్చ్ సూర్యాపేటకు చేరుకుంది. ఇక్కడి గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమైందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు తదితరులు పాల్గొన్నారు.అనంతరం లాంగ్ మార్చ్ జాతీయ రహదారి మీదుగా చౌటుప్పల్ చేరుకోగా స్థానిక సిపిఐ నేతలు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

‘డబుల్’కు రైల్వే స్థలాలివ్వండి

మన తెలంగాణ/న్యూఢిల్లీ: తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రైల్వేశాఖకు సంబంధించిన స్థలం కేటాయించాలనితెలంగాణ మంత్రి పద్మారావు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేసారు. మంగళవారం టీఆర్ఎస్ ఎంపీలు కవిత, మల్లారెడ్డిలతో కలసి పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో సమావేశం అయ్యారు.ఈసందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ..సికింద్రాబాద్ నియోజక వర్గంలోని లాలాపేట ప్రాంతంలో వున్న రైల్వే శాఖకు సంబంధించిన 12.60 ఎకరాల స్థలాన్ని పేదప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఇప్పించాల్సిందిగా రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కలసి విజ్ఞప్తి చేశాను అని అన్నారు.. రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు సానుకూలంగా స్పందించి సౌత్ రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్‌కు ఫోన్ చేసి ఆ స్థలంకు సంబందించిన నివేదికలు త్వరితగతంగా తయారుచేయాలని ఆదేశించారు అని తెలిపారు. అనంతరం ఎంపి కవిత మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ డబుల్ బెడ్ రూం పథకం కోసం రైల్వే శాఖ భూమిని ఇవ్వాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభుని కోరారని, త్వరలోనే ఆ భూమి రాష్ట్రప్రభుత్వానికి దక్కనుందని తెలిపారు. రైల్వేశాఖ ఇచ్చిన ఆ భూమిలో పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే సందర్భంలో తెలంగాణ ఎంపిలు తమతమ నియోజక వర్గాల వారిగా రైల్వేశాఖలో పెండింగ్‌లో ఉన్న అంశాలను సురేష్ ప్రభు దృష్టికి తీసుకు వెళ్లారని ఆమె తెలిపారు. మా ఎంపిలు లేవనెత్తిన అంశాలపై ఆయన దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మాట్లాడారని, త్వరలోనే జీఎం అధ్యక్షతన హైదరాబాద్‌లో ఎంపీలతో సమావేశం జరగనుందని ఎంపి కవిత వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్.యూ.బీలు, రైల్వే గేట్ల నిర్మాణం, డబుల్ లైనింగ్ తో సహా పలు సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. రైల్వే మంత్రి తో జరిగిన సమావేశంలో ఎంపిలు కవితతో పాటు ఎంపీలు వినోద్, కొండవీశ్వేశ్వరరెడ్డి, మల్లారెడ్డి, సీతారాంనాయక్, రాష్ట్రప్రభుత్వ సలహాదారులు రామ్ చంద్రు తేజావత్, జంట నగరాల తెరాస సీనియర్ నాయకులు జగదీష్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.



2024 ఒలింపిక్స్ పోటీలు పారిస్‌లో



లుసానే: ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ క్రీడలకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వేదికగా నిలువనుంది. 2024లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండగగా విలసిల్లుతున్న ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు పారిస్ నగరం బిడ్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, 1900, 1924 సంవత్సరాల్లో కూడా పారిస్ విశ్వ క్రీడలకు వేదికగా నిలిచింది. తాజాగా మూడోసారి పారిస్‌కు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే అవకాశం దక్కింది. ఐదు నగరాలు ఒలింపిక్స్ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఒలింపిక్స్ సంఘం మాత్రం పారిస్ వైపే మొగ్గు చూపింది. ఇతర నగరాలతో పోల్చితే పారిస్‌లో మెరుగైన సౌకర్యాలు ఉండడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. అంతేగాక, వందేళ్ల తర్వాత పారిస్‌కు ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే అరుదైన గౌరవం దక్కింది. మరోవైపు 2028 ఒలింపిక్స్ క్రీడలకు అమెరికా నగరం లాస్ ఏంజిల్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. గతంతో 1932, 1984 సంవత్సరాల్లో కూడా ఈ అమెరికా నగరం ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలిచింది. తాజాగా 2028 క్రీడలకు కూడా ఆతిథ్యం ఇచ్చే గౌరవాన్ని దక్కించుకుంది.

రెండో ర్యాంక్‌కు అశ్విన్

• ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్



దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్‌ను వెనక్కి నెట్టి అశ్విన్ ఈ ర్యాంక్‌ను సాధించాడు. మరోవైపు భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఒక రేటింగ్ పాయింట్‌ను కోల్పోయిన జడేజా 897 పాయింట్లతో మొదటి ర్యాంక్‌లో నిలిచాడు. ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. హెరాత్ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇక, స్టార్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి, పుజారాలు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మ్యాచ్‌లోనే సెంచరీతో కదం తొక్కిన ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కూడా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ధావన్ 21 స్థానాలు మెరుగు పరుచుకుని 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ సారథి కానె విలియమ్‌సన్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. మరో వైపు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి ర్యాంక్‌ను కాపాడుకుంది. భారత్ 123 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 117 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో, 100 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ నాలుగో, ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.

తిరిమన్నేకు చోటు

• రెండో టెస్టుకు లంక జట్టు ఎంపిక



కొలంబో : భారత్‌తో గురువారం ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్ కోసం ఆతిథ్య శ్రీలంక జట్టును ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు లసిరు తిరిమన్నేకు జట్టులో చోటు కల్పించారు. గాయపడిన గుణరత్నే స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకున్నారు. భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో తిరిమన్నే మెరుగైన ఆటను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని సెలెక్టర్లు రెండో టెస్టు కోసం జట్టులో చోటు కల్పించారు. ఇక, మొదటి టెస్టుకు దూరమైన కెప్టెన్ దినేష్ చండీమల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. జ్వరం వల్ల అతను మొదటి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వెటరన్ బౌలర్ రంగనా హెరాత్ జట్టుకు సారథ్యం వహించాడు. కాగా, తొలి టెస్టులో గాయపడిన హెరాత్ ప్రస్తుతం కోలుకున్నాడు. రెండో టెస్టులో అతను బరిలోకి దిగనున్నాడు. గాయం వల్ల హెరాత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగన విషయం విదితమే. అయితే ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని సెలెక్టర్లు తెలిపారు. అయితే ఫాస్ట్ బౌలర్ లక్మల్ ఫిట్‌నెస్ లేమితో సతమతమవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగడం లేదు. కాగా, స్పిన్నర్ లక్షణ్ సండాకన్‌ను జట్టులో చోటు కల్పించారు. హెరాత్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అతన్ని ఎంపిక చేశారు.

జట్టు వివరాలు: చండీమల్ (కెప్టెన్), ఎంజెలో మాథ్యూస్, తిరిమన్నే, ఉపుల్ తరంగ, కరుణరత్నె, డిక్వెల్లా, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, దనుష్క డిసిల్వా, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, నువాన్ ప్రదీప్, రంగనా హెరాత్, దిల్రువన్ పెరీరా, మలింద పుష్కకుమార, లక్షణ్ సండకన్.

మిథాలీకి బిఎండబ్ల్యూ బహూకరణ



మన తెలంగాణ/ హైదరాబాద్ : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మాజీ రంజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంఘం మాజీ ప్రతినిధి చాముండేశ్వరినాథ్ బిఎండబ్ల్యూ కారును బహూకరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మిథాలీకి ఈ కారును చాముండేశ్వరినాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాముండీ మీడియాతో మాట్లాడారు. మహిళా క్రీడాకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతోనే తాను ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు వివరించారు. తాను ప్రచారం కోసమే ఇలా చేస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కావన్నాడు. మహిళా క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం, సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఇటువంటి బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఒలింపిక్స్‌లో రాణించిన పివి.సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లకు కూడా బిఎండబ్ల్యూ కార్లను అందజేసిన విషయాన్ని చాముండీ గుర్తు చేశాడు. కాగా, భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ మిథాలీ సారథ్యంలో మహిళా జట్టు అసాధారణ ఆటను కనబరిచిందన్నాడు. ఇది భారత క్రీడారంగానికి శుభసూచకమన్నాడు. మహిళా క్రీడాకారులకు ప్రస్తుతం అన్ని విధాల ప్రోత్సాహకం లభిస్తుండడం మంచి పరిణామమన్నాడు. రానున్న రోజుల్లో మహిళలు క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు ఇటువంటి పరిణామాలు దోహదం చేస్తాయన్నాడు. మహిళా క్రికెట్‌కు మిథాలీ అందించిన సేవలు మరచి పోలేనివని ప్రశంసించాడు. వచ్చే రోజుల్లో మిథాలీ సేన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు. మరోవైపు మిథాలీ మాట్లాడుతూ ప్రపంచ క్రికెట్ ఫైనల్లో ఓడినా తమ పట్ల దేశవ్యాప్తంగా అభిమానం లభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. తనకు విలువైన కారును బహూకరించిన చాముండేశ్వరినాథ్‌కు మిథాలీ కృతజ్ఞతలు తెలిపింది. ప్రపంచకప్ తర్వాత మహిళా క్రికెట్‌కు కొత్త జీవితం లభించిందని చెప్పింది. తమపై అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్నారని చెప్పింది. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెడుతామని మిథాలీ స్పష్టం చేసింది.

ఎస్‌సిఆర్ ఘన సత్కారం

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన భారత జట్టుకు నాయకత్వం వహించిన మిథాలీ రాజ్‌ను దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఎస్‌సిఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఎస్‌సిఆర్ఎస్ఎ) ఆధ్వర్యంలో రైల్ నిలయం ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎస్‌సిఆర్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్, చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ఎస్‌సిఆర్ఎస్ఎ అధ్యక్షులు అర్జున్ ముండియా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ఎస్‌సిఆర్ఎస్ఎ ప్రధాన కార్యదర్శి కె.వి.శివప్రసాద్, మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.శంకర్‌రావు, ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య, ఎస్‌సిఆర్ అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ తదితరులు పాల్గొన్నారు. జిఎం వినోద్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ మిథాలీ రాజ్ నాయకత్వ లక్షణాలు, బాటింగ్ పటిమ మహిళా క్రికెట్‌లో భారత్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళాయన్నారు. తాను ఈ స్థాయికి ఎదిగేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎంతగానో ప్రొత్సహించిందని ఈ సందర్భంగా మిథాలీ రాజ్ చెప్పారు. అత్యధిక మహిళా క్రికెటర్లను చేర్చుకున్న ఘనత రైల్వేకే దక్కుతుందన్నారు.



ఇదేనా మాకిచ్చే గౌరవం

• బధిర క్రీడాకారులు



మన తెలంగాణ/ న్యూఢిల్లీ : తమ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంపై బధిర క్రీడాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల టర్కీలో బధిర క్రీడా పోటీల్లో భారత బృందం అద్భుత ప్రదర్శనతో ఐదు పతకాలు సాధించింది. అయితే మంగళవారం స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో తీవ్ర అవమానం జరిగింది. గతంలో ఒలింపిక్స్‌లో, పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన విష యం తెలిసిందే. అయితే తమకు మాత్రం అధికారుల నుంచి ఛీత్కారమే ఎదురైందని బధిర క్రీడాకారులు వాపోయారు. ఇటీవల టర్కీలో జరిగిన డెఫ్లింపిక్స్‌లో భారత్ ఐదు పతకాలు సాధించిందని వారు పేర్కొన్నారు. అయితే తమకు కనీస గౌరవం కూడా దక్కడ పోవడం బాధాకరమన్నారు. తాము కూడా మనుషులమేనని, తమ కు కనీస ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమకు గౌరవమే లేనప్పుడూ దేశం కోసం సాధించిన పతకాలను నిర్వాహకులకు తిరిగి ఇచ్చేయడమే సబబని వారు పేర్కొన్నారు. ఇదిలావుండగా, ఈ విషయంపై స్పందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు నిరాకరించారు.



నన్ను గుర్తు చేస్తున్నాడు..

ధావన్ బ్యాటింగ్‌పై జయసూర్య

కొలంబో : భారత స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ బ్యాటింగ్ శైలీపై శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య ఫిదా అయ్యాడు. తొలి టెస్టులో అతని బ్యాటింగ్ తనను ఎంతో ఆకట్టుకుందని సనత్ పేర్కొన్నాడు. అచ్చం తన శైలీతో కూడిన బ్యాటింగ్‌ను ధావన్ కొనసాగిస్తున్నాడని తెలిపాడు. అతని బ్యాటింగ్‌ను మరోసారి చూసేందుకు తానెంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని వివరించాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, గతంలో తాను కూడా ఇలాగే షాట్లు ఆడేవాడినని సనత్ గుర్తు చేశాడు. ధావన్ బ్యాటింగ్ చాలా ముచ్చటగా ఉందన్నాడు. రెండో టెస్టులో అతని ఇన్నింగ్స్ చూసేందుకు తాను తహతహలాడుతున్నానని జయసూర్య చెప్పాడు. బౌలర్లపై ఎదురుదాడి చూడముచ్చటగా ఉందన్నాడు. గాలెలో అతను తమ బౌలర్లపై ఎదురు దాడి చేసిన విషయం చూడముచ్చటగా ఉందని చెప్పాడు. తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగడం చాలా తక్కువ మందికి సాధ్యమైతుందన్నాడు. గతంలో తాను, సెహ్వాగ్ మాత్రమే ఇలా ధాటిగా ఆడేవాళ్లమన్నాడు. తాజాగా తమ బ్యాటింగ్ శైలిని అనుకరిస్తూ ధావన్ కూడా మెరుపులు మెరిపించడం ఆనందంగా ఉందని జయసూర్య అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్‌తో జరిగే రెండో టెస్టులో శ్రీలంక పుంజుకుంటుందనే నమ్మకాన్ని జయసూర్య వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో లంక మెరుగైన ప్రదర్శన కనబరచడం ఖాయమన్నాడు. సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం లంక కాస్త బలహీన పడిన విషయం వాస

కోహ్లి కంటే ధోనీ బెస్ట్

భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి



కొలంబో : కోహ్లితో పోల్చితే మహేంద్ర సింగ్ ధోనీనే అత్యుత్తమ కెప్టెన్ అని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో ధోనీ అత్యంత మెరుగైన కెప్టెన్ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. కోహ్లి ప్రస్తుతం ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న విషయం నిజమే అయినప్పటికీ ధోనీని మించిన కెప్టెన్ మాత్రం కాదని శాస్త్రి స్పష్టం చేశాడు. టెస్టులు, వన్డేలు, టీ–20ల్లో ధోనీ జట్టును విజయపథంలో నడిపించాడన్నాడు. అతనిలా సారథ్య బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించడం అందరికి సాధ్యం కాదన్నాడు. కోహ్లికి కూడా ఇది కష్టమేనన్నాడు. తన దృష్టిలో భారత్ అత్యుత్తమ కెప్టెన్‌లలో ధోనీదే అగ్ర స్థానమన్నాడు. అతని సారథ్యంలో భారత్ రెండు విశ్వ కప్పులు సాధించిన విషయాన్ని శాస్త్రి గుర్తు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ ట్వంటీ–20, వన్డే ప్రపంచకప్‌లు గెలుచుకుందన్నాడు. అంతేగాక, టెస్టులు, వన్డేలు, టీ–20లలో అగ్రస్థానాన్ని దక్కించుకుందన్నాడు. విదేశాల్లో కూడా సిరీస్‌లు గెలిచిన ఘనత ధోనీకి ఉందన్నాడు. ఈ నేపథ్యంలో ధోనీని ఉత్తమ కెప్టెన్ అనడంలో తనకు ఏమాత్రం సందేహం లేదని తేల్చి చెప్పాడు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి ఈ విషయాలను వెల్లడించాడు.

అద్భుత సారథి విరాట్

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి అసాధారణ ఆటగాడని శాస్త్రి అన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లి ఒకడన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో అతన్ని మించిన ఆటగాడు మరొకడు లేడన్నాడు. కోహ్లి సారథ్యంలో టీమిండియా అరుదైన విజయాలు సాధించడం ఖాయమన్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా కోహ్లి ప్రకంపనలు సృష్టిస్తున్నాడని ప్రశంసించాడు. అతని సారథ్యంలో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగిందన్నాడు. భవిష్యత్తులో విదేశాల్లో జరిగే సిరీస్‌లలో కూడా భారత్ విజయాలు సాధించడం ఖాయమన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రస్తుతం టీమిండియా సమతూకంగా ఉందన్నాడు. ఇది జట్టుకు ఊరటనిచ్చే అంశమన్నాడు.

ఢిల్లీపై గుజరాత్ గెలుపు

• ప్రొ కబడ్డీ ఛాంపియన్‌షిప్



మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రొ కబడ్డీ ఛాంపియన్‌షిప్ ఐదో సీజన్‌లో గుజరాత్ ఫర్చ్యూన్‌జెయింట్స్ శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 26–20 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. ప్రారంభం నుంచే ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆధిపత్యం చెలాయించింది. ఢిల్లీని హడలెత్తిస్తూ ముందుకు సాగింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ మెరుగైన ఆటతో ఆకట్టుకుంది. ఢిల్లీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి గుజరాత్ 15–5 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో ఢిల్లీ కాస్త పుంజుకుంది. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు జోరును కొనసాగించిన గుజరాత్ 26–20తో విజయం సాధించింది. గుజరాత్ జట్టులో ఫజల్ నాలుగు, సుకేష్, రాకేష్, సచిన్ మూడేసి పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ జట్టులో నిలేష్, షిండే, అబుల్ ఫజల్ రెండేసి పాయింట్లు సాధించారు. కాగా, ఢిల్లీకి ఈ సీజన్‌లో ఇదే తొలి ఓటమి కావడం విశేషం. మరోవైపు గుజరాత్ ప్రొ కబడ్డీలో ఆడిన తొలిసారే జయకేతనం ఎగుర వేయడం విశేషం.

టైటాన్స్‌కు హ్యాట్రిక్ ఓటమి



మరోవైపు ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కొత్త జట్టు యూపి యోధా 31–18 తేడాతో తెలుగు టైటాన్స్‌ను చిత్తు చేసి అద్భుత ఆరంభాన్ని అందుకుంది. ప్రారంభం నుంచే యూపి జట్టు పైచేయి సాధించింది. కిందటి మ్యాచుల్లో కాస్తయిన ప్రతిఘటన కనబరిచిన టైటాన్స్ ఈ మ్యాచ్‌లో మరింత చెత్తగా ఆడింది. ప్రత్యర్థి జట్టుకు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయింది. ప్రారంభంలో కాస్త మెరుగ్గానే ఆడిన టైటాన్స్ తర్వాత చేతులెత్తేసింది. ప్రత్యర్థి ఆటగాళ్లు అద్భుతంగా ఆడడంతో టైటాన్స్ డీలా పడింది. కెప్టెన్ రాహుల్ చౌదరి తప్ప ఇతర ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచ లేక పోయారు. రాహుల్ ఒక్కడే ఏడు పాయింట్లు సాధించాడు. విశాల్ భరద్వాజ్ మూడు పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. వికాస్ కూడా మూడు పాయింట్లు మాత్రమే సాధించాడు. దీంతో టైటాన్స్‌కు కష్టాలు తప్పలేదు. యూపి జట్టులో నితిన్ తోమర్ చెలరేగి ఆడాడు. దూకుడును ప్రదర్శించిన తోమర్ ఆరు పాయింట్లు సాధించాడు. నితేష్ కుమార్, రిశాంక్ ఐదేసి పాయింట్లు సాధించి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించారు. మహేశ్ నాలుగు పాయింట్లు సాధించగా, రాజేష్, జీవకుమార్ రెండేసి పాయింట్లు నమోదు చేశారు. ఇదిలావుండగా సొంతగడ్డపై జరుగుతున్న పోటీల్లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో ఓటమిని చవి చూడడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. పేలవమైన ఆటతో టైటాన్స్ వరుస ఓటములను చవి చూస్తోంది.

ముకుంద్ స్థానం కష్టమే!



కొలంబో: శ్రీలంకతో జరిగే రెండో టెస్టులో ఓపెనర్ అభినవ్ ముకుంద్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో మెరుగైన బ్యాటింగ్ కనబరిచిన ముకుంద్ రెండో మ్యాచ్‌లో చోటు సంపాదించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. రెగ్యులర్ ఓపెనర్ కెఎల్.రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి రెండో టెస్టుకు అందుబాటులోకి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అతన్ని ఆడించాలంటే ధావన్, రాహుల్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే తొలి టెస్టులో అద్భుత సెంచరీని సాధించిన శిఖర్ ధావన్‌ను తప్పించే సాహసం జట్టు యాజమాన్యం చేయక పోవచ్చు. అతన్ని తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, టెస్టుల్లో అసాధారణ రికార్డును కలిగిన రాహుల్‌ను కూడా పక్కన పెట్టడం కష్టంతో కూడుకున్న విషయమే. ఆడిన కొన్ని మ్యాచుల్లోనే తానెంటో నిరూపించుకున్నాడు రాహుల్. జ్వరంతో బాధపడి ఉండక పోతే రాహుల్ తొలి టెస్టులోనే బరిలోకి దిగేవాడు. అయితే జ్వరం వల్ల అతన్ని తప్పించి ధావన్‌ను తీసుకున్నారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని ధావన్ రెండు చేతుల సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుత సెంచరీతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సిరీస్ మొత్తంలో అతన్ని కొనసాగించే అవకాశాలు మెరుగు పడ్డాయి. ఏదైన అసాధారణ పరిస్థితులు ఎదురైతే తప్ప అతన్ని తప్పించే సాహసం జట్టు యాజమాన్యం చేసే అవకాశం లేదు. ఇక, ధావన్ ఫాంలోకి రావడం ముకుంద్ అవకాశాలను దెబ్బతీశాయని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో ఓపెనర్ల స్థానం కోసం రాహుల్, ధావన్, మురళీ విజయ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొనడమే దీనికి కారణంగా చెప్పవచ్చు,వమేనన్నాడు. అయితే త్వరలోనే పుంజుకునే సత్తా లంకకు ఉందన్నాడు.

Printed and published by K Sreenivas Reddy, Printed at M/s. JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press, D-75 & C-52, Industrial Estate (APIE), Balanagar-500037, R.R.Dist., TELANGANA and Published from H.No.12-1-493/VA, Giriprasad Bhavan,Opp:Rajiv Swagruha Offices Complex, Bandlaguda Main Road, Nagole, R.R. Dist. and owned by M/s. Moveon Media Private Limited, **Editor: K. Sreenivas Reddy,** RNI Regn. No.TELTEL/2012/42234, Phone No/Fax:040-27655666, e-mail : editor@manatelangana.org.